GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0303
4	Work Number	R 1868
5	Page No (From... To)	1 to 391
6	Name of the Work	HARI VAMSAMU
7	Subject	HARI

హరివంశము. పూర్వభాగ.

Harivamśamu
Pūrva Bhāga

హరివంశము

(పూర్వ భాగ)

... ధు ం డు ... వ ... ... దు ... నే ... దు ...

దే న ం యి ట్టి రి రి యే ం గ ... ం న ం ఖ్యు ... ం త్రే రి చి పో నే ం న బి ... ర ...

ల తి ని కై మ న్మా రు ం (ద న యో ... లు (ప్రు ... ధు డు న (మ రి ఘ న ... దు ం ...

... తా తా ర నై

మే ర వ ం చ క త్రి ల్లై : ర ం మ్ము వ్వా ర వె న క నై ం ద ష్ట ... డు న కొ డు కు ధ ర్మ నే [illegible] దు (న (గో మాం త

రి ం డు రోమ పొం డు డ న నం వరం త్రి శం ద్యు నం గ లై (... యం చ్చె ఋ కల అ జే నం ద నే డ గు ద వ
ఖ న ఖ ఝ గ ం న్నె న గ ం నా వి - సె ఫై న ప్రి యు డా త్రి లా న న ం ఉ ర ము ం త్రి గు ఉ వ ఉ ఉ న శ్రీం గే న ఖు ఉ తి
ను రం నే ం రవి ఖ ఖ ఖ ం గ వి ఐ , గా చే తు రం గ న కు ప వ ధు లా త్రు ం డు వ ఖై (న ఉ
చ్చు న తి గ వి ది (లు లు చె ం శ్రీ న కు హ ది యం గు ం డు మ ఖై ఉ
ఖ ద ర లు ... ది ది ది

... ర ... (గ లు ప ది వ ... న ... వృ న న క వ ... త వ (త వం భు ... బు ... బు ...

కు ఎ ... శ్రీ న శ్రాం స్గ ల న ... శ్రీ యుం గాం చె(న యే వ వ రు ద మ చే శ్రీ న న శ్రీ న ... దం భు యు గా వి ని చె ర వా రి లో న ను ం గం డు

... స ని యె న్న, జ ... శ్రీ ని ది వి ర థా ... జ ని యుం చె న తః (ద ల ని కి చి శ్రీ ర ఘుం డ న (న తి ర ఘు డు ద యుం చె

బు శ్రీ ధ వే నే గా థం ఉ వ ఉ అ చి శ్రీ ర ఘు న కు, ధ ర్మ ర ఘుం దు వ ... వి ... ప దం బు సు ... లం భు న న భ వ రం భు. చే ని సో ము ని మె ప్పిం చె(న త ని

డం. ధృ న కు సు శీ న ర తి తీ ర్థు లా త్మ జా ౨ సు మ నే ౖ వ చ [illegible] శ్రీ న ధే న కు నే వి గ యు । గ్రి మి యు । ర వ వి యు ప రా వి య యు ద తి స్తు ద వి తి యు న నే ప తు ౨ వే [illegible]
దే ం ద్ధ న చే వ ర త్రే మ ం ఋ్య న న వి సు ం దు సు గ్రి మి యు న వృ ం దు న । సు త్ర త్తు ం దు న శి భి యు సు ం ఋ ఖ్య శి । శ్రీ భి సా ం ర వ ధా మ త్రై । వె ల ౕ । త ద వ ం శ్రే వ లు
[illegible] ఋ [illegible] ఋ [illegible] వి । [illegible] ఖ్ర శి । న వి సు న కు [illegible] వెూ ం ధే యు ల న ప త్రూ లు వ ఖ్య శి । న వృ న కు న వ రా ఘ్ర ం ఋ్య సు । క్రి మి కి క్రి మి లా వృ ర ం ఋ్య సు ।
[illegible] న ద్ధ న [illegible] ధ్ధ వి ష్మ యు ం ఋ్య సు త్ర సు ప భో గ వి ం ఋ్య ల రెూ వి । ౨ ం వృ తి తీ ర్థు వ ం కి ం ఋ్య [illegible] వి సు మ ౖ [illegible] తీ రు దు తి తీ ర్థు సు శ్రే
[illegible] త్త సు ం. ధ్యా గే [illegible] నో శి భ జ ం శ్రే [illegible] శే వృ రు న కు సు [illegible] నే ఋ్ల ం [illegible] వే [illegible] చే సు దు

...ంభు ప్ర వీరుం డు న ఘుం డను వారి న లు మారు పుత్రులుం గాం చెనం దు ను షష్ఠం తూం డు య కె య శి వి కవ తనా గా యుత బా
డు న రవ ద మ నె నిన్. లా కె ప్ర న్నా న కీ త్రి నిన (చే నా భవ ర ఘు రుని నా రవి చాం త సై రి మ సు మ నియ వయ ఆ త నీ కి మ వ భ్రా రవి
డు సు ఖ గ లి ని మాం ... త్రా దో ఘ కె లి తం. ఖ్యా గు నాం శం. బ్యు . నెం. డి నం. చి వ ఖ ర ... దా ర్యా జ్యుం డు య జ నం ఖ్యు నే యుం షు
షాం జ్యుం ధ జ ని యు ... ం చ్చాయ కీని య త త్రి. ని కె ని. సు వౌ త్రు. సు త. వో త న యు డు ★ ... న్న ని డు క్క చి. యుం. డ నాం గ్గో రి క ని
... న్ నాం నా్ం. ధు. న తీ ని మ దుం. దు. నాం. న్నే. ధు ని ని యున్న. భా. న్ను న పో త కు నాం. త్న జే. లు ధ యు. చ్చి రాం. గనాం. తనం. లు ...

[illegible] మే. ధీ. ష్ట్ర [illegible] కు [illegible] తనం ధ [illegible] యాం త్రి [illegible] । ధు [illegible] నవం త్ర రి [illegible] వ [illegible] ఆ ధ [illegible]
ని భీ మ ర ధుం డు న [illegible] ఖు రి । అ [illegible] మ ర థ నకు ది వ్యా దా నం డు దట్ట విం [illegible] । ని [illegible] కుం భుం [illegible] మ వర్త తమ్ము [illegible]
న ష్ణ శా నన ద్రై [illegible] జ్ఞ నిలయం బైన నిజ రాజ ధాని య గు హా [illegible] స్తి న [illegible] యుం [illegible] న [illegible] గా నె [illegible]
గా వించు కొ నియుం డె [illegible] వెలై వాం యు వాం యం చె హై న ధ [illegible] న యులు సూ రు రు ద నకు లుం చ్చు । వా. ర

సు చినక్షత్రాం బుద్రి [illegible] కొనక యుం గొని దలేలు। మం ధ్రులు బిడుచిన మహానియున్నత పుమున్న సుదు బ్రూత ధగ్నసు
ష్ణు శ్రీ జి త్రీ సు గ్రామ ॰ మం త్ర జే న కు ని చెప్పి న ద ని పుత్రు । ల లు షు ఘు దు ఉ వ తసు దు [illegible] గ్న వాం నిర యుం దు
[illegible] యు జి । ద్రం శ్రీ దే [illegible] యుష్ణ సు గ గ బు దు ధబీజ్ఞ ద నం గ । పి రు వ దే న యుం త్రు ము [illegible] స । సం శ్రీ [illegible]
మ ద ॰ బుద్ధి గ లు గు [illegible] లు సు సు వ ల యం సం ని ని య్యు సం । బ్రూ స్సి దే ం ద [illegible] స । [illegible] త ని [illegible]
[illegible] షుర [illegible] చేయు నరి క్రిం చూ [illegible] ని యు [illegible]

[illegible]

[illegible]

[illegible] వం శం బ్రహ్మ [illegible] కం గ త్రి గ్రై ౨ ౨ స తో పో త్రు సం త్రా నం బ్రహ్మ స పో త్రు [illegible] ం వాం ప్రాం స ౨ [illegible]

ద్వి ౦ చెప్పె గాం రాం జ్యోన కున జాం ఘోం ఛ టిజ ఛిా షులను ౨ దప రమ ఋ రం ఛ జాం మిా ఛు న కూర్మి ౨ యలు

మి యము న న్య భా ర్గా [illegible] యం బ్రు గ ది ధి శ వా ర ల లా కే శి నే యశ్చ న దాం ని క్రి జం వ ల్లిం డు వ యిం ప్పి య శి య. త్రు ష్టి ల రాం ద్రు సి ల గాం తల్లు వర గోప్పి ల ద్ధె
రాజ్ఞ శ వ ర్య గాం మ [illegible] త శ యు న్ని [illegible] ర తి పే. ధ్యం బ్యా గు న త్రు. బుయు గా విం చుయు చుం ణం గ్న న చ్చి సం స గ గ న రు సు, గం న ద్యూ త ని మ ర్థాం గాం రం బ్రుటి
[illegible] చి శ శ వి గి యం. ధ్యు త త [illegible] ప ని వి, యు గు నేం. మ్ము వ రె త్న్న ద యుచి మ ద త రం. గ్ని. ణి గ మ గా [illegible] ని త స ని యుం గ రతి మి లు [illegible]
[illegible] న ము మేల్లి గ. మ్ము ల [illegible] ర్గాం రు ని న నేం. దు [illegible] ద: బు [illegible] కే తి రః. తి రి [illegible] త్రి లి ద [illegible] కు । హై న వాం కుం న
[illegible] మ్ము [illegible] యః ం. [illegible] లిం [illegible] త్ర కి [illegible]

[illegible] పుత్త్రు [illegible] వేదమయమమ [illegible] మెత్తం దేజ వాంనిరగనిమయ [illegible] త్తునకు గం బు [illegible] దనయ [illegible]

[illegible] యం [illegible] నయమవేళం త్రిలోకములను విభుతామేవం నియమిన [illegible] నం చను [illegible] నియమంబులు న

[illegible] మున [illegible] యము [illegible] యూతనికి బ్రహ్మదీప్రతేజము సదాంనెతనూ భవభూతి జని ంచెనయమని వింపషత్త్రగాం ధియ

ననచ్ఛత్తూనికి తాన్నె ముంన్నతి [illegible] గాధికి విశ్వామిత్రుండు ఉగ్రజుండు గాధి వినవినిర్ణయవచనతంత్రశ్వవజితత్త్ర [illegible] కు [illegible]

తనవతి [illegible] త్రన్ను కొం౦ తు రుఃబు ష్టే: 8। నే తనవతి రా చి కు నే నె జ మ వ కిల్లిం గాం౦ చ్చె। వ రావ: మి త్రు న కు దే వ రాం౦ తి ప్రే ము శ్రీ ల నే కు ఘు జ న్నిం౦ చ్చి

శ్రు౦. వ ల్ల త్ర త్రు గ త్తై రి బు తి జ [illegible] వం౦ నం౦ బ్బు ఘు: క ఘు బి న న లి ని యు నే గ రా ర త్ర వ చ ని త కు న జ వి౦ దు డ తి క పై బ వు వు త్రుం౦। గ ని

[illegible] తు న త డు [illegible] బు రు జం౦ తె [illegible] వా ని ద గ బు [illegible] చ్చె [illegible] రు జాం తె కి బ [illegible] ౦ డు వ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శవ ద్యౌః న ధూ మి నీ ఛ వ ది [illegible] త్యం శ వే ల జ్య న న య థి నే త జ్ఞ [illegible] త న యు [illegible] । బ డ య మ న [illegible] య న భా

శియు (చాం. జన్మ యతి మ మే ... సం. ఇతి [illegible] యు చెని సుయు శ్రీ యు వే శ తైలు యు వి ద ల క న గాంభీర వ రు అ మ [illegible] చ
శ్రీ కు మ [illegible] [illegible] పం. చ్చి యు న యు గం. చ్చి యు. డ న్న ద ధి యు ని భ త్రు గ త తా సం. న్న త్వం. చ్చి న న భ విం. చ్చి దాం ౫
మ వ [illegible] దయున సు (న్న [illegible] తం [illegible] ద వ గ ౨ యుబ్బం. డ గు త న యుం. డు బుయు త్రుం. [illegible] జ [illegible] ౨ బు ం. చ్చి జ న లా న పం జునం. చ్చు
[illegible] ం. [illegible] యు త్రు న ము సం. వన [illegible] ం. డ వ [illegible] అ [illegible] త్రు న [illegible] న కు రు గ్రా ం. చ కు లై న [illegible] రం. ధ్రుమం
త్రు ద [illegible] [illegible] ఘ [illegible] జ వ [illegible] ము గ యుం ౨ త్రి [illegible] గ ధా [illegible] కే త్రు

[illegible]

[illegible]

నా విః భూ [illegible] కురి [illegible] ... దే నే (రిత్యు [illegible] భమ నే [illegible] రి (వను నం [illegible] నం వ్య రి [illegible] ప రి [illegible] జజ న [illegible] దె యం

ద రు న భీ మ నే న మ వ్యర ... ని ధై రుం గే మ [illegible] అ న ఘ భీ మ సే న స న్ని ధి వన. గు ణ ప్ర ... తా పం ద న స ప్రకృతి పృ థు దు బ్బ విం

ష. ౧ సు తు ఋ ప్ర భు ఋ. దె వాం. షి కేం. త్రై నే (బా. [illegible] కు ఋ త్రి లో క ప ర త. మ తు ఋ ఋ మే ఋ అం ద్య దే వాం పి నాం డి క ప్రే యం బు బ న న

న కుం॥ బో యి॥ భాగణి వ చ్యవ ను నకు గవతత్తృప్త ం డే దే వే శు॥ల కు గా చ్చా రువి దె [illegible] నం త్తు నుం॥ దు రా జై॥ జాం॥ వే ణ్ణి వి యు [illegible] వృ ఖ్యై ఖ్య ను
[illegible] ను సత్య వ త్తి యెం॥ ద్దు చి త్త్రా ం॥ న దు చి చి త్త్ర [illegible] రు వి ల ను తా వ. తిం చై॥ చి త్రో దీ రు వం॥ దే ను॥ [illegible] నా ని పు త్త్రు యు దృ వ్య త రా త్త్రు పాం॥ దు రా
పు త్త్రు ॥ డు॥ ఖ. వ తిం తా ॥ ను చే ను ॥ [illegible] ను ను డు జ న్యా ం॥ ద్రు వం॥ శ వ రు ॥ త్రై॥ న యి ఖి మ సు వం॥ గ ని యె॥ బా॥ వి త్రి కు॥
[illegible] ం గ ని యె॥ శి మ దు తృ న [illegible] కు భూ ॥ రి [illegible] యి ఘ్ను ఖి వా రు నా ॥ [illegible] న. పూ రు ని నే ం॥ తు తి యుం॥ త్త్రి యు నె
[illegible]

[illegible]

[illegible]

చ్చి । పూం రు వం న మి త్రం లు [illegible] ద్యా ఘ [illegible] వరం త్రి ఘ్నుము అ్ఞాదు ష్యం త్య నమ్మ గరు ధాం [illegible] మం దు ప్ర వర్తిం చ్చె గరు శ్శా మ స న మం

ం డు మ షై । గాం త్రి డు న మ. బాం [illegible] దూ బో వ కే ర [illegible] షో లి న ము [illegible] గి ప్ర తీ వ క వం మ ప్ర వ తి [illegible] కు నై ని జు గాం మం బ్బు లి జ న దు దం బ్బు లు [illegible]

గా॰ మి [illegible] దళ వాసి [illegible] న కు ద నూ॰ [illegible] డు నే టుం డె నం గ [illegible] ష్టి గా ఛ [illegible] దే తప్ప [illegible] దే చి [illegible] రి ప
శో నో ఘు॰ రం ఘ ము ర ణాం॰ [illegible] న [illegible] ఖ వ యు పి ద ఘ ౦ ద తి యున్ [illegible] బ్బు వ ద సి [illegible] ర [illegible] యు ల కుం బ తి ఢు యెన్ [illegible] న
[illegible] ర గాం థా ర [illegible] త ఘ [illegible] ఖ వ ఘ్ర [illegible] ర గాం రో వా కు [illegible] వి [illegible] ది గు ణాం॰ ఖు లం [illegible]
[illegible] ఘ [illegible] ఖం [illegible] డు [illegible] కు [illegible] జ [illegible] యు [illegible] యు [illegible] చే త [illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible] ఖు నా [illegible] వ రం యు ం డు వె ణ [illegible] రం యు [illegible] గ డు కే ఖు [illegible] వె
[illegible] ం [illegible] ం డు [illegible] డు । [illegible] ధు ద ౯ మం । ధు । ధ [illegible] కం ం [illegible] వా రు [illegible] మం ఖు మ నుం గ ౨ ౨ ౨ । న
న్న త ధ న వ క లి తా [illegible] రు నం ం [illegible] ప్తూ మ త్రై ౨ । కలి త వి రు ని న కు నా త్ర ౯ వి రా వ జు న నుం ధు ద యుం ం
ప్పో ర [illegible] మ గ త చ [illegible] చ రం చి యు దా త్ర తే జు । న త్రి త నా జు ద త్ర ఖు [illegible] రా థిం చి యా [illegible] ని వ రు ౯

ధి ॥ పుష్పు దు ఘ ష్టుం ద ం దిం చ్చు మ వ్రా మే యు ధ ర్మ న ర ణి । ద హ్ర క్షు త్రి దా యే [illegible] న్ను నే లు న ల్లి యు న క ల ప్రే డో న క ం జై న మ వె ర హు । ని ష్ఠ వ ర మ లు గా
గా వి [illegible] ధ ము । న న [illegible] తా త్రే ద ల ను జ లు ం చ్చి । [illegible] ల జ్జం మ ఖం చ్చు [illegible] గు రు ప్రి గ న్ని వ్రై ధ వ [illegible] ఖు లు గ న్ని న చ్చే గు చ య
త్ర ని మ త్రిం ఋషు ల [illegible] యే మే ం త్తి [illegible] వ మొ ము ని త్మై న గా ర త్తుం [illegible] తు ల మ వ త్మ్మ ద భై న న న ల లు తు ఋష్త్రై । యు వ తే న్య వ త్రో
మ న్న ని మ మ్మ వ లు [illegible] ర తు త్తి ర త్తి న ం యే వ వ్రు ం ఋష్య త్ర త్రు త్తు ము న న ం ఘ్చ [illegible] న ర వ ర వ మ్మ ని ం త్రే న భ్యాం త్ర రం ఋష్య న ం ఖ న య
న ట [illegible] [illegible] వ [illegible] [illegible] ప్రత వ్వ ర్వే న ము లు [illegible]

ం దు జు దయ ... ఠం డ ... జం ... తే ... లా జ ం ఘ్న నే గ ... యు న త నె కి స్వా రు న ... తా లు జ ం పూ ఘ్న నై రి । వా రి లా ... వ్య ం శ స్వ ... దశా ...
నకు మ ధు మా త్రు ... ఘ ... న ను చల క్షి యు. ద్భ వి ం చ్చె ని వి ఘం బు న య దు వా వల న యా ద వ్యా లు న (మ ధు మ వ తి న మా థ వ్యా లు న తి ష్టి వ లు
న తల ... లు న ... న ... యె లు ప్రా ని ధి ... ం ద్ది రి డి య యా తే సం థ వ్యూ లు పూ ర త్ని వం శం బ్బు లు నిచె పిం. నై శం పొ ఎ యె స్టం ఢుఖ
క ... యు న వం శ ము లు వి సే । తే యు తు నే మే గ లు గు సం త్ర తె యు ప్రా భ వ ము ... యు న నే త్రి (యు భూ తి యు (గొ యొ వు న న లు ర గు సు శి.

[illegible] న స: నన ఘూం ర్భనిఘ వం చూ యూంతా ష్ణ య్యె న ప్రపం చచి మె ళ్ళి। దా ర యీ యీయ ప్యు షేం నరి యీయ దాం క పూం ణవి: యే ఱ ఘు త. రస్యం ఖ వం బి బి యు ఖ న తిం
[illegible] గళ్లి శ్వం. చే శ్రీ య్యా ధ గ మం ం గలన శః ఛ వు ఱ వఘ యియం. గ్నే న ళ్లి ల జ గ త్రుయ ఘ వం ఛ్ఛే గ ఘ్నే రు షో. త్రమ న షు ప్రఖ వ స్త్రీ. నం ష్టే న యే డ హ త్రుం. ద గ
[illegible] స జ్యాం నవ య్యం. ఋ వి న యూం। త్రీ ష్టే న ప్ర త్రుం వ ద్యు వ జి న వ రుం. ఘ సాం ఘ్లే సాం ఘ య్యే ర ఘ న యుం ఋ త్రుం. ఛ్చే। సాం వ వాం కి కు కు రుం ఘ న
[illegible] రు న కు. వి త్రు శ్రీ శ్రీ. ఘ నం. ఘు ఋ ఋషి ఖ ఋ ల త ని మ వి బిం. ధు ఢ వి ఘ్ర ఘ్రే వి ఘ భ ఘ వ త సె. వాం. ప్రస. ద త్రి భి తుం. ద. ఋ. లి త
[illegible] ఖుం. [illegible] ప్రీన. [illegible] ం. [illegible] స ఖ. [illegible] నం. ఛ న లం. ధ ధ. [illegible] ఋ. ఘ్ర. త్రు. హుం. [illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీసు ని ధన ప్రభేరివాం డు బుద్ధి। శాపరజిత్తున వృషగేహ ఘండుం చవ ధుఘుస్త్రుండు జ్ఞాన మఘుండు ఘని తుండు వాం రి వాం యు డనన్

[illegible]

[illegible]
యం చుఱ ఉన్నై పె ట్టి [illegible] తనిదా డిక్కిం దద లక్ష్మి యూచ్చ యు [illegible] న ర్గాజు తెల్లి (న తాన్య తరుపై నళత్రా (తన [illegible] యం [illegible] హాత్ర ద్రోధ
హా జీ హా రన్నా ద్రా త్ర [illegible] లు దేజ గెం తు (ఁ పరవం గ్గ కా ణాం గ్గె రవం. దు [illegible] న వి ద్రోనె మ శాం బ్బు జు ం డే గు చు (దా జి ణా ది చ యుం
బ్బు దీక్రు త్రుష్ణుఱు గీ ఘ [illegible] యున యుం స్వ తం. మ్ము డా. స్త్రు డ నిఎటు చు చు (దక్షి బి డ్డ ల ను జు లు ద్ల, మ దర(. బాల వవ. దత్తు దుష్టి (లు లు వ డ వడి గాం తై

౨౦

శ్రీకృష్ణార్పణ । వరదయనే మ్ము జన్మ యు ఘ వఘ ఆన మంటం బ్బు నా మ్మే కాం యు శ శం భి రు [illegible] ప్రణా కాం త్రి శ ప్రా ల రే [illegible] ల గు సై న [illegible] వే డి న వే న వి శ్వే ణ్ణా వి

చి త్తూ త్త శ లి నే బ్ర్హ మై కం మ్మ వి రు యు గు త్రింయ । తూం గాం డు డ య వి ద ఙ్గో ఘూం యు మాం న యి [illegible] రు ని ఝం [illegible] థ్రు శ థ ప్ కాం [illegible] మ పాం ఘ బ డ గ్రీయు ।

గ ర పాం రు నెం మ్మె [illegible] క మ ని రుమని చే త్రా కొ ర కి త ల తాం న థ ర త ద । పు । నే ర ప్రగ్నె యున్న [illegible] ద న వి త్త త ఖ త్రీ ల

[illegible] ణాం బ్బు ల । తై యు । [illegible] ల o [illegible] o ప్ర । నెం ఖు వ ది చి [illegible] పో తే క యు ఓ న ది కే కెన । కె ని యి నై [illegible] న పు డా జ న వి భూ డు ఘ్లం కె ఘ కె ది

[illegible]

[illegible]

[illegible] న ని కాం న సు డీ దు దు నెన యు వె ఘు దు కు [illegible] ం బుహి గ న [illegible] ల దు [illegible] దు కో నియు నరశి జ నయ న గ ని ఎ య ర దీ [illegible]

మిం వ ని ఘ ఊ యు క నివ డి నిస [illegible] నయు న (శ్రం మ్ము చు ని [illegible] యు లం గ్ర దిం దు। వో యి న [illegible] ని గాం దు నీకు ని ఘు వెం త్ర యు లాం గ ఱు వ చ్చే

నెక్కె తెం న నువ న [illegible] పై ని డి కొం గాం బ దిలం బుహి గ న చ్చి తె ఫె యుం। గో ని చ [illegible] దెం బుహి తాం ద గు ద గు శ్రీ వ ర కృ లు గా రె బుహిం ప తు [illegible]

శ్రీ నిన సాంతర్థు ఫే యు మ న న బ ల శ్రీ కృ(తి ని గౌ డ్లి గా గొ ని త చ్చి నా డ(పే [illegible] జ రేు త్ర మ ధ [illegible] యు ల హే [illegible]

గు రు [illegible] డి [illegible] చ [illegible] న యు ఋ గా మ వే రు (మ శి త న్వ త సా జ న చే త న్ కృ(తి ద న [illegible] మ డి న గా డ ల న న [illegible] వి ధం బ్బా క [illegible] చె యు మా ([illegible]

య న ని ని [illegible] గా న న [illegible] జు నె [illegible] ని నీ వ [illegible] మ చే [illegible] న వ మ [illegible] యె జు [illegible] బె (డి [illegible] యు దు గా క వె డు క [illegible]

[illegible] పెం చ్చే యి [illegible] చ్చి తె న [illegible] యు త [illegible] కె [illegible] [illegible] చె వ [illegible] గా న క [illegible]

[illegible]

[illegible] లిమి కు [illegible] సో లి కో రొక యు [illegible] త్తి [illegible] కి [illegible] గా [illegible] మా [illegible] ర వ [illegible] తి [illegible] ర
శ్రీ కు ల సం న ధుం ర [illegible] యు శు ల గాం చ్చే రా మ పాం డు ద న గ [illegible] వ ధి [illegible] పు ని మొం డ వ సు [illegible] నం ఖ్య ల వె ల క్ష ఖ క ఖ క్ర ద
ధ ఏం గ ని యుం ఖ వ ఖ అ రా మ పాం డు న కే ఖ ఫ ఠం డ నే ఖ భ వ న క్క ధ వ తె య స్తం ఖ యుం ది ద వు . త్రు ప తి ధి వి న మ త్రు మ్యు ర గో గ్రు
ల నే గం డై [illegible] కు న కు . చే డి యు తప్పి విం చ్చె పా ని వ ల న చై ద్యా న వ యం ఖ్యు గ [illegible] నె సు ద హా ప్రా ధ మ పు త్రు ఛ డ [illegible] త్రే డు న కు కుం తి యు కుం .

త్రికి దత్తప్పుటం డున, దత్తప్పు నకు దాం శాహు ౧౦ డునుం ఋష్టి రి। మ రి యు గ్రస్నేరం బ్బు [illegible] పెచ్చం మ జీమాం త బ్బా వం ఋ ఋ సే। భీమ ర థ న వ ర థ ద శ ర థ ఋ ఋ న।
మ కృ ని వ [illegible] త దేవ రా త దేవ క్షే (త్ర) ల నం ఋ ది ద రం బ్బు ల రి నె న ఆ కే ఆ। మ థు ర వ చ [illegible] ద్ధ యుం చెప్పె న్సు। మ థు వ న్సు త్రా ది ర్రు ద నం గ్గ (మాం ధ వృ షే న. సా।
న ధ ర్మ కా [illegible] న్న న వ్ల వ థు ఋ। న ధ ర్మ్హ లాం త్త్రే యజ్ఞ లాం త్త్ర సం జ్ఞ ధ రి వ ర్ని ఆ క న ప్రే రు క్ష్య న మ ఘ న [illegible] నే ఋ ఖై ం। ఋ రు ష్య గ్ర ణి డై. న
న తు డు ఫ ర కు బు త్తు [illegible] డ త న్నె కం. సే డు ఫ రు వ బాం త ఋరాం క్రే యుం డు ఫ ఖై న శే [illegible] త్రా యు వ ల్లు ల్లం. సే న కు సే౦ త వ తు ం శే
వృ ద్ధై త ద్య ం శే [illegible] తవ ఋ ల నం బ ర [illegible] క కు. ఛ జ మాం [illegible] ఋ సే [illegible] వ్రా [illegible] త్తప్పు ం [illegible] ధ క్ష్మ [illegible] భా క్షు ం. డు వు న్నె

యమనే పృ[illegible]

నంబెన్నం ద్రుగణ బినిగ దేరు చెర వేంశంభుమ యుగ విని [illegible] దేవా వర్ధుండు బుహుయు [illegible] క త్రి [illegible] నర [illegible] వత్రైనె [illegible]ం

బుడుయుధు న నీయ కేయ [illegible] నిశ్చల యు నిక్కయు మగ [illegible]యు న రవనై యని వ్యునైన । యు [illegible] వ సంబై [illegible] గుణి । పుంణ్యత గుగా నిఖిలాయుం

భక్త వస్యు నమది తోనే య పయ ప్రం మ్మహా [illegible] తరంగిణి పరమ మంగళంబగు నంగా రూపంబున నా [illegible] భూంపాలు వర యుం [illegible] రాం ని కై బు భుత్వం

డు మహాత్మ నం । తండ్రికిం కొడుకునకు జగంబులర ధుయ కీయ దేవ నందిని భుండు దేవా పతి ధుండు దూరము న విని న యు ఘ్న ర మ్మని శరము । ౧

లరయజైకి చూంచి నేపూడును బుధవీని। గుణి ములునగగోత్రి గాపూంషమైసనెం యుగో యూ రువడియు స్థ... వేలు గాంనమరుసం జాన। గజ్జు పూరు పూ ... సు ము ... న

ంనది వాశ్రు। ... వారు బూం. శి నగతి రమె వె. వాటతిధుం. దు। బుధవడును బాం. తి రం. ప్రుయుం ప్రుం. వన్మి విదు ఋఋవఋ ... మవ భో జు డు మవో ధర ... యు

ంసై। బిం. వాయి యె జ్జుం. బ్బుము లు బ వాయి ద క్షు ణ్ణి లతో। సైన చ్చిగి యపరిమిత గోసువ గౌరిదాం నం. బు లి ... సు ష్టుం. చ్చి ... వన్ని శి బ్రకే నే ... ం.

చ్చి గరివ తారాంతె దశనం. బ్బుడు బ్బురమ ... ఘ త్రుం. బ్బుడు న గాం మిం. చ్చి వెలసె। న ... వం. శం. బు ... ం జు వె ... నం వ తీ తీ ర ఋహూం ... తి

... ము త్రి ని కాం కముల నం. టిం ... దీ కై। వారి లూ న మవాళ్ళు ... ం. త్రుకై త్రి నిసవూం జాన ట. ద నా। నమది క ప్రూం ర బ ... కు ఋ ... రప్రూ ర ...

ఘుపనమోరక్షభూమాసేం ద్రురచియునవారశం। ధకనైకేం గలినెరి। వారిడెం। దుకుకురు।నకు।న ... శ్రు సమరయుత్రపుత్రిసాకధారతర [illegible]
న। పైత్రి రుం। డ్డునం। గలిగిరి। పైత్రిరు నకుగాఢుకునమనే మం। డునపై పున్నరవనుం। డునభిజె ద్రుం। దనం। బరనిరయకయ। అయ జెత్తు
నకుమహోయశుధభిమాననమం। నవ హాయ్యు హాచాకుడనగా। ప్రభవిం చెన్ననుజయ్యై జగద భినతయోమయుకి జనిం చెన [illegible]
నాథాయవయ అయామయుకైయవం। త్రిశవరునకుం। బతినియయొను। నామయుకుం। డునునరవవం। శప్రదీపకుపై బం। ధుజనం। బుల [illegible] త్రినసద్వన

సమేం ధాత్వాది దాష్ట్ర ర ప ది యఘు। సోం గీ నే
థ వి ది గోం ం ధాం గుం ఃడ న వాం డు మా క్షి థ
ర దె రి। మః దయు నాం న భూన క్కు ల్లు రి౦
డు నోం భయ శ్చి రి। ఫు చే ... త్తు ... వి
వం సోం ... గు ప ... ఆయ

రసు న. కు థ సిబ్బం డు నే . తె ... టి లే
ం పొ ద ధ రఖ్ఖ న నే కవ త్త ... కవ పా గి
చ్చె ఖ్ఖ నే ఋ ప డి వే ల వ షు ణ్ వేు లు ర షు దు
2 గ య్య ... ఖ్ఖు లు ి ద్ధ చే షు లు. వే యు న జై

విభవాజమ్ములం బ్బు గా జేసి। యుసం త్రగజ తురగపతి వారయుగ గా జనిలక్ష్మి ఏక ఖాగని గాంనుట్లు సెవై ఉశ్రీ ఉత్రత్తైకి కొనెరాం జాంత్తు జంఘుం వు వేవ
ప్రభు శిభులు వేవకుడు నగ్ర। నెసం దెసం గత్రసె ద్ధులు మఘుం గాం దేవకున్నకు నాంవి దేవవం త్తు। జనన ఉయు ఒదే పూజ నను దే మ్మం ధనదే వ
తుడ న చే ప్త భుజులు। కొడుకులు న ఖవు రుకుంం తులు తేవని యునస్వాం। త్రిదేవయు విను సు దేవ।యం సనన గదేవర త్రెతయు సు।మ రి వవ
జే వ యున స్ఫ దేవఘు।శ్రీవి శౌర।శ్వై న శ్రీ దేవి యును సనన సుపమాం న। నరన్న మేూం తత్తు లు జన్నన మెుం ధిరి। గ్రమ మున్న ఘవళ ఋ గ్ర శ్రీన
సనం దు జే మం సు। దు త్రాం న సు శ్రోం ఘుం ఘు న గా ఘుం దు గు వం డు శు ఘు సు ఘుం మి రా శ్రీ ఘుం ఖుం దు। ఘు తు సుం శు

కృ శు వం శే కే త్రి ప్ర । ప్రాం శ శ్రీ చ్చి నే మ నం ... నం ధ ని ... పి నం । జే కే రు ... నం ... తి । శ్రీ క వి తం ... నే ... జే ద న వె ... వ యు ...
ధ క ది వ్య తె యన ... ం పై నే భ జ మా స న క ధి ధూ ర ధుం డు నా । వి ధూ ... ధు న కు ... రుం డు న । నా రు న కు నే మి యు న క ... మి కే ం ... తె
కు ... ం డు న । బ్ర తె ... న కు వాం వ దికుం డు నుం । ఖు ఘ్ర రి । వ్యా ది కు న కుం గవ ... వ ర్ష పూ ర వ జుం డు । ... న త ప్ర న వ ది వా వు ...
లు జ ; ష్టిం చ్చి రి । యు వి వ వం బు వి న సెం తవ త సూ న లై న భ జ మాం న దే వా ప వ ధు మ వ బ్రా జాం ధ కు లు ... న వ యం బు లు । చె పుం బ డె యు । గ

ద వాం ల్మి న వల్మి వం శ్వం ఋషు ప్రు శం శిం శ్వె ద య నే య వి నే గాం భం శి యు మాం త్రీ యు। న న గాం వే షే యు బు రం భృ లం ద్యు। ఈ బు వం యాం న న షు గ ని రు। మి
త్ర వి మ ధు నే నే న వి త్ర్యే। న మి త్ర ఘ వ్యే ఘు శి గ్రా క్షి య న య హ్మం ద్రై కే యు ప్రా డి త్రే న। దే వ వి షాం ఢం డే న న మి త్ర్యుం డే న న వాం శే బు ష్టి। శం సో ద వ
ప్యాం ఘు శ క్త స్వాం ఖం డ షే ఋ నే ష్వా ॥ శో త్ర షు డే గు స్వాం కు డు। మాం శి య య న ఫ హ్వి ఐ యే ద్యో మ వా ॥ ఇ యే న గ గ్రో। దాం శ। నే సు ది పూ దే వా ॥
నో శ న ని రు నే ని నా శ గా ర వే ర షు వి క్ష ॥ య బు య క్షె ది యు త్రే షుం ర్థ్యో। వ సు ద మ హు షు ష్యు న యు ష్టి ॥ యం ఋష్వా రం। బాం నే క డుం ద్యో భి ర్థ్వ నె త
న్మే శే ర క్షే న న్నే వ్రే త్రే న ర ఋ షు బే న ఋ। దా న శ్లో జే న్నే యం గు ణ న నా నే డు మా న దే గ్రా క క్షే వాం షు ణాం। డా న క యం భి న్నా ఛి స మా ఫ్యా వ విం ం చ్ఛా జి ॥

[illegible] కెక్కలి [illegible] గావు [illegible] కు నవి జ త్రై [illegible] ఉన్నై [illegible] ఆ జ [illegible] ఖ్యు న [illegible]
[illegible] తాం। [illegible] పయ్యం తత్తుఫలు ంబ ద [illegible] త। తనరత్న నం। యియు త్రాణ న దే। వం ఛా గ [illegible] ం డ నిమ [illegible] డ గాం మగ్గి రీ న మారు మొదలు గ [illegible]
[illegible] చారుని [illegible]ం బుకు దిం చము మది యము నేం। గాం నికుం డు [illegible] లు గాం నెం త్ర [illegible] పేం చాం చాం కర్ణం డు బు దిధి త తత్వం బ్యు [illegible]
త శ్రేష్ఠ వయ్యె। పత్త్రి ధ రయు గ్రాజా ధి దే దయు న న నే వారు చెవి యం ద్రుగ నవి నిరి వా రెత్తా న [illegible] రు డు వ్రా [illegible] ని। శత తక్రి [illegible] యు। శతి త [illegible] వ యా [illegible]
వ చె ట్టుం బ్బొ కుం త్రి భో [illegible] న కే [illegible]

[illegible]

[illegible] నకు రు కం. [illegible] నే యజ్ఞ [illegible] సం [illegible] వారి వైరం బున యుక్త [illegible] ది వ [illegible] ది [illegible] వడు దేవ [illegible] [illegible] త్ర యు శు [illegible]
[illegible] మ [illegible] [illegible] త్రుట నిజ నా యవ నచి [illegible] మం. దేవకి యుం దం సాం. బిజ గతి వ [illegible] నె వారి యుం వూ లం. దండం [illegible] వరి [illegible]
గా నిలచి యవర్గం గదా ములనియకే యబల దేవుడు రేవతి యుం. ద్రల యబలు నిసు [illegible] ని నీ [illegible] తే జూని తతా వర్షం లం గని యెవా
రియున నరని కిటి బటి పూరు మదిరాం మ లరిధ బడసి రిసు తులనియ వయకర్ణా నకురు క్త్యె నిత్య ప్రమంశు త్రైన దేవ వెన మం. త్రయం. దుం నే ము [illegible] [illegible] క్రాం మాధ యుగ ని యెన్ని లలన [illegible]

ఘటిరాం బిస్తేల స్వా తోకారం ఉగవిదినవా రు అత్త మాతబుడి వేళ్లక్కొడు కు చూపుష్టారం దూరకుం ప్రయుద్మ మయ్యెం డుపె దద వాం డ్రై నెకడో మెర లచాలదేహ్న
కొం బాడ్డి డుల చేకుల ప్రకృతి మయ్యై దద్ధ చిచ్చిరిఖ గేఖ జన్ను న్నవల్మ్లి కేః నిష్టురం దనడు పుం ఇవ్వవి. గెలుడన మైత్రముగా ద్దు జుల్సి నిస్నేహం ఇదనగాం. చెన్ను దన కుడు దే
డుం చెప్పే, ఘనడు శనె రి శ్రీం దన కుడుమ ఘొన్నే దన కున్న దని యుశె డుళ్లు తయు అత నికె యేఘ యర ధ్రాన్నం డు స్నేగాం మం ఇపు యు తిన్నం బ్భాయెని లొ
దవం శేన మొన్ని నే రాపు లకం ఖ రనిరి మరి యుయు దాడి యూవం. శం ఖ్యమున వెధ. యన మిత్రం ఉట్టు ని యుం చెప్పి నన మిత్రన కు. ని ముక్కం దను
స్వాం డుబుకు [illegible] ప్రన్నె [illegible] జె [illegible] ము. నకు గా [illegible] లా న ప్రియ మ [illegible] మిత్రుం.

డ మైన త్రి [illegible] ఈ వేం [illegible] ద మ [illegible] కివెం బు [illegible] తలం [illegible] వెం పొ [illegible] వన [illegible] నెం బ్బు వనెం చ్చి | [illegible] ప్ర భాం గం బ్బు న నె చ్చి న | న తం డు త్ర

రాం ధిం [illegible] ప్ర స్తు తి ం చ్చి య గి య దే వ కీ కీ న [illegible] ంబు న న్ని వి ధ ము న | వె ల్లు గు ర ల్లు డు రాం లార కే వి ప్ర ల మూం త్రి యి చ్చి య కి ని

ణ యం నై వి వి ధ [illegible] ంబు లం [illegible]

వి [illegible] తె రి ల్లు నెం [illegible] స్తుం స్వ లాం ర గ బూ చి మ్మే ల్లం చు వాం డ య వ్వ [illegible] యు [illegible] రువం డు న గు చు న డి యెు [illegible] ర త్నం బ్బు న మం త్ర క నా మ [illegible]

న యం బు కేం థాం వ లం చ్చి రె ప్పె నం ద త్తే జుం వ ల న న తి గా మృ ం బ యై న డు | మ వి రే బ రూం పం [illegible] కుం దే రి చూం డ రాం కుం న న డె య యి చూం డు మ [illegible]

స్వామి న బి పూచ్చి యేత ౧ యే యేడం బి ష్ణు వరం బ్ను పేం డు మ నిపు వి కి దా ప్లు కే ౻ అ త డు యేం మ్మ త్రె యాం ౨ కి (యే బి మ త వ ర మ ౯ న డు గు యుయు న మాం త్రాం (౦ [illegible]
మ న క్కు పే క క ౧ వ యు యుం త్ర వాం (తు నై న ప్రమో ద మాం త్మ నె స గం బె స గం ౻ మేఘ మ్మ గు డె స త్రై బి త్రు దాం వ ర కాం న క రం బుబి న క రు సు బే రం న నె యె [illegible]
దాం చ నె వి న్లు యే స [illegible] మ్మ స ం త్రు మే ం బుబి లం క మ ల నాం బు ప్లు వి కిం బో యు క ౻ దే వ ర వ శే ం చ్చు యు నై తాం వ చ్చు మా నుం న్న వాం ం డు త్ర
ఒ న బి యున్న తే [illegible] వి స మె స గ న న వి ౨ (యాం వి బు రుక్త న ౨ వాం వ లం ం దాం రాం తాం డుం ౻ వ ౻ ఆ వ చ్చి , వాం ం డు అ నై (ప్రసాం ద ల య్య ం నై న న్త
అ బి [illegible] స్వామి [illegible] చ్చి తె ం [illegible] యాం [illegible] రాం జ [illegible] గు ం దు [illegible] బుయ న న్నుం నె ఇం త్రు ౻ అ ౻ ౨ [illegible] ఖ నం తప్పు [illegible]

చూచనే యమునకు నిండు వేనే మరలి తరువాత నిచేచూచెను తనవేమునన్ దాని పోదరు డు నను నుకునే యనవరిత వయ గాన నెటు నే ! మంచి దినేం
వృచ లలోకం డు గవ దుకు చెయుగడు ! గచ్చ కొల్లి చి తుం డ విడ చ్చుడిన దిడకెలం డ నెరాంగొ రులు వచ్చిను ఉయ్యాల నం చుక్కం బాకెం దధదరసే దాన చేసే
దలచుచుం వేల కున్ దొర జినియంగె లసే వయి డుక్కు వయ గలిగ్యుం డు నెగులం బుయి లానె గలకవ్వ తలం చెచ్చి ! తానె నక్కుం డు యుచనేం
వనితో కరయిట్టి ప్రసాదం బయులం గో రై నరసిమ్హ వారం బలుకుచుం డు చుట్టుం బయులం దధరు నెరెంగి యేం డు దురితులుం డు [illegible]

ప్రతివదనేశోభూతత్రిపంచ్చ్యత్రి వర్గాపకం। అతరం పృథువదితె భూ। సోమవృద్దిచాతక్షేత్రనం॥ ఉదితాధ్ర వా
పాండవ శ్రియుల్లు లూపల వలవాతెభూషగలవాక్షేత్ర। రం యిళ్ళు ఆయయు సుగలవార్డై యుండునరా
౨౩- భూషణావత్సురః॥ నవయుడుంనెక్రి నెక్రూ రళు వాళ్ళు యువదికెవాడుంనెడ। రాభూ. కఫస్త
మిగలనాడుంనెడ। 7 దుళి అయుయు నెకాడుం నెడ। తరువులనూయిల్లాదేవా [illegible]

శ్రీ శ్రమూం॰ శెగిష్ఠలవిష్ణుగా౮ వసత్స౮। వసలుగో (త్ర) వి రొబ్దివ త్స్రి బాలుంద రి ద్వాం। ద లప్రయు తరదు। స్మడి
నవమూం॰ శకస్య౧ కలపాం (త్రి) ంపూం॰ డురాది ంయు ంయు లనైంరు శ్రెవాంకవ దుం॰ డుంయు తరవేసన్నండల రద

౧౦౦

జ న్మదత్తినావల న శే౦క్రై౦ చ్చి[illegible]యు౦ మూన్ని నిశే౦ యము ప్రనేసన నెచ్చ్యి। నది యయ సుచి యెన్నన్నా౦ డు దా౦ ఖినే౦ దూ న గు[illegible]చ్చిము చూ[illegible]కో ప్రా ణా ప వయున

చమ్మ[illegible] త్రా ర౦ గ్సు౦ న యని రు మ్మ రు। నె రు౦ గ ర౦ ణా యనే య ఆ ప్రనే నే డు డ ర గా౦ రు౦[illegible] మ వారి వి పి నే దు న్నే౦ చ్చిము లి నే౦ ఉ వి రు గ। నె న న్ని౦ వా౦వ వా[illegible]

[illegible] యు౦ రి కె గు [illegible]౦ మ్ము నే తనే జ౦ బియ బ యు [illegible]౦ డ యు సు త ల యు నే। న ప్ర ర త్న మే సా౦ ర గ బ౦ ఖ౦ చ్చ న౦ త్రా శ్రా నే౦ తె౦ చ్చి మ్మ గ ప తి [illegible]

మో౦ ర। జ[illegible] మ్మే మ౦ త్తు డు మే వారి నె త్తు డు వ తి యు౦ చ్చి। [illegible] మ్మ తి నై కా ని [illegible]౦ మ్మ ర మ నే చ ని బి ల [illegible] ప్ర వే తి౦ చ్చి త మ క యు డు ని

[illegible] వ [illegible] డు[illegible]౦ ని [illegible] బి గ [illegible] తి। జ ని న యూ౦ నా జు [illegible] రు [illegible] మ [illegible] యు౦ [illegible] మ [illegible]

[illegible] టి యేసు సయోం టి ఉ రి ప్పం డు క్షి డు మ[illegible] సు కో[illegible] యు క్తై [illegible] వి[illegible] [illegible] న[illegible] న ప్ర[illegible] సి చా మ చే యు ర నె [illegible] బు గు యి [illegible]

[illegible] ప్ర యు[illegible] వె ర వ రు [illegible] వ రు యు న గు ప రి [illegible] జ నం ఖ్యా ఉ గొ ని చ ని విం ధ్యం ఖ్యా[illegible] యు క్షు వ ర త్రం ఖ్యా నె [illegible] ప ర వ తం ఖ్యా లం గ్యం మ్మె రి [illegible]

దే[illegible]ం ఖ్యా ను గా యు ష్టు బ ల వే ష్ణం మా చి న ష్టా వి చా యు త త న్యం ప్ర ర్త్య ష్టు ష్టూ హా ర్యం బు రం కు ల కే న ప్ర న రం గ [illegible] త [illegible] స్తు కై [illegible]

॥ సం పు [illegible] వ వి క్రీ [illegible] కై సర్వసమస్త దా శవ ప్రాం తం రం స్వర్గ రజు ౧। స్త యు ష స్వ (శ్రే) మ [illegible] ప్ర నే సే. గ ౨ యె న్ర (త్ర) వాచ ద సం వే షై త్తు [illegible] వే [illegible] త టియప్ న శే రం భ్యు
న స్త్రం మ్మ వే ర తత్వం భ్యు గాన యె న తె పాం రం భ్యు నే నే ప దె యుం నే౨ నిం వ వ నే వం భ్యు [illegible] హ్యా కిం చ్చ యె చాచ్చ య ఱు త్రే ప దం భ్యు యు నాం యా [illegible] తవ
౭౦ [illegible] దెవం భ్యు గ మ [illegible] ంగ ల గాం ర వం భ్యు టి। హాం వాంం చ్చి యె యె [illegible] ంం గ్గ న తు గు త జ్ఞాం దే న భ్యు ల డాప ర [illegible] ౨ యెం త్రం భ్యు [illegible] రం [illegible]
[illegible] భ్యు [illegible] చ్చ [illegible] ంం భ్యు బి [illegible] డావ రం భ్యు శవి పి క్షాం త్తం వ వ [illegible] తాం యు జ్ఞాం భ్యు వ [illegible] యు (త్తా) నే కృ ధాం (త్ర) యె [illegible] ౨ చాం [illegible]
[illegible] వ ధిం చైని [illegible] ౨ [illegible] యు జ్ఞాం భ్యు వం [illegible] మ యె మ పె దాం [illegible] గు ర త౨ ఝి దే స క్కు। [illegible]

[illegible] న [illegible] వినియు [illegible] మా డిం నెం త్ర యు [illegible] దు [illegible] ది వే [illegible] దయం బు [illegible] ము నె కం [illegible]
ం బు వ [illegible] రు రతం చూ యు మ యు అ త నెం గాం చూ యు ద [illegible] వ ము [illegible] దాం [illegible] రు ర వ [illegible] వ కా వ [illegible] ప లు క [illegible] త్ర [illegible] ర వ [illegible] కు జాం
తి భు జ వా [illegible] త ని [illegible] త నం వ వ త నాం బల బలం బు నం దా [illegible] న బు [illegible] నె ర గబ చే చ క వెంక [illegible] తి మై దాం [illegible]
త్రి [illegible] నొవ మి కిం. శై నె గాం నిత్య వళ యాం [illegible] శవ రు యు న వరు ఖి కై ద నే డె ని మి ది తి వ నం బు యు గాం చి కొ నియు [illegible] డు [illegible] దాం [illegible] తం

౧౭

రం బ్రహ్మ పాలు వడం దక్షిణ ప్రాణం బ్రహ్మ ల క్షో న ంకన్ని దెం గాన్ని శ్లో లతడయు నని య చెప్పు టు పాంకి మ గు డ్డి పోయి కత్తన్నం ద వాం తు ం డె [illegible] న ని చె ప్ప నా ఆకయ
శ్లోకం చెప్పి చు ట్టు ము ఖ ప ర లో క వి ధు లు న డం ప ని రెవి లోపు సు వి చె తా నేక తి లు పిం డ దా న ము లోం కతి ప్పు న కే ఉ దు న చెప్పి న దా పె సా యు ము గాం ని [illegible] నన్న
[illegible] తం డు న తవ చె ని ం బాం ద్వ క య పు యు యు న్న య ం డె జాం బ్ర వం తు ం డు [illegible] వారి ర తుం బ్రహ్మ కతం బ్రహ్మ న న ప్ర బ లు నం ప్ర వా ర ర [illegible] ం బ్రహ్మ
[illegible] బ లు [illegible] యు ఛ డి య తే పూ న కు స వి న య ప్ర [illegible] మ బా న క్షే మ ము సు ర గ ం ఫ [illegible] ం గ్గ మ శ్య వ ర ర క్షే మ [illegible] లు [illegible]
[illegible] బ [illegible] ం [illegible] మ దా ట్ వం బ్రహ్మ న [illegible] దా [illegible] రా వ రు తి ర స గ్గ వ తై న మా వ ప్ర శ ఉ దే వా [illegible] ం [illegible] మ [illegible] మి దా న ర తి [illegible]

[illegible] నై. న్నైం చి యధి క నేనీ తము తోడం గు వేయ త దియని [illegible] గం చమ [illegible] బియ్య న గాం [illegible] దవా నె షం నె యలి ల వేయునె రిం [illegible] చినె [illegible] రిత్తె చుం చనె వట
[illegible] ం శు [illegible] బ వ తి యట నై జ నం ౦ ౨౨ యడె చ్చిని యి చ్చిన సం నే [illegible] న గాం [illegible] మ ర త్రే మం బు రెడ్డి నెం చ్చిన యు త్రే నవ కుం డూం యన వు తే
౦ ఘ యి [illegible] తన [illegible] చి త్రి నె క గావ ర తన్ని౦ బుము నె వె దిం చ్చి యి న [illegible] న నవన జె త్రు గొబ న క తం డు న్న వనె జూం సన బ రి త్ర [illegible] చ్చి [illegible] య ల [illegible]
చె తె నం పరి వ కం ధగం బ్బు యసు ధగ: చి ఘం డు నై కొ ని చరితాం ఘుగం పై డాం బు వం తు ం డు సు తి పై న డాం బ వత్తిం దో డే. ని [illegible] బు [illegible] దకని
పరి వా డ [illegible] బు [illegible] న తిం

[illegible] రులు ఖం [illegible] త్రయునే [illegible] ఫలం బుసులు మేడునేడు నిండారగ బండెన చేసియుడ పొయ మెుకెం చ్చిత లేకయం మెున్కయం [illegible] జగ [illegible] లం నిక్కయు
[illegible] దత్తి యం తిరిల [illegible] యమ వచ్చిన యు [illegible] వత [illegible] లని [illegible] సకల యు మే వతి [illegible] భూ జూం ధ [illegible] ధయు [illegible] రవి న గ [illegible] రి
[illegible] యుం డు గ న కు యు లత [illegible] ని యు [illegible] నా శ్వరని ము [illegible] శమం త్ర కమ [illegible] వు [illegible]
[illegible] సం బుసు [illegible] విం చుచు [illegible] విం దుం డం దురు సఖి సం తిం ఘటిం [illegible] బుసు
[illegible] తి చి సం [illegible] తి సంసం

[illegible]

[illegible]

[illegible]

[illegible]

చం ద్ర మ యై న [illegible] చి గ [illegible] ం । ధ ర ము న నై న్ను తై [illegible] న లి ని ధ వ ర్గ లు బా యు వ మె వ ర శై [illegible] । య ర గి న వా ర కె క్ష వ గ నం త్రు ని ము ని శే యు మి [illegible] దే ని కి లు వ లు [illegible]

తం ద్ర న ని వి వ ధ్యు బు బి న [illegible] కొ ని యు । [illegible] గా ధ ని సం ధు మ పొం డ వ్ర లు జ యు గ తి వం ద వం నం । బు బు న [illegible] ం త్రి ర న వా త్రు ని వి ని తా [illegible] ం । ప ర మం । ధ [illegible]

[illegible] న ధు [illegible] ధ న [illegible] ని జుం [illegible] గాం విం చ్చు లు [illegible] వ తం । [illegible] న కుం బు రా మో లు యు [illegible] నం । త్ర [illegible] న తం । మ ర [illegible] యు । గు లుం [illegible]

[illegible] చ శ [illegible] జి [illegible] న ధ రాం త్ర సు ప్ర పై [illegible] చ్ఛ థి యుం [illegible] న వ త ధ న [illegible] ర ని యు నే [illegible]

[illegible] ం శ్రీ జు ం మి [illegible] కు ద ల కి యె త [illegible] ం త్రు [illegible] గు [illegible] ల [illegible]

[illegible]
ల పె [illegible] శ ఖ ఢ స వి దు ని మి య త ని। చే [illegible] త ర త్ని ం బూమి గొ సు చె ని ళ్ళె యు దే లు చి ఋ వ ఋ శ్రీ యుష్ప రుం సొం డి. కి డి న శ బ [illegible]
రిం గి ష త థ సుం డు వా తి తొ డి పొ రు న కు చె న ప్రా పై నె లు చు న ళ్ళు గాం గవి త వ ర్ల నె గాం బు ర చ బా యి న న తర ఖి య [illegible] న న బ ల తే వ వా
తేవ పల దెసవి రోథ వేచేశం బబ్బల. కు। ॥ దా నెం శవి మి దె వి యం బ వి కి న నంత్ర [illegible] న హూవి రుం గల పొ కా. స వాం. దై న న తే [illegible] డు ఋ మ ఋ అ [illegible] ర [illegible] త

మవ్వాదులు వేడుకొన్న మ్ము వ్వు రేం. (శ్రీ) ంత్ర ఖి వ్వా శీక కృష్ణ ప్రే మ స్మి లుగ యంలు శ్రీ బ్బి। కృ ష్ణు ద భావం తా కర్ణ బిం బ్బ। బ్రహ్మాదు (స్తుతు) స సం బె వచి చక్రము ఘి
తాం ది కిం (బ్రహ్మ) వని ఖణి తా ది అగా। వ ప్నే యంత్ర ఆ పాది కి కి సేవి ర ఘు మి పై ర నవి ముం బాం న గ న్ఘ వ ఘ రా ఈ తని చ ర ణా ఖి లాం ష సుం డ వారోణా
చా ర ణాం బ్బి నై యు గ క్షిం గ్న దు గా ణాం స్నే ముం న్న బిం తలం ఘు లం గల వ్న తె ని వి యం న్న యు న (గ్న) యిం జ నం భూమి లె ని న శ వ ధ నవం దై
ఘు న్న సం క నై సు ర్ణ నం రు రక్షు కు ం జు లేం. ర్ఘు త్రి లం గై పో ఖె ద నీ యు ల ఘ న ర తె దిం బ్బు న్ని సే దాం ఘ వ లు ఖ ... ఖి పై వ బ్బి
నె ల త్రి ... ం క నై వ నై ... ం ... కుం. ... రా ... ఖి యు త ... ని బ్బి ... వ బి

[illegible]

[illegible] నన [illegible] యె [illegible] । నం [illegible] న [illegible] మల పె బా [illegible] పాం యిం । గ న భూ [illegible] । డుం । భ్రా [illegible] తే బా [illegible]

[illegible] పరం [illegible] చే రు వెం [illegible] న ను గా [illegible] కర్ణ [illegible] డు బల దేవున కిట్టు న దేవ యిము ల కృష్ణను । నె గలుక్క డు [illegible] వెన్నం । జ నె [illegible] గా [illegible] న క వ [illegible]

[illegible] కొ [illegible] ర [illegible] ర ధ ము న [illegible] నె ను [illegible] నె [illegible] నెగ తే వాం చేనాం నె [illegible] న యిలివ మధురే చా । కొలది నెల్లని భూ [illegible] యి ది గూ [illegible] । చ [illegible] కొ ని యె [illegible]

ధన [illegible] డు న [illegible] కరు ని ది గ్నను ది నై యూకం న్ని ది [illegible] కుయ కొం త్త దవది [illegible]

[illegible] మ । చిం త్రిం పు క [illegible] చె [illegible] వయయు [illegible]

జీర యు [illegible] రు మెదు [illegible] గా [illegible] ఛిం [illegible] చూం చి తత్త్వ [illegible] తర త్త్వము గా [illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible] నం [illegible] దు [illegible] నెరుం [illegible] రమె [illegible]
త స్తుత్యం [illegible] శతం. త్రై । తత్వ ధనం [illegible] వెంకన్నం దు [illegible] నివాసు శ్రీ వమే ఘు [illegible] కలాం [illegible] చుల న మేర [illegible]
[illegible] రధ్యం [illegible] । మనోహరావరకాననగరం ఋవచ్చినక్షేత్ర దో యనేయ పై దేవం పూర వాసు [illegible] మదక్షమే [illegible] సత్యమున్నం త [illegible] దాయం
[illegible] గాం [illegible] గాదు రాధ నువు వచ్చెనడవినయ [illegible] యవలనతివినయం ఉగుచు [illegible] ప్యాం చ [illegible] తు గాం విరచ్చిరయ

శం దాతా ప్రస్థం డు [illegible] లమేర తా యుం డు డి ము ఘ్ట న భ్య [illegible] చ్చె । నం త్రా కొం త్ర న్గాలం బుచి న న్న న [illegible] తాం ధి [illegible] ధ వ వర్ధ యు॰ ర తత్వం బు కవి

[illegible] నె జె జె [illegible] డ మి॰ లి న్న గాం నై రి ని పో యి బ [illegible] ష్ట వవ న కు న వివ ఢం బు తె వి పి యె త ని తో [illegible] వి చు తెం చి రి॰ త ద॰ న [illegible] త్ర రం బా [illegible] అ నే [illegible] రు [illegible] మె 2

యి నం ష్ట [illegible] ర త 2॰ బు త న్న వ చ్చి న న న ది న ము గు తె యు । వు శి డి యె మ్మ గా ల [illegible] ం బు నా [illegible] ప బ్రో గ ము న్న [illegible] న న దా న ము [illegible]

[illegible] ము యి ద యి తం బు యి । యం [illegible] జ నం బు యి [illegible] జి॰ న త ము యి గ జ కు [illegible] ద న రి యం [illegible] తు॰ వి తం॰ [illegible]

[illegible] న మెయు క॰ డు । [illegible] త [illegible] [illegible] ద వ॰ ర [illegible]

[illegible]

[illegible] తని ప్రోక్త యోగ [illegible] గం । నగ ప్రక్షి బవను దోష మ [illegible] నం ద్దుష్వ [illegible] ఖు యేుగా [illegible] మో [illegible]

[illegible] ధా మునే ఎద్రు వం బుకు ఖు చేూం చి । వత్తి మునాన లు । వమ లాగనం జింత్రిం చుమనె డ వసు దేవనం ధ షం డు యు శయు మేు [illegible] నెగం నక్ష [illegible] వేద

[illegible] కే । ఖు । యుం ఒ కెశయు ని కె బె కు నె ళ్లి ను గ్రం బుకు గను తప్పం నక్ష ము తై మేం నకే । ఖు ల్లుం నక్ష వి ధ మేు న కు ని మి త్ర మేుం పా ర షుర గాం యు [illegible]

ఆయన వి వె నినై దృ. యీ శ్వ యా ట్లైల వా గున నిననం థ కుం ద న కుల వలి తెత్తిం ద త ని కి ట్లు నియె య క . జ న తే త వి సు మ క వా రు ని . [illegible]
తే దు న్ని జ. న ర్తివ వను న్న ం జ ని తం బుబ లు గాం వెం న్ని దు . న న్న టి మ యు . ఖి ని శ్రే మ ం ర కా ం వి ఛ యెం బు తి వ . య కా . [illegible]
వె వ [illegible] డి జ లు కా. డ మి శ ం చె థ లు చె ప్పి న న తం. డు న వ భ ల్లుం ప్రా షి. ం ం చ్చి దో డ్డె వి భో రాయి యె రం ది [illegible]
ష్ణి యొ [illegible] నవి. వ తి గ ల్లి [illegible] న మ చి త న మ యెం బు న [illegible] యెం [illegible] చూం [illegible] యు మెరా [illegible]
[illegible]

[illegible]

[illegible] న నం [illegible] ధర [illegible] [illegible] జ ని [illegible] [illegible] దుము [illegible]

నంబ [illegible]ం బ్బు నన [illegible] క్కొలం బ్బు న న క్క ం శ్రీయ వా [illegible] గో [illegible] దా [illegible] తయ గుఖుం జై [illegible] గాం ఐ [illegible] గ [illegible]

[illegible]ం బ్బున [illegible] మెంట శ్రీ ప్రా యం బ్బు న నం నశనం నొ [illegible] ని శవి [illegible]ం డు తనకు పురమెం ప [illegible] [illegible] గాం [illegible] ఉ ధ ని [illegible]

న [illegible] శవ [illegible] న కుం బు [illegible] న న కవారు నకుంబి తన ప్ర భా [illegible] నవెకుం డు నెయ కవాం రుం డు సాం ధాం [illegible] గాం [illegible] దా [illegible] డ [illegible]

ఋ. నే ఋ. అవధుతా ఆరనెః ఆత్రేయ. భృగునః బృహద్రుద్ర నిమ్నుపద్మశ్రీ వివేకదు. నివ్వాతిశ్వయేసు గొను నిదెసనైక (దే తరి [illegible] రవిమలనకు నెగ్గ. దలంపుం
ఋ. వ. [illegible] నిన్న తదవి చనం బం గీ నకం చ్చిర స్థాం గ్గధరుం డు [illegible] ప్రాథం బ్బసనై కం చ్చిన వాం ట్రైయు. (గ్ర [illegible] మ. తం బ్బనె నకవా. రు. రావిం
[illegible] వం బం తః యెటు శాం. త్రం బ్బనియ్యనం త్రకటి ష్టం ఢ [illegible] ం. త్రగ్గ ణం తం బ్బన్న నయ్య [illegible] ఋ. ఘ [illegible] డు [illegible] ని దవ [illegible]
[illegible] త్రిపు [illegible] వం బస [illegible] జూ [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

మ౦త్రి. కమణి నేమని చ్చె శత ధన్వడు నేమను దాచి నా౦డ వి ర్యుకు యుల. కర్మము లెగలి యం అలు కె౦ [illegible] నా౦ [illegible]. ది ని. కె గ డు స౦.

త్రి శి క్షి. తే చి ని క్షే మే రు ం గ్భీ రు మిం త్రి యో ష్టు డు న్ని ఘ్రు నే ఘ్రు శ్రీ యొ ధ్రు యం ం ధు యు యు (వి) న యేం యు ధ ణం బి స్తు యు జే ని మే ది [illegible] ది యొ ం దే య ధి యం
థ లు క మ ు భ వ ది యని మ వా త్వం ం బ్రు బ వాం న మ త్థి త మ గ ఘ న్యు త్వ యాం కాం త్విం నా యం ం డు ర త్వ వి ష త్వం ం త్రై న యొ వి తే [illegible] ం త్వు త లె న మేం. తె న
[illegible] ని బ్రు న త్వి. డు గాం. ం కి యం ం డు న శ్రు డు [illegible] త్వ ం త్రై న ం. త్రి క కి ం చ్ఛి న ం ద్యు న జి త్తం ం బ్రు న క్షు న మేం ధాం [illegible] న ం బి వి ము డు. తే క యం ం గాం [illegible]
[illegible] ప్రు [illegible] న ం క్షి ణి త్రై ష్టు బి యని న వ్య రి ష్టు వి చా రు ం. డే చూం దం బాం [illegible] లి: యు న న యు యు న క వాం [illegible] రు ం డు [illegible] [illegible] న మ న వి [illegible] యం
[illegible] వా [illegible] డు నాం చే త్తి [illegible] న. ధు [illegible] త మ గ్నే దా [illegible] ధు [illegible] త్రి గ్లు తో [illegible] తి డి జ్వ [illegible]

[illegible] కిటయు కయు రియు దేకే కే [illegible]
[illegible] దబి మత చరి [illegible] య   సచు సం ప్రీతి మొయిస్య వయు దన [illegible] ను [illegible] ది మొద [illegible] చన సం ము
[illegible] యం. బుద్ధి దెరచి [illegible] భూమి ధనం బుద్ధి న మ   ధనం ద్వి గాం [illegible] తే జూరి విరాజి. తం బుద్ధి గు [illegible] గా విం చుచు   విరాజిత ప్రబా [illegible] రం బుద్ధి న
[illegible] మ్మానం బుద్ధి గు నం మ్మ వారి యన్నర తత్త్వం బుద్ధి న యని దు ర తేజం బుద్ధి మొం [illegible] యు [illegible] తీ [illegible] చ్చా న న తత్త్వం త్తు ఆచ రి యనిం బు [illegible] గు [illegible]

వం బు [illegible] బ [illegible] వు [illegible] దెగా [illegible] న్న నాడు న కు ను [illegible] త్తు లు స్తొం మ్మె ని [illegible] ది జే [illegible] భాం మ మ తెయ నా జన కె [illegible] డు బ ద [illegible] య ధ [illegible] బ్బు త నే

[illegible] న స మ ద ళ చె । న [illegible] ఘ త్రి యొ రా ౧ నా త్తు డు సే గ ని క [illegible] దె [illegible] ంత [illegible] కా [illegible] న ల గా ౧ డు । న కె ల [illegible] ద వొ యు ను స స [illegible] రవి

[illegible] యే ర స [illegible] మి [illegible] వ [illegible] రు డం త్త నాం భూ [illegible] వె రు న కె [illegible] । ల ని ంతు [illegible] యా ం ర [illegible] బ్బు నాం [illegible] రె [illegible] । నె ల్లె చ [illegible] ం కు [illegible]

[illegible] చ [illegible] । [illegible] ౧ం త్రై యె నాం థై న [illegible] ం చ్చి [illegible] ం బు ఆవ [illegible] దాం ల ధ వ [illegible] న [illegible] న స [illegible]

[illegible] నే చ [illegible] । [illegible] ం చ్చ త [illegible] ం [illegible]

[illegible] ... వ మా నెం తు నె యు ... [illegible]
[illegible] ... య క య ఆ ర త ఖ ము నై కొ నె యు క వా రు ండ డె ... [illegible] ... గా ర ము క బ ... [illegible]
మి నె తే తప ను జ పో వెం య గె య జ ల జె నా । ను మి దా వి ... భి శం న న ... వి ము ... [illegible] ... జ ము వ ర లు చి ... [illegible]
తే క ... జ్ఞ కు యు దా పు ర వి ం తు నై యు । ం దు డై ం డు వ రు శే భ ము య క్క యు అని వై శం పా య ను డ । య ని న ప మ య శు దే గు ప రి క్షి త్తా
తన్న । జు న కు జె పు న పూం రె వి క థ న మ ఖి ల ము న న వా శి । వి భా క్షి దా రు ణా శ వి భా శే య నా య కాం త్రే ... [illegible] ... పూ వు బాం రా కే ... [illegible] ... కే శా చి ।

ణ్య క ళాపి ణ్య వ చ్చి త్తొ శివ కర్త వ్యా ... దాం ణ్యస వ నా శ్వేః ప్రేత త నీ రావణ దు దాన్యం త్తొ ద గ్గ వ రా స న ప్ర థి త వి ... బ్రహ్మో ణ్య వాం ణ్యే ఘు శీ ణ్యా త్త దావి
ణి జ నొ చి ని త్తొ ... ల గ ణ్యా న ప్రా రి వి త్త త్త ణ్యా ఋ క ఋ రా మా య ణ్య వా రి వం శ । శ్రీ మం ఒ్ల ఘు ర ప్ర బం ధ ... వే । చిర రా శం సా ... ఘు ... ణ్య
వి తన శ్రీ పెల్లి చ మూ వర్ణం ణ్య ... వి వ వాం ప వ యాం ఋ మాం ... జ క భ జ క ధు ప స్తొ మ । ర్మ ద గ నా ఘు । ద్ర జ న చ ... వ తి గ నా ...
జే పి తాం ధర్మ । ప్రే జ న న ము రి క త్మ ప్రా భ ఫాం ... భం గ శ త్రై న । ధ జ క రి ... ఒ్ల ...
... స్తొ ... ర చర ణ్య స ర రు వా ... నా ... [illegible]

[illegible] న భ [illegible] త౦ పైన పా౦రి ప౦గ౦ బుము పు౦ రవ [illegible] పవి [illegible] పా౦గ౦రి [illegible]
[illegible] రొయి న ప [illegible] య శ్రీ కవి పణ్ణె ప ౯ రాం౦ య ౯ ను రు చ్నోనే పరియ [illegible] రు [illegible] గు. రు భోనాం౦ కవ [illegible] య [illegible]

శ్రీ సం భా వి [illegible] భాం సు [illegible] న డె వా ర కి ర ణ చ్చా పి త చె ర [illegible] న మ త్రు ప్పో స యె వి ర త । [illegible] సు క గ వి పా క చి తె మె మ ప్రా య మ్మ వే
తాం ఇ వ ఉ త్రై ధ కేం డు । నౌ న కొ డి మ వా ము సు ఖ ష్టం జై ఖి న ఘ । పి చి త్రో ప గా క స ది శా త మం । [illegible] శం పా ప య సు వాం [illegible] భ భి
సం తిం చ్చి । జ న మే జ యుం । ద త ని కి ష్ట ని భు ఖ క ఖ య దు వం శ సం జా తు ల గు భూం ప తు ల [illegible] ని పా ఘ తో విం ఘ [illegible] మ ధ్రు
[illegible] । ధ గు శౌ ని చే సి న యు ద్ధ [illegible] వా న్న రు వే పు న యు న వి స్తా ర ము గా తె ల్పు । నం ది ని యు వి [illegible]
[illegible]

[illegible] ... మెనవిఘ్న త్తగ యకయు । కే ... తర [illegible]

[illegible] ... గా సుకధిను । ఘ ధ ర ణి నెం మ్మ ల గాం చె [illegible] ... ఘుదె ద మం దయ [illegible]

[illegible] ... ద న యమ్మ రం ధిఘు-జ ధ్ర ను చ దను ... సు సు చు మ మహా కోటి దు దొ క మా న వ [illegible] ది ని । య ద రం । [illegible] యం దె [illegible]

[illegible] ... అ శో క [illegible] ... మం శ్రీ యగం త్రి ... య ది రా లో కం । బ్ర ము గాం జే శి ని శ్చ కుం త్రై చే యు రా శే వి జ కై ... గ తి [illegible] శో భి [illegible] ప ద్దం [illegible]

[illegible] ... ర మ్మ న ద వి ప న గ గ [illegible] చెం శె బ్బ కు సై రా ధ తు మ్మ డె య న్ని త్రాం త్రుం వ సు దే వ సూ ను ద కు డ రాం శిం చె దే సం నె రి తే కి య వ య మ రి య యు [illegible]

[illegible] త్ర క పత్రం [illegible]

రాం. త్రే ర త్న విం చ [illegible] ల ం ఘు వ గు రు వ [illegible] బు ని ర వ [illegible] చ [illegible] రు ర తన చ త [illegible] బ వి ధ [illegible] ము నా మ ల వి ధే న వ్ర ని [illegible]

[illegible] వ ని బు న [illegible] ద్దు ని రా మ యు క [illegible] వ దే గి [illegible] ర యుం [illegible] వృ గ మ । ఛూం వ ర క డు క డి ద్ధి ధు ర వ భో ధం బై [illegible] నం । నాం విం శ తి ర గు నీ కు న । భా [illegible]

వ షే ల ర వి స్త్రీ రిం . త్రు ప ర పోం యుం పె యి [illegible] స్సు గీ యి వి ష్ణు మ్మాం వ రి యుజనా క ధ నం . బు వి సు ఉ ని యు బు [illegible] జ , ని యుం చ్చి గాం వే న పూం ణావ [illegible] మ

ఒక్కటి చీ వ మా రి లే ల నే త్రి సం . పు నిం వృక్ష వే పె । గాం న యే సు గత తా ధునం డ కొం ర వేం . (ద్రా యి మ యి వి సు నే రవ ం బు న దా క ద్దై జ గ మ [illegible]

శ్రీనిధానే మునులు నయం బుద్ధిం డగనైకి దృశ్యాకారం ధృకయచితనం బుద్ధ్రమేయం ధ్యానాజ్ఞతాం పం బనేరూం పవిత్రయవ్వి విన్నదిచ్ఛం గ్రాహ్యలతే త్రాం నర్మదై తన్నిరాత్మ
ఋషుడ్వా చైతన్యడ చైత్యరుద్ధ చిత్సతాత్మ్య దత్వాం నక్షత్రికయుయ జన్మకారుడు చిత్తుకై యజన్మకాడుయజన్మ స త్రియాం ధ్రసమగడు స శవజన్మ రిడు
జన్మపలప్రాభు డో జన్మ ప్రాడుదశిలము నకు నను నాం గమః ముక్త్యవయప్రత్యుప్యం ప్రప్రాం దుడు స ప్రభుజుం డు స్వాం ప్రవక్త్ర ఆచార
నడు స వాం స్వ మ స్త్రపుడు స రవమవిం విఅయ ధ్రుం త్రరాం త్వశ్రీ ఖావనదు ర పెద్దవేజుడజశం క్రర శుద్రే స మ స్వ దేవతాం ముక్తి మన ధాం త్రీ
మశ్రీబ వా చిహ్నం త్రి గుయుం దు ము కుం ధృతి త్రై ధ్రు నెయ్యవ్యయ ప్ర గలయత్తమం రోకో శ్రీ కా త్రి బాబిన జ క లక్ష్మీ కృష్ణ

వం। బుధ ప్రాయము నే చారిత్రుం బట్టి [illegible] ప్రసాదం। [illegible] సా ఘుల కష్టా ధ యా వ శి రె న యు త్తల సు। ధ రత్నం బు హుం న [illegible] ల నే బు [illegible] ప్రయోం

ల సు జ నే బుధి। యం గే [illegible] ల బ్రాస శిం [illegible] నే ని। యుం న తే ని వ తిం [illegible] త ని య వ తా రం బు లు మం నైన న। యు వి యము స। ని క్రే న యెన [illegible] వి

యము సు। సు మా ప్రసం శివంబు లు వాం నె నం బు రాం శ్రీ వి మ లై నె రుం గ రు। సం మ గం డిన గి తిర్ణిం చెను వ ల [illegible] కా మూలం డిన యుం బ ల

ము లో న మే వెం గి చాం త ప్రాకా న మై। యా కు ల మై న చో యొగ స వాం ప్రస్య మం బు గు కాల మూం తిప్పి వి వాగి క మ న యగ్గు పి నెల రాం శ్రియ్య

యు త్తి త నెం తి పు లి కా। బీజ న ము లం బ్బు సం గ న యు। బెం ఫ గ న పున్వ లు హా చ తు ర్మ జా కి ల వ ల యు వి పా ప్ర రం బు స న వ తాం న బ్బి

సమధరంబ్యునమఘత్రైఖభలన్యదానప్రియ సమశాన్న్యభత్రైతఉదినన్మధయుంబ్రియధ్వవ్యంఉదీప్తంబ్రిగుతేజంబ్యునవెవింగై। మేరియుకే బా
భియంధ్యమవా ప్రభాంవ్యంఉభూంమ్యు భి రణింబ్యుకారకుభ వఖ త్రోత్రిచరణింబ్యుసు। యూంపదంశ్రీం బ్యుసు। త్రోయచ్చత్రనేశ్యంబ్యుసు। చిత్తా
మంతంబ్యుషు। వత్వాజిహ్వాయసు। గాజ్ఞా గాశకంబ్యుసుపృపంకకృతిబ్యుంబ్యుషు। విధచంఆయూం సగ్నింబ్యుసు। బ్రాహ్మగోప్యంశకాంయంబ్యుంసు
నసుయజ్ఞవశాంపేశూంపంబ్యుషరిం బ్రిఉశ్రీఉక్రోవాక్యజికారఉమవయంపృపెఈసులవిలయూం ధర్మకాంక్షంబ్యుసురంయబారర। షురర
షురభవిశవయనిభరిరమగంఘ ఠిపసనెలక్షి బ్రుంవక్షింఙ్నబ్యువిదురు త్రాయు। మునమించ్యనిదు మెూర మేధిస్సి [illegible]

నమె తలనె [illegible] నగ [illegible] రమ [illegible] దె మె [illegible] వి గు [illegible] దుగ [illegible] [illegible]

యం ద్రక్షణ [illegible] నేడి దర [illegible] ! వయు! మొనగ మ్మ [illegible] గనె [illegible] [illegible] గ రి షు గడె తె త్ర గాం నెత్తె. గమ దిగ [illegible]

పుత్ర సాంగర [illegible] ద్రదివ ప [illegible] మ చి చె ర చి భాంగ వి భాం సి త య్యె న! యం. ష్ణ పా దె వి! నం. మృ పా [illegible] తో య [illegible] తనం బు [illegible] నే [illegible]

గాం సి ని చె! ని దివ రాం చరి వె తాం రం. బు [illegible] ! సాం ర శిం. వా చం. బు గ న వ తాం రం. బు మ వి స మ యు చ యు తె త్తె తో ల పు [illegible] దె మ వి కే ల దే [illegible]

త త్తై వ త లా క డు న్న హ రి ద బ్బు త [illegible] జూ డా వి రాం రం. గా ని క శి న చ్చ లు నా ము డ నా మృ యాం. క వ తె ని కి క వ త యు గ చె వ జే న! గ త ని బి చ షు

దితవమూబిగాధ వ్రత మొం। నవతి దళ తి శా। వి దాం తి యు తద్ధ గు రొం శ్రమ త మే లలి విడ న సై గ్యు ప ది సె రం । డు భ్రమే లం డు లు బ్రాం వాల్మి చ రన। నియ
తపుకవెట్టి ఘొం ర ని క్షి న దపు। న [illegible] భ వ్రదా త ని కి ష్టె చ్చి వాం। న యు క్రం త ర వి చాం నం ఋ త్రొ సు శ్రో త్రు ర మె గొ యి వ ఖ న య చ సు ధం చ్చి
వెం డు మ ఖ వ రం। బ్బ నా పుని కి న మ్మిం। సు [illegible] దాం కె నొం పు ష్టం। న మ గాం। వీ న తె యె న రిం। చ్చా యం। జ వి। జ ని [illegible] త్తం। న మ గు శి। ర మ న దు త్తై [illegible]
ఆ వ య త్రి శి ళి సు రా। సు ర। యు త్రే ర త్రో గ। [illegible] ం భ త్రి ఫ్రా త బి శా చొ ర గ మ్మ సు పు తె ర్వ కు ల వ ల న సు [illegible] ల ప్రా తు పు న [illegible] ఋ ళి చాం త సు। [illegible]
శ్రీ గ [illegible] దు ల వా [illegible] ధ [illegible] జొం మ ా। కు [illegible] సు ఋ షి శా ష్టం ఋ ము లు ఋం సొ ాం। [illegible] కు [illegible] రవ [illegible] క న ద [illegible] త్రు

...లనవశం బుధ విష్ణుగ. నిత్యాశివ నదైత్య డు మం పుత్ర నిం ... కొలదులి ... చెయ్యకర ము ... పటి ...
శ్రీపవధం బుధ విదం బుధ న। లోకనాయకా ... అనిశం పరమేష్టి వారల ... లక్ష్మిం ...
గననాదయ వచ్చి నన మెట్టయ నవరం। బాసగక స్తోవరాము విను డుం. సత్యమై నిలిమీందవాం డు ... దళిర నిష్ఠ ... లమవాదవ ము

గాఁజు ఘుయ్యం చెప్పి పృథ్వి మెచ్చన మనె పోనా గాజుడు బలాం బును దివిష్ణు పరాక్రమునుఁ బును నం యక యత్రం దానా నె [illegible] సుశ్రీ నం దగ [illegible] ర వవత్రి నం మదు
జనా రా బల్వం దానా ర మల సుర యము చెం పొంచ్చి క్తి నమర మి ఘ్నా వ డె న యము, పొంచ దగ్గ ము దిక్కు య నయల్లు మేరం దర్వ బుం గ్రి ం చ్చి వాం వానె న న గి గ ం [illegible] నె చే శ [illegible] ం
త్రు కు నివి జిత్యం చ్చి నిరు తి। దం డిం చ్చి చర్య నె నె గం డ నాం చ్చి న మిాం కు మ దిం చ్చి యత్రి నె మ ద ము చ ర చి। [illegible] మా న సె త్రి ఫ [illegible]
త్రి శాం దుర్గ లక్ష్మం చ్చి న దుర్గ లన శ మ ణా. చి। వ న వ ల న్న క్తిం చ్చి వా కి జాం ప [illegible] పు [illegible] పి మ శివ మ ల [illegible]
[illegible] వర [illegible] లు [illegible] రిం చ్చి [illegible] రా న [illegible] [illegible]

[illegible]

[illegible] ... [illegible]

ఆరా నే [illegible] చు కీ [illegible] దే [illegible] గు న రవ భుం [illegible] వతికి ౧ ౧ [illegible] న వ [illegible]

రగు న్నా రవ [illegible] మీ మా ని [illegible] గు త్రీ [illegible] శిం గా ల్లు చు చు స్యం శ్రే ద । మాం తలి [illegible] ష్ణు నె చూం డు మాం య [illegible] డం ౧ క ౧ ది [illegible]

శ్రీయు న । ది షి జ్జే ల మే పిం చ్చ మ ణి చు తే గు వె కు మ తి । భూం ని తె పె స మ ౧ మ్మ నే లు మ । స త మ గు నం మె ఖ యి కి గ [illegible] మ కో [illegible] వ గ దె ౧ వ

ఆ ని భూ [illegible] తిన్నం విన పాంం చ కున న ధరుం డుసి శవ రులు దైర్య. (బ్రు) వం షణ్ముఖ మ ఖ్యం ది యు శాయ విం విం నం పు దఖు ం ఖ దం బ్బు ఖ నే [illegible] మిక్కం గ మిక్క నం గం మ్మ
శ న్ గో [illegible] గం మెక్క గు నెం వెక్క నం బులు లు కలు ం కే యాక్క న [illegible] ం [illegible] మ నే మ [illegible] త్ర ము లు నభ వ [illegible] పు డు నే డ [illegible] దభు జా భక్తే ని [illegible] ము [illegible] నే నే. విం
శ నై పు డ క యుగాం గన నం ధ్య తం. ఖాం డు [illegible] యు క యు. యు ఖ పో ఘూ ధ జి (త్రా) జి యు ఘు ధ యు ము నై ం [illegible] ద [illegible] లో క ము లు [illegible]
చై ద న ని యు పుకు [illegible] నధ [illegible] నాం [illegible] కా రుక్క క ధ రు [illegible] యు ని యు [illegible] ం [illegible] నన [illegible] తా. విం [illegible] ము న [illegible] లు [illegible]
ధ [illegible] ము [illegible] [illegible]

[illegible]
దిం పట్టె [illegible] వే రు న ర ని ం [illegible] పాయ [illegible] దన్ని [illegible] [illegible] దా రు [illegible]
నిం చెప్పి యోం [illegible] నం [illegible] మ ం [illegible] తాం గ్గ ద గు చె వ [illegible] [illegible] మ నిం గ్గ [illegible] గ్గ లం గ్గ క (ద [illegible] య [illegible] వం [illegible]
[illegible] ది చిరి (నం గం చిప్పి చప్పు మ గ ం [illegible] లం [illegible] డు [illేgible] దిం [illegible] దివి ప్పో [illegible] ప [illegible] ద [illegible] ం [illegible] గు బ [illegible] బలి గాం [illegible] రు ద [illegible]
[illegible] చ న ల ని ఘూం (తం బులు లన్నై రి [illegible] ర ము [illegible] ద్ధి [illegible] జీ ని నెత్తు రులు న రోవ శివ స్త్ర లి ది క్క ఉటి ప్ర ది నా వేం [illegible] నె ని వె ది [illegible]

శ్రీ [illegible] గర వాం ఖగా పత మై నథం ఉపాది [illegible]
[illegible] మువాతి పషాం [illegible] రం [illegible]
ములాద్యము నననశ్రి రక్షిం [illegible]
[illegible] వయు [illegible] దేవం [illegible]
[illegible]

[illegible]
స ద్దిద్ది తద్ధం ఉ దిగ దుర్గం ద [illegible] బ్రహ్మ [illegible] చాం [illegible] నా కాం [illegible] వి [illegible]
ణ జేసి యా తపరణం బున నా [illegible] నీ యవం బున గు దా [illegible] బున్న నా కుయం బున్న గు [illegible] చరణం బున [illegible]
గ వెలయ నవ మేధం బొనరించి మను పుత్త్ర [illegible] మించి నాయక [illegible] పో విక కధన నిధియ మ దోం ప [illegible] నం బున జా [illegible] బ్రా త [illegible]
ధర్మదవిత్రుఁ మహుఁడు సనా తనకై షేమడు వంచ్చనం జనె దించి [illegible] వయ అవిమధం బున బ్రహ్మ జన్మ లు నాచిం పమునని యు [illegible] యు చయ [illegible]

ధ్య ఖ్యాత్రైక [illegible] రమాం ద్యుత ల త్రుక్కి ధాము మానన్యవా ధవిరమున న్త్ర ధి[illegible] యోగరు। ధనునిరు బుణ్యాని ధగణ్యాని వసుకిం చర ణ్యా [illegible]
ఘావమోనం బ్రాయమం ద్యుదానవే శవరున జే ణం బదత్రివయన విష్ణు [illegible] ధాత్రినవం డు వేదుకనె యతేయ వినో చన వనయ [illegible] డు [illegible]
కరణ్యాం। బ్రహ్మనం। ధనిసౌరథ పూరణ్యాం। బావరించ్చి న [illegible] వయు [illegible] మారుండు య సెయ యను ౨ ధన మోకిర ద్వం। బ్రహ్మ [illegible]
కయుస్థాం త్రిపకధిమె భవ। రతన్ము మునేస్మం। పూరాద్రవిరా [illegible] తన్ము ముసజే యోచే సు [illegible] వధ ౯. నవ [illegible] భాం దె [illegible]
[illegible]

[illegible]

దేవ ప్రతాపసం డు । వార్తాప్పి । దేవ స్వేరో మేం డు । ఘోరో చేసం డు । కేశ కొలు. ద శ్వే సం డు కా స్తే సె డు రా [illegible] మా వతి ద యి [illegible] యే [illegible]

కూ కుష వ క్కు యు బ క మ క ర స్త్రీ గా ళు బి డా [illegible] లూం ధన నికొవి కవి తావ [illegible] ం ఖ్యము యు । బ వేయు చ ర గ్గ మే స్త్రీకం ఖ్యము ఖ్యుం గ్నలు వి క యు క్రొ యల్లగు దా

త్రసు ల తో డం గూం డ ప రి ష్ప యి యి సనూం ల ప్రా స కవి పాం ణ ప్రా మ ఠ ప్రా మ ల ర ణ ఖ్యత ఖ థా ఖ్యా య తే ఇ జి ర్పు వ ర సా యి రై యమె ఉ ంగ

ణాం శ్లై ఘో ది వి సం బ త జా ను కూం రు ర క ర త వా హం తు ల సం ద్ద రుం ధూం వి ం చ్చి । యి వివ శేవ రుం ప ధు రుగ్గి ద్ధు । వి శేవ ం ఖ్యము నం క్రి విరిం చ్చిరియ కె యు ఆవ

౯౩

శీలన సురేగాయకు నవమానిమజై సైత్రా భువనాధీశవాకవై భవపొ స నెం ద్యునకు మునిని వవాం బున్నయు బ్రుస్తుతింప నిశ్శీలము నలరశ్మి వశ

పొమ్మ సమ్మవతాం రం బాం కణ్శేం చ్చితెం త్రై జాం మవగికారాం మాం వతాం రం బుడు చెప్పవవినుము యశాయ్య అత్రిప్రాక్ వ్వ మాడ ధ్యు తాం త్మ డ త్రిలోకాన్నరాం ధన యున్న

ం ష్టద ఖాత్రి త్రో యుం డ సుస్సం యువ మిాం ం దవి డు స రొ జాం ఝా వతాం రంబు యు వాద్దె త్రిం దాళ్ళి సమ ఽత్ర ధర్మ ముయి విధ్య స్టం బుటు తె పారయ

సా. జి త్రిత్రె శవ రవి ముప్పి రిక్షి గ్రుం వృత్తర ప్రత్రి పిం చాచు శ్వని నాం రజాదై యు మాయు అ ం ం బుయుఖాని యు శరా . విజతాం బయు గర్ణాట నాయత్త చె త్రైం

బతు ఝుం రవ రవీ రాక్ త్మ జు తె. స యజ్ఞ ళ ద్రు త్తె ం గా ది స్తా క ముప్పు త దొస్తుం భ స వాం ల్లం ం నన. ల గౌ ద్రు చి దె తె. షా ది త్తం

ధుః । ధౌ కః స్త్రి గ వి రుణ స వాం ప్ర బు వచ ని స సో త్తు జు బం ధు స స్థ యు ఘ స్యే । సా ద్రి ధ్రా దో ద రి యు త్రి । డి తే ప రు ధా రా ము ర్లం జ్యా స నే త్తి త్తా

ప్ర ఘం గై । ము న మాం క్షి యాం త ని ద్రో ద రి పాం రాం వాం ర పరి వే ష్టి తాం ఖ్యే ల ధ ర డై గ ళ గు । న ర ప్త తు ల । నె ల్లె ప్పు రు స త్తో ని రు వ దా న్త్రైః । మాం రు త్త

ం గ్నైం చ్ఛా నై త్త్ర రు మ ఢు వ లై ము । ని వి పి కోపం ఖ్యమ మాం ని య స్మి వి తే ని య తి । న శే వ మే ధ యాం గ మ్ము ర మా వ ము గ జ్యే న ఆ వ ర్ణ లు వి వ

స్వ ఖ ధ గ మ క్షి ప్ర వాం న ము ల సం శా న స ఠ ధ గా శే వ చ గో । స మ్మ ధాం యం ఖ్యు లు గ ణ న ధాం న్ని గ వ వృ వాం స స్సు ల దాం స్నే స్సు మాం వం ము ల । యమ్మా

ఆ ప్పో
ధ వ రం ము
వ రా ॥ ౫౪

౯౭

శ్రీ మ చ్చేం గన ఘూ సు ర కు దన ష్వ త్రి త్రా ౹ చ్చై దా । న ము గా నాం డి వ త్రా న్న కీ త ద ని త నం త్రి గం పు త్రై లత్రా న్న మ్మం. ఇ వ ఇ మ రి యు గో శన పు ము న్నొం దల్

న కు న శి ల క్ష్మీ ణి యు మ ణ ద క్షి ణా గా ౹ నం న్నె కవ్ యా జి శా త్ర రి యున్నం ద్య సు । జి యు మ క్ష ఈ ముం దే వి యు సై మ మో ం ద్ర పు రవ శం బ్బు నం మ్మ సరా

లో క వి లా ద్ధ నం బ్బు నే దు నం ద పం బ్బి ౹ నే యు చం నే వ్వా ద బు జ్జా మ. ద బు జు న న వా సే లం బ్బి లు ౹ వ త్రం త్రై న యు నం త్ర రం బ్బా ఇ నేఇ

డ్డి వ ది నా ఋ వ త్రా త నా । హా రి ద ర ర ౹ ఢ ఘూ మి. పు తి నె నాం త్ర్య వి ఘా ం తెం । న్వ్వ ర క్ష ము చ తు రం న ౹ స్తు లు. న వి ర చిం చ్చి న్న । బు త న ర త్రు వి

వ. త్రు తి ఇ న ఇ ల్లం నా ల్లి ఘూ ల్లు గం వ త్ర జు ః దు ఇ మ. ఇ త్రు మ త్తం. జ్ఞా ద బ్బా ఘ్న. ద త్ర యు ఘ్న. న శాన్వి స్వాం. త్ర స్యాం జ్ఞా న, ఘ్ను మ. వు ఖ్యా

[illegible]

[illegible]

[illegible]

ఉకఉపై దిపాంరసపురరి ప్రా, స్వాదం ఠ ... యుతనిచే, ... తయ ... ఔ (చే) చేవియయాం ని జా ... తయనం గ్రం

ఉచఉ అస్ప్రమ సాం వత్స రావ నమ సంధి పి తప్రయ కోశిష్ఠై వి భుం, ద న జు డు ధ క్షా ప తి న యు ని జాం సు గ మం, భా స రిం పు గా, వ్యనం, యు నచ

దానో ఖ్యనెం శాస్త్రేణ వపోనియం తిం వశీ భుం చక్రి శ్రీవలా ముత్రిజ్ఞ నశే షే ... యశ వ్యో ఘ ము గాపెన్న తిం చ్యోనం నిశ యదా ... శ ఘ అజ మాం శ్రీరామ నిగూం బ్యూ యు
విరాధు నె బం ధ శాప వి చుస్త్రి లా ఖ నత్తి ... ల జ్ఞో యు యుం యాం తిక చరరి న యవి తదు ధవ రాం త్ర వృకవ యు నం బ్ను వి ఱ గీ ఘ భూం శి న తవ మ నె నం దేశాః గడు
క నిన విం వి వ థి యుం చ్ఛి సు శ్రీ తృ వా నశే ... ం (స్తు) ... ద యుం దుం చె నదే వృ ఢ్ద ద థి లా న నిరి పె ము ... వా శ్చ రన్యై ... ల యు తో శ్రీ ఘ వ ఘ మ తి
త్రుం న్నా శ్రీ యు దా రా వా రణ దుశ్రి లా ... రా ది తి ... వ నిన థిం న త నే ఢ భ వ ల ఖి వ చి (త్రు) (త్రు) భా త్రు ... తే వా సు ర యే త్రీ కి త్రీ గ ం థ రాశ దె సి
క ల భూం మ దు జక యఘ్న కై స దై మి త తే న జ నొ ఉబ ... వం (న్రీ) ... దె వా ర ద ... లు భా హా వ్య వీ ర్య మ (గ్రు) ద శ (త్రీ) మ్య నె (త్రి) న మ రం

[illegible] బ్బు [illegible] న [illegible] ం [illegible]

మ చే ర [illegible] ం [illegible] వి ం తు ం ద్రై ం యే తం డ రా ం థా న [illegible] భి చే ర | బ్బు న [illegible] ధా వ [illegible] రా [illegible] వ ధి [illegible] ం [illegible]

సు న న గ న ఘ ర ఢ తు ర గ (గా) న క గా వి దా న [illegible] దాం శ్రే (శ్రు) [illegible] ం న ం బ్బు ల వ ల న న త [illegible] గా వి ం బ్బు [illegible] (కేవ) [illegible] దుం ల న [illegible]

బ్బు న ద [illegible] గాం తు ని రాం జ న ం బ్బు ద ం త్రు [illegible] శ్రీ య వి [illegible] (ద్రు) [illegible] వ ం తొ ౨ వి మ త త [illegible] ర బా ం థ లా [illegible] వె ం న ౨ డు [illegible] ం [illegible]

బ తు తాం ద్దు న వి లం ం ఖి తాం చా ం రు ల మ తు వ నం ం బ్బు [illegible] నా (త్రే) మ మ [illegible] ం తై యై వి ధ ర్చ ం బ్బు న ం దద నాం లు [illegible] దు న రాం [illegible] లు

ప్రోక్తి బాంత ముఖ క్షేత్ర నెలయ దకాల మహా। యని భయం [illegible] లనలు [illegible] గ [illegible] డు (న [illegible] బ జ [illegible] మాం [illegible]
న వాం [illegible] జనీ। సు ప్రత్య [illegible] చుల గ చు। నవని పొం ఖిం [illegible] ఎచ [illegible] వ [illegible] తదం. భదరవ కా రవ [illegible] భాం దవ ధ [illegible] గ [illegible] లు [illegible]
నరు [illegible] వేడుక। పున జుల తో గలసి [illegible] శైల సి మనే చు [illegible] దురి। దు ను గు డు వు డు గ ఝ డు [illegible] (డన మా [illegible] లు బి [illegible]
[illegible] కేఋ పం. బి వేఋను బడి నొంరున। నె ఖి ఎ న [illegible] న న క్ష [illegible] న [illegible] తా [illegible] మ గ [illegible] బి [illegible]
[illegible] వ తాం రాం [illegible] [illegible] ం. త [illegible] [illegible]

[illegible]

న స్తం [illegible] ॥ శ్రీ [illegible] న నం బుద్ధ [illegible] దా [illegible] వం బుద్ధి [illegible] రి యు న న్క. దు [illegible] పా ధి [illegible] వాం ర [illegible] న [illegible] బుద్ధి స [illegible] మ ద [illegible] యు [illegible]

మే వృ ది వ న క ర్ణం బుద్ధ [illegible] క లి యు గం. తత్వం బుద్ధి న గ ల్ప [illegible] యుం. ఉ న పే ర న వే ద రి ం పుం గ లా వాం. [illegible] చె యి వం [illegible] వ [illegible] ర [illegible]

మో గ మ సం మ్మి త వాం దర్శ నం. యని మీం । శివ ర వా వ ద యాం శి మో ద న మ సం స్మ తి ప్రాం జ లి య్యె ప శి ం చి న సం ఉర వ మ [illegible] న ద [illegible]

ఇచ్చి న రు [illegible] డు వి శే ష మం గ ళ [illegible] ర ణి మ వె ళ్లి గాం చి త గ ళా ని. దు మ తి శ్రీ పాం రి లా క వా స మ [illegible] వ [illegible] ఉ ని రు ప న న సం. [illegible] పాం [illegible]

ర్వం ప్ర జ నే మే జ రయు త్రో త్రి వి త్రి వ్య వే ణా ర ళ్ళో ళ్ళి ము ం త్రై న । వి ష్ణు ము శో త్ర వు ం బ్బు లిం త్రై నె ం నీ త్రి [illegible] వి న మ ని యు ష్ణ ని యొ [illegible]
శ్వ త రయు గ ం బ్బు ం ద్భ చ శ త్రు ధ వ ం స్య ప్న న పి ద ప ణా ర ణ్ణా మే య । బ్బు । గా గ డి నె నె న ర ణ్ణిం బ్బు ణే వ త ల కు । దా న వ్వ లె కు న [illegible]
ణ ప్రు గ య కో య అం వ్వ స రా రి ల చే త ం । గ్రి ఠ ధ్రు గ న ర స్ని త్ర య త్రు గ ం ధ రా వి ప్ర ల్ల ం త్ర ళి త ధే న యి నై ర్షి త్రిం దూ వి త ల ం బ్బి రా ది షే [illegible]
ం వ్వ నె య్య వ యు అ య్యు ద లం చ్చు ము య । నాం త్రి ద శ ర ం ణ్ణినం డు గా వ్వ న । వి త్రం ం త్రు య గ త్రు రయుం దే గు త్రి వి [illegible] ం డు వి [illegible] ం సు కు [illegible]
జె లు ధ త కా వి [illegible] బ్బె గు డి । వన దే వ్వా ం బ్బు పె ం మా ం బ్బ ర । ం న్ను । చ మాం [illegible] మ్మ కు ం బ్బు ల । దే దే [illegible] ధా య ము [illegible]

[illegible]
ద్యుం బ్బును న ౯ నే రు ని రి క్షాం లు బ్బు నే । న నం త్ర ర జు స్తు వి బ్బం దృం బ్బు నే । దాం ర క్కాం [illegible] సు మ [illegible] క్కే రామా ౯ం బ్బు నే [illegible] భవ జ వి బ్రా [illegible]
న గు ఋ వ న రూం ప నం దృ నం బ్బు న ధి రా విం చ్చి । యం క్కొ నం బ్బు న గాం క్కొ కే లు లు యాం లా కే నం బ్బు లు కు న భి గ మ [illegible]
లై । హం రు జ యే జ యే జ నం గాం ని థ్ర జ యే జ గాం ద ౯ న జ యే వా షి తే శ । [illegible] ర వ భూం తే శ వ ర యే నే ని విమలు ద లు గాం వి వి [illegible]
[illegible] త్ర ౯ నం బ్బు లు । మూం నే ని గాం ద శ ౯ నం బా న చ్చి ౯ । ది వి జ [illegible] లు తే మ కు పై న భ యు బ్బు విం శ ని విం చ్చి నం । బ్ర నం నే ని [illegible]

ర సం భక్త రే ఖ్యా ష ణాం బ్రహ్మ నీ వి బ్రహ్మం ధు వా ళ క ఖ యం బి భ్రా, త ది వ రో ధు ల వే నియం చ్చ యు క్తం ప్రా తి జ్ఞా చ్చే న నా యు గ యు స త వ సం ధ్యా త్రై న చ క్ర యు
ధు పం నే యే మ త వ పూం ద్న య్య యే ది గ్గం చ్చా, ది వి జ వ ర ఖ మం సి ది గు ల చా చ్చి న మ నం బ్రహ్మ ల, క లం క్త దీ తి ఖ రి కా న గ ఖ వ యు స మ రో దే క్ష
తై స మ యం బ్రహ్మ గా ఖా యు వ జ శా తుం జ్ఞ దీ ప్పి. వి భ వం బ్రహ్మ న సై ప్పి యే శే ష వే ష్ట లం ద న రె ప్రే సం సె ది లై ప ర మ యు వ శు వి యు తె యు
వం వ్యా వా మం డు ప్ర ద త్రి ణా బ్ర్య న ల రాం రె. గ రం బ్రహ్మ క లం క్త చ త్రి ర్యై, యు ని యు దె ల చె గ ని జ గ రే ల క లి యె వ ధు క త్ర్యు జ త్తుం యు ని చె
చ్ఛేం దు వ యు ఖ్యా క శా న త్ర ని మి త్తం బ్రహ్మ ల కుం. క్షి త్తుం బ్రహ్మ ఖ, శా న వం బ్రహ్మ లా ద వి శో ద ఖ త్మే వ సు రు ప్రా ణే త వి స్యే రు, ద. శి వ న్యే తు ఖ ఖ తో ధు లు

[illegible]

[illegible] ంబుమానంత్రువ సాం రతి కుం తౌ పాత్వ [illegible] ంయునబాలుపారి (బ్ర) బలబలాం వాంక మాంతికా పరివవతం [illegible] తత్రి దశ నమనాం రత్నం [illegible]

[illegible] న య(భ)పాం తం గ్నం భు[illegible]క్రై యు కృ వింరి చే యు గం సెన్నలం గ నవి కాతు కం భుసం నవితి వి కాం మెుం ద న [illegible] దవి భూవం భు

[illegible] (బ్ర) భూం తభదుర పాణి యై భాశి తైనతనికైలం కృలం బిరుదనంకీర్తరదం ద్ద వం[illegible]ం డునం। గాల మేళి తుని[illegible] వా యం. ద్ద[illegible]ం నపతి

త్వ వాదిప్రవారుండును । నను పతిత పతియను । స్తన్నిలింగ నర హరి ప్ర [illegible] ంద్రైనం జజ్ఞాంత మ క్రమ రక్షిత ఘూంసణి ఘూంపి. తం ఋసగ దే [illegible] ఋఋ
త్రి నాద త్ర కరం ఋషి గరం ఋషు నన ఘ్నర న మే రు ప్రతు ణ్ణం ద్దు సు । యద్రు రాం ద్రుస్న కోల్లు గాలు వనం శ్రే ప్రద్యా దిన్ని ఘ విరుద్ద నల న్ని యు వం ఋషి ఋష కాం [illegible] కాం
ఋఋ న మె రవ్ని । మ వరి గ ద కేలం । గ్రోలను [illegible] కరి వ్ని । సం క్షు త్రి లోచ నం కడు । పోవెం త్రి లోచనన్న ఖ్యుం దు [illegible] ను । న్నేఘా దే గ రవం [illegible] నం ద [illegible] ఋఋది ।
[illegible] నది కాపుమురు । తమ వమ పరి వార [illegible] ఋషి ల హోనాం త్రై యసివా వాం నం ఋషి లు మ [illegible] ం న్ని యసిం ఋషి [illegible] లు గాం నై షి రి స [illegible] యు వరం
[illegible] యు సాం ఘు న్నార ఫణి వి సాఘరం [illegible] న తే రి తో డే వాంశ్రీ రు వాం మి త్రుం । ఘు సు [illegible] త్ర క తె మి లసి తం ఋషు గు [illegible]

[illegible] దడన [illegible] దన [illegible]

సుకన్నె నన కే [illegible] బలం శ్రీ కి చిరి పుడి స్వలు యు [illegible] చ [illegible] బు [illegible] ౦ జ కి [illegible] బు [illegible] ఘూ [illegible] ద౦ ప్రయి శ ప్రస్రాలై ద [illegible]

లం పుటలన(ం) ఘరం బుఖీ నా దూవా చు దను జ భ య౦ బుమ కొ [illegible] ౦ బుమ న వా౦ రి౦ చ్చి [illegible] తే౦ శ్రీ [illegible] ౦ బుమలు నౌ౦ [illegible]

ఖులు పు గ క పై ఘు రి యు వా నై పు చ్చి ని రే ఘ్ఞు స౦ ఘు యుత స౦ నౌరి వా౦ బుస గు వి బు ధ వన్నె౦ వ౦ బుమ పైకా ని కే నౌరి కై నెరె నన్నౌ౦ ధు వే సే

రు వి భా స్కరు లు౦ బ ది వే వే రు ప్ర శ య। మ హా ప్రా ధ కు లు౦ ప్రో వు గ ష్ణు న ష్ణు పు రి చి౦ తే య౦ ప్రతా ప౦ బుమ లు వి పు స్త్ర దు రఖి ప్రే స్తు వ౦ బుమ

శ్రీ పిం చు దే పిం చ్చి నం త్రు నిం త్రు యు నె ఇ ॥ ని యు త్రు [illegible] ని ఇ ని పోయ క్రొం మేలు ల నెవ ది స్త్ర చె [illegible] యు బుధి దేవ లు [illegible] వ చ్చే ద [illegible] [illegible]
ని నె స్తూ మ పు నే చు ॥ ఇ తి శ్రీ ల క్ష్మి యి నై ॥ నవం యు [illegible] ది గ నె క మ శె మేలు చే నీ యు వ యు ని చ [illegible] రా తాన వం బుధి న న ॥ క ది రు [illegible] రు దా యు మ లు [illegible] చ్చే
ప్ర [illegible] ష్టు న త ర త్రీ వి ఫ ఝ చ్చి [illegible] నెం జలి ల పై కె ష్టు చ త ॥ న త త్రీ త యే వి [illegible] రా [illegible] నై రెం ॥ ఢ మే వే యు గ యా వు ని న కాం చ్చే నెం జవి
ల ర తం బిం [illegible] యు త లు నై [illegible] దే గె మే [illegible] దు [illegible] న నే క [illegible] వి మి యుం తం ద [illegible] ం యు [illegible] రు గ మయు న [illegible] ని ని
ఇ గ ర [illegible] ర [illegible] [illegible]

[illegible] ఘు [illegible] వే కే. వి ధు [illegible]

[illegible] చే న [illegible] మ. [illegible] వి త. శ ర. [illegible] గు వ [illegible]

న వ ర జే య [illegible] యు క [illegible] క పాం య శ్రీ [illegible] దా మా [illegible] క న ఠ జె వ సే ఝాం చి ద్వేజా లు వం [illegible] వే. ణా. ద యమ [illegible]

మ [illegible] త్రా [illegible] గ్రా మ గు న ఘు. న ను [illegible] ౧౦ జబు న త్రి కు లు చె బు౦ శా౦ సురు దు వే రా [illegible] దా స్తె న శౌ ల. ధ్వ జి [illegible] య కే య వ [illegible] కు

దుః [illegible] థ హాం న [illegible] వ ఘు ర గౌ గ్రా ఘు ఠ గు మ స్త యు ర థ వే గ ప్ర ఘు బి త క్షి తి య గు గ తి ప్రే క్షుం సు గ వి. [illegible] య ఘు న పై న న్యై క మ రై [illegible] క ల

[illegible] ఖలం ఋషులకుం డిలకమయ్యలని దేవి [illegible]
[illegible] న్నల మూర్తి గాంక్షేచు దారనే శ్రీ మల గాం [illegible] మనే [illegible] దే [illegible]
[illegible] దిల్లి గాడినద్రొ న వాశ్రీనం ఋషి సర [illegible] ర పదొ ది [illegible] న ఖి మఖ. ఖల ఋషి గాం మోం [illegible] రిం చ్ఛి బ్రహ్మ [illegible] తయాంరని పేరాం [illegible] లం
[illegible] ల గున భవలం ఋషి ఋగ్గం ఢు నర ॥ బ్రహ్మ [illegible] దేవ హూరు లొ దొద్ధ తరం గ ధర్మ నిష్ఠోకం ఋషి లగుర [illegible] ఆర్తి కధం ఋషి లాం దేడం [illegible] దాం క్రై [illegible]
[illegible] తరం గ్నం గదియ నదచె। గాన మేయం ఋషినం పూరావ ధిష్టితం శైనే. యరదం ఋషి డిని [illegible] డిదిందు గగదు. బరపన [illegible] దికు

[illegible] ం [illegible] లు పక్షం ని । యుం డు ఘు నెర సా[illegible] మెలు పి[illegible] చెం. [illegible] ర గ మె [illegible] సె[illegible] . పా ని । ప్రసన్న యో ని ౨ రు చే [illegible] లు [illegible]
[illegible] నం ర [illegible] డు లు త్ర వ [illegible] చకు వా ని । ని ఖి లాం డే ము లు నెు త్రై నె ర [illegible] నె దాం టు ల గ నల యు దేవ్యు [illegible] వే గం భీరు వా ని । వె న తే యు నిం [illegible] వర్ణ
[illegible] న న చం. డ [illegible] రవి నె త్రై చ [illegible] జ్ఞ । న దరు దా. వి చ గ డి మి గ [illegible] రావ భ యు [illegible] రు డు శ్రీ వి భు [illegible] ం డు ద వ ర [illegible] న కు య వ య [illegible] వాం
ల క [illegible] చి । [illegible] సాం [illegible] డు లో న [illegible] లా కే [illegible] లు రు [illegible] కె లు [illegible] ర [illegible] ం భు లు ం గా ని. రు సు జ ని మ హాం ం భు లు ం డు [illegible] న [illegible] రు న [illegible]
[illegible] ర పా [illegible] పా దం భు లు నివిం [illegible] లుం నై [illegible] రు [illegible]

ల మము దాశ్వ గ యెన మ గ్గెవి [illegible] మ్మ నియెన్ రం [illegible] మెమ నత్య నా [illegible] ర యశ [illegible]

రోశి రుక్తై ఇతె సత ప్రక్షం బుచే ఇ [illegible] యం (సు [illegible] నం ఘూ త ము చూ శ. దాస్య [illegible] లు [illegible] ంబుము లై [illegible] క [illegible]

దార్న తెం బ్బిరే కాం కవ తెన్నియువయుత [illegible] నం త్ర రం, బుజీ యు. ఖ యు తము [illegible] దాం న మౌలి న. గి [illegible] యం. ద్ది న మే ఖ్ఖు [illegible] యూం కే గ వ [illegible]

నె చ గ్యెం. ఖ్యుల గ ఘ్టుర చే యులా యు థ హోన పవ తె ద క్రై నర ఘ్నువ యు ప్రు వ త్ర [illegible] నసూం నన త నెం. ద్దా [illegible] వ రా. (వేము ఖాబు [illegible] ప్రు [illegible]

ఘూం. తె భ యూం త్తి ః గ లం. గ్గె రం. మైన యు ః ఘ ఉుఖ ఊం. త్రు యుజూం చి. గర ఫ్రు. ఖ్బ దు డాం త్మా వి ఘూం తె త ది [illegible] షూం యు (పెం పెయు. త్రుయు భూఖ్బి రు [illegible]

మే మాం । ఘ్నకేక పటక్కు లనం బర [illegible] తి త్రోం త్తే ము [illegible] గ [illegible] యు యు నం [illegible] ధం మ్యక్షన గానవేక ఎ [illegible] ం [illegible] తే [illegible]
నే క్షి [illegible] రు [illegible] చయ త్రు సు ర ఋ వా వే గా గ [illegible] త ద [illegible] న ముయు ం [illegible] ష ం త్రు వ క [illegible] ర [illegible] త్రు [illegible] ర [illegible] గ [illegible]
న [illegible] యు యు యు డే ల యం చ్చే న ఋ [illegible] యు గాం త్ర ం జవ త ప్ర [illegible] క [illegible] తు ల్వ మ గ పా వక [illegible] ం చ్చ యు [illegible]
[illegible] న ల చి క్షి వా న వ త మి [illegible] త్రు పు థా వం ఋషి ని [illegible] త ం బై [illegible] [illegible] ఖా న న ది యు [illegible] ం డుం ం దా [illegible]
[illegible] లు గా ఊ [illegible] ని [illegible] వ [illegible] ం ఋషి [illegible] ల [illegible] [illegible]

[illegible]
[illegible] డు పం. గ్న డు గ [illegible] నెం తీ యు [illegible] న ఋష్యు లు సు రు లు । [illegible] రి పొం రం గొనుక [illegible]
[illegible] గూ డి న వా ర లం ద రు న [illegible] వహ్ని నొ దు న న ఘు లు తు [illegible] । [illegible] పిం [illegible] ప్రా యుం బు లు న నె ర [illegible] యు బ్రం వ [illegible] చా బి [illegible] లు లుం
[illegible] కె ల కె ల మ । చె దు దె వి చెం న్ద మా [illegible] ని తి [illegible] సు ల । వి న మె ప తీ ర్థ న [illegible] రి సు తు ల [illegible] అ ల్ల జ డి య కొ క తీ ర్థ । రి ద లు కే
డొ ను న మే లు గ ల [illegible] జ ము వి న్న ము మూ ప లు కు లు నం తీ [illegible] వ డ యుం । ద ల కొ ను మ సు లు యు [illegible] ద ర [illegible] స మే . తీ [illegible] వ య్యు వా ర [illegible] ం డ ర

యే [illegible] గ్గు(శంకరి [illegible] ౦ బుద్ధి [illegible] చెబి [illegible] మ [illegible]
[illegible] తి జే [illegible] చెచె। వింరు [illegible] చరణ౦ [illegible] క్ష వ [illegible] ౦ [illegible]
[illegible] తైవ [illegible] యుమేని యదరే౯ ఛ వ దవిచ [illegible] బుబు [illegible] వ(న [illegible] చూ౦ [illegible]
౦ శ్రీన [illegible] యశోమరంగ్గ వయుతా౦। శనే [illegible] దద ద౯ డ యె [illegible] యుడ(గా న [illegible] న మ ధి యుం౦చెచే। వి [illegible] దిమున [illegible] కా౦ [illegible] న న వ ఋ ల [illegible] ౦ [illegible] న [illegible]

[illegible] వేం డే [illegible] జు ని యుం చెప్పె న [illegible] వు ని న ని నిం ధ న నుం డు న గు న న యుం డు ద న [illegible] యుం [illegible] యుం [illegible]
వే నై ం దే [illegible] డు పె రు గు చు ([illegible] వ ం (త్రి [illegible] న [illegible] వా [illegible] వ [illegible] ము ని [illegible] యె [illegible]
[illegible] ని ని [illegible] యు జ గ ము [illegible] డి గా ద ని కొ ని యె [illegible] ని ద [illegible] వ క యుం చ ము [illegible]
[illegible] మ . [illegible] త [illegible] ని జ [illegible]
[illegible]

[illegible] బుకే [illegible] కేం తిమి [illegible] దిం యుం [illegible]
[illegible] లకేం బుమే న నీరు చే [illegible] యు నిదినా రన [illegible] ము నాం తేడన [illegible] రమన్నశిం [illegible] మయ ఉ వివ [illegible] బు
ంటు నతనే తేజుం బుమ లోకబోధకం బుము గాం కేం డే న పసం [illegible] మవరింపుచి [illegible] గరం బుము [illegible] కేం జు ని
కుంజ నరి॥ పాం రం తనవ కని పుం డు యోం [illegible] నిం బుం జం పుమి సరాం [illegible] గ్ర పృ తన తుం దై య [illegible] ఉ

జు [illegible] చ న. [illegible] చెన ప్రేమ తి గంచెను న [illegible] త ట మెు లా [illegible] మ న నె వచ్ చి కి జె [illegible] నీ క కాం [illegible]

[illegible] అ ౨ న న [illegible] చల త [illegible] ధ నం తు న్ వన్న రవ భు వ న [illegible]

[illegible] చు లె ౨ [illegible] న [illegible] న ౧ం [illegible] ౧౨ మెూ ం ఛ ం ఛ్చి [illegible] హ రాం [illegible] దవ [illegible] కి చ్చి [illegible]

[illegible]

చిన్న ... శ్రీ ... ఛ్రొ ధి ... వనం త్ర ర స్తా ద యె ... బ్బు ... త్య గి వూ ... హ్మం డ వ్వ న న ... ఢి ... జు ...
... రవిమునగ। సభకు నా థాం రమ్మె శ్రో బి ఙ్ల దాం త ... యె యెం గి శవ ... లకు చే ... తువ వ్ర హం ఠం తు। భూం చక్కి యస్య మ చ్ఛగాం ఛా ఱ పాం రదనె
... చిన్నతిమ రం బ్బుపరి భవి ం తుత్తి। శ్రీ ... తత్వం బ్బుము మునవనగిరి యమ ఖ్యుగాం నది విజు ల క్కన యమ్రైర దాలం గ్గ। జేయ మిపెప్పు
చెపెం ణ్ణెయ శేరికి రగి। శ్రీకు దోడ్డుడు నన మడునేడు నతడు। పెంక శాంనదు శాంసనప దద్దతెరై రెఱ మఱ సఖ్య రడ్డా త్మే దున నిమ యోగం శ్రీ వేళ్లిలయ నం

[illegible] దుం। మరగం [illegible] నేన మా. నై. నే. రవ. త వోన నే [illegible] కవాతి ం [illegible] యథ భర రమో [illegible] యో పన్న రం ం [illegible] దానే మ [illegible] ద రవ [illegible] త్రి [illegible] దుం ం [illegible] ం
[illegible] దిన [illegible] రై రుయు పెట్ట డునే యుల చే [illegible] ఘ డు [illegible] ఘం [illegible] ం డి యయు ం ఋ వము క్రీ తి యం కా [illegible] ము తి కృ [illegible] యుం। దె వి విం [illegible] ం [illegible] ం [illegible] ం [illegible] ం [illegible]
[illegible] (శ్రీ) [illegible] వ ఖరవ రు రివ [illegible] వం [illegible] ం [illegible] ం చ్చి। ఘం రి తు [illegible] ం తి జ లం [illegible] ం [illegible] తి వి మం [illegible] గం। [illegible]
[illegible] ర [illegible] వ [illegible] ల దన ం [illegible] ం [illegible] క [illegible] ం మా [illegible] డు [illegible] తి యయు ఠం ం [illegible] (శ్రీ) [illegible] ము [illegible] [illegible]
[illegible] ం [illegible] ం [illegible] (శ్రీ) [illegible] ం [illegible]

[illegible] శ్రీ చే త లు ప్పి చూ [illegible]

నే శ్రీ కవ [illegible] య నే వొం య గి [illegible] నె ం శ్రీ యె [illegible] గి త్మి [illegible] ం [illegible] ప్పు నె । శ్రీ బి ఉ వ [illegible] ం [illegible] వ [illegible] యు ం [illegible]

శ్రీ నే యు త చ [illegible] న వొ వ శ్రీ [illegible] ం ర [illegible] ం దొ త ం బ్బు నె గా [illegible] వ [illegible] యు ం బ్బు [illegible] ర వ డి శ లం ం బు ఖ్యు ం [illegible] చ్చై నా ం ఆ రీ య గా డి రా లు శ్రీ చ్చి కొ ం లు

మొ ం కొ లు వ చ్చి [illegible] డి చి శి ం గ ము లు నె [illegible] లు లు లు వ చ్చి । కె ర చు న జ్యొ ల్చం నీ గా శి య్యై ర మ రు లు । మొ ం నె [illegible] చ ం శ్రీ వ రు ణ మ వ ము పె కి [illegible] కె లు

త ల ల్లు వె ని వి యు న జే తు లు న ల నై యు గా [illegible] లు న దొ డ లు న డు ము లు వొ ం చ్చ్రం బ్బు లు నె నె వి యు వొ ం వొ ం న [illegible] లు । నె లు గు లు దు మొ ర యొ్య న లి నె న

మ త్రు చే [illegible] యు [illegible]
[illegible] మ రయు [illegible] యు [illegible] కై త్తి [illegible] దా [illegible] లు న [illegible] రి [illegible] క దా లం [illegible]
షు లై రి అలోకం [illegible] ప్ర మొం వ మే ము రం [illegible] లై సా వ వె నెం దద్ధ [illegible] యు [illegible] యుక్ల మ పా ధ న్న ర [illegible] ప్ర [illegible] వ త్రిం [illegible] చె [illegible] ధ న బ వ పం బుధు
లు ని శివ పుష్పం బుధు [illegible] లు కొ ని దొ వ రశి [illegible] బుధు లు ప్ర బు లం బుధులై న లు కా ల్లు న మొం పి న డె చె [illegible] మన [illegible] వు రి పొం లు నం బుధు గాం చి [illegible] ఘూం దే
వి ఘ్నేం శ [illegible] నం బు [illegible] వ దా [illegible] వ [illegible] ం బుధు యు నాం శ్రే మ [illegible] బు లు ని జాం చా [illegible] లం. దీ కె దిం. చె [illegible] రం. తాత యు [illegible] నాం త్ర [illegible] ర స [illegible] భాం కారం దిత మం త్ర

జొ లుం గ ల [illegible] ం [illegible] దే ం శ్రీ [illegible] రి దే [illegible] ధీ శ పై [illegible] గర్గా శతబోధా గం [illegible] లు చ

[illegible] లు మె [illegible] భా గం [illegible] చుం జై । ధ [illegible] [illegible]

దు తే । పర ధ [illegible] రు పై । రజ [illegible] గా [illegible] చేవ పూలై । దు

జ మగ గిం [illegible] బాల్ల ద్రుఢై [illegible] గా

[illegible]

ఘు భాగ్య౦ శ్రీమ౦ తము ౦డి నా౦ రు న లా రు వే. తన్న ర యిము వేలు । శ్రీ న
దరు। కడమ వ్యోడుగురు కొ౦, లాధిపతులు ఐన: దరు। విభూ తత్త న
పుష్కి౦. స్య ఖ మ మ త్ర దే శా౦ ధి ప తు లు । ద్దా౦ వ్యా౦ద్దీ న మ్య౦ సు లై
నా జా౦ యు ణి ఖ క్రి ని త్తు౦ బ్బు ను స౦ త్తు । నే త్తు గా౦ జే ని । బుర్ర౦ప రా౦
ఏకు లై ఘ౦ గా న ది క్కే ర ఖా౦ కి౦ బ్బు లు వా౦ ళ్ళి౦ పే మ్ము । వా౦ రు స త్రు ల్లై న లు

[illegible]

ర న [illegible] ం [illegible]

ర చం ల క్ష ం ఉ [illegible] రిం [illegible]

మే వా రి గ న్ను [illegible] ం [illegible]

[illegible]

[illegible] ం బ్రహ్మ [illegible]

[illegible] దాం న నం [illegible] న ధి క వం [illegible] నవ మ [illegible] బ రి క్ష

న మే నవ త య గు య [illegible] ద క్షు సై న చూ ణి న వ సూం తి కం మోం గ్ల శం

[illegible] గ తన యు త్తో డ సూం డ వ . సు ద్రే వ్ర క శ త్రుం ఋష సు రా వం న్ని యె రు

ర పుం రవ ప్రక్రె కారం ఋషి న సూం దై కవి [illegible] ం [illegible] గో కు లః ఋషి న గా పె [illegible] ప త్యా [illegible]

రం భుములం గ [illegible] నం [illegible] దక్ష నం [illegible] భుము [illegible] వయి [illegible] ం దో క్ష నం భూములు వరియె

[illegible] న్నను మనెం వాం రం భు [illegible] న నది వ [illegible] పాం [illegible] రం భుములు [illegible]

మా [illegible] రాంమ్మి న నం భుము [illegible] న భుమ [illegible] దాం నం భుములు మెం [illegible] లయ [illegible]

ఎ. నేల యు దాం [illegible] భుములు వలనన స. కల [illegible] ర [illegible]

[illegible] మంన [illegible] నం భూము [illegible]

శ్రీ వం చాళ్లి ఘ్తి గా బిం స్యే న న గ । ఱ శ్వ సం వ్యో శ ఢు ర్తి ష ఖ శ్త స్యం భె ల్లి తి సు వ ర్త రం ఘ్యు నై క్లొ ని రయి న న గ । శ్రీ ... ద వా సు బ్రు తి బిం ఋ్య య న గ
గణ తో౦ తు రొ ఘ బి ఱ టి కా త్య యు న గ । ఱ గ ఢు పాం ఢు కా ల ఏ మ సు సు క్త్రై తుబ్బి డే కు తి ఘాం వచ యు తై ని ర ఏం తి: పృద్దె ఆ కే ఋ శ త ఘ్యో బె
డు శ తె వ ర న్యు ఢు । శ త శె ళ్ల రా ద శ్రీ ఎై ల । శ తత శే డు. తీ పొ్ర యు తపిం గ న్న శ్రీ కే చాం । దెవ తు నిల శ శి రు డు, శ్రీ వి ... న్ధె డెం ఢే నియ వ॰ఋ
వ క్క రు పచ ౯ సవల న ల బి ... రు ం ఢు గాం వ్య న న । సుర ఋ పు రాం భ వం ... మ కు మ ద్య తో ... యో॰ తు వ్యం ఋయి న కుం గ రం ఋయి గ ... బి॰ ... ద సు జ నా

ర్షకులు నం దార సాన్తౌ ...
తస్యాయు నతస్యం త్ర సంరం భం ఋషు న జ ... పూర్వ నరుం డు గా ... న పము డు ... ప్రభు ... ద మకుం ఖివిమి దయ కి ... తిని
జ్ఞా గ సింత్ర నై తన్నయి। మ దిన రవాయ గొనకె లలఘు ప్రవారుణి మపారో గుర్వై తాక్షుయ యోనిల కలయురు వాగునకుం గయ్యము। గర
మ ధర్మ తచ్ఛం న్నెన మె నగరి హ్మాం యశుభ స్ఖరితాం గ్న శకలచయదం। తుర తె్మ సంగ్నరథరి త్రి దుసనం చరగా నిఖ అఖ తాకృత్రాచ
న ప్రభవతి దానవ మునానలు దన్వరో ప మర్త్య ర్వమ ద్ధతి నఖ యు పరా త్రమే కేవి యొనళ్ళ తన్మ పూర్వ దారతక్షో పం ఋరం సపకశ వేత్రతు

మున్నలఁ ... దించి ... రిపుహంతృ దిద్దైన సురవకలయుక్తౌ ... లు చేసిరు ... నన్నెయ్య ... చరిఘు ... భిం ... మునలపాండు తుత్తై కెరవాంరకలిత్తులై । వ
రపరిక్రి త్తు ... లై పరశు ... ప్రవిత్రరిపు ... త్తై గవాం విభేదం ... లయు ... మరప్రస్కేరకేం ... మాత్రై ... వే నిం సురాం ... రలు ... కృస్వరాంభిమంత్రై ।
శ్రోణిత ... మునిం ... యువ యుద్ధమని వహ్నరం ... నయ్యుడు ... కొ ... యని తుచుం నది యునకౌ ఆమునం దడవాం నస్సులిం గ్రహం ...
రగసాం రుక్మిలం జలదలగాం దికి దొమ్మైం యు ... సాం లబాం పాయ(ప్తా యుద్ధ వృన జూం చిమ్మె చెరచిస్యాంరు శిక ం ఋముల సాం ... యుద్ధ రగకాం వి
... రణ ... ణ ... కణ ... యు ... కణ ... జూం ... ం ... ల

[illegible]

మే నం తో పూం రి డు ం [illegible] ర నై [illegible] నీయా [illegible] ద ల ప్ర య [illegible] పా కి మె దే షుం గ్రం మి [illegible] మ్ర నీ రా ది గా। శ్రీ [illegible] వ తే త్రం [illegible] చ్చి వి [illegible] యా

దీ భ త్రం ద్రు నే య న యే లు దు సుం దే [illegible] మొ కం త్ర [illegible] న వ లు వ దీ లా ని కె త్రి యాం రాం జన మ కై ళు క ళు అ నే చు [illegible] లు లు యు [illegible] డు

పై న బి కు ర ము పై చె పూం ర కే తి నె థ నే ః ఝ వ దు ష్ట వ న వ క్షే [illegible] ల పాం తం [illegible] నే గాం కై త థా ర యా యాని। పా లు పు రి య తి యు కై ల నీ [illegible] కు అ న గ

మ [illegible] ప్ర [illegible] నై [illegible] న నై మ వా క ఘ్న న [illegible] భా వ మెుం [illegible] యు గ్రాం మ్మ ది పా [illegible] న [illegible] ను ది క ళ. మే చే శె నెం త్ర యు మ న కు చా [illegible]

[illegible] గ ద [illegible] ది యె [illegible] తం. గ్గం. చను క ం. [illegible] తం. చను [illegible] ని [illegible] యె న ర. మ [illegible] క [illegible] యు న మే [illegible] మ [illegible]ం. చను న సై ని లి [illegible] చను. లు యొ [illegible]

[illegible] ది [illegible] వ ది ది [illegible] ం. చను న గాం [illegible] గా [illegible] ధ వం సె గాం. [illegible] వ ది కి. ద ను దాం న న వ రిం. చను కొ ని గ [illegible] ని ది [illegible]

[illegible] ము న వె గడు గ దు రు. దాం రె గ ది యు న [illegible] ం. [illegible] కి. వి జ లు. తో యు డ ము న [illegible] వం సని న తో య న ం. [illegible] మ [illegible] యె [illegible] లు. గ. ద

[illegible] ం. [illegible] ం. [illegible] యు [illegible] వ [illegible] యు [illegible] మ [illegible] ది ౬ ౦ [illegible] మ [illegible] న న [illegible] మ [illegible] వె [illegible]

నాయిక న యు వ [illegible] ఘ ము నె [illegible] ర [illegible] వ ము నే (ఋ శి రే న డ చి [illegible] న ధ [illegible] చే [illegible] ము [illegible] కె [illegible] కో లుచు బ ర పి [illegible] తనె (శ రీ తో [illegible] న ధ న చే యం బు బి చ [illegible]
న లి నె ఝ వ ఝ త వ నం [illegible] రం బా చ య నీ య మై చ్చ కె యి మ త్రి [illegible] మ్మ మా మె [illegible] కో పా డి కో ర ఖు త్ర వ్వ దా వి చ్చ (కెం [illegible] జం [illegible] ం చ చు [illegible] ం
[illegible] ర గ ణ్ణ ము ల పాం క్రే ం బు చి చె డు గాం కే వా వ న డ చి (మ ధు రి పు గా ని మా ర ము ల యు కొ రా న పో [illegible] యు నె డి శి కొం మ్ము [illegible]
[illegible] బ్భా మం క్రై [illegible] వ యు కాం ల దం [illegible] ం బు చే తు ల బి సి కి చేం డి మి యాం చ్చా ని చెం డు చేసి (పే ధ ప్రా ణ లభ్భా రి గా నే బి రు రు మ గ డ (వ [illegible] వని

౬౩

స్వామి ద్రోణం ద్వ మెున మువిూ డు । జనవి యు లు రై శ్రీ యెాంత దు జే మునిలా వృ । జీవ యు సు చాల్ల శ్రీ నొ శే చేసి వి జి చెప్ప వ లె యు త్రి రం గ్గే న లొ నె చె [illegible] ది.

నే తప్తి నే వే ఋవి లు గం నే చొ కు కెం నక్ష తె ర వృ లం బర చి రి । క్రా ల నే మి యెు ౧ । త తవ ధం ఋయి లా క్రా మి ం చ ం ధ్య న య థి కా రు లం బ ని చి ప్పా ఘ [illegible] దా వ ర

మ వ్యా రియ శే త్ర కే రు సు తా ది [illegible] చ్చి । తా రా గ ణ౦ ం త్తి గా ౬ మి ం ధ్ద తా గా ం [illegible] ప్రై వి త్రి జ గ థ ం చే వృవి వ ం వ చ్చ [illegible] దా గ్గ తా వి ది

దు జ్యే సి చా రి నె ల వృ లా ది నై శ దే యువి క్రి యా ౧ । న్న గ్గ ౬ ం ఋ [illegible] దు న స్తా ం మ [illegible] సా ం శ చి కొ స్తి గ్రా శే రవి ం ఋ [illegible] న ం ఘ్న వ [illegible] మ రి యు సు ది క్రా

భూ త ఋ ం శే న ర జ [illegible] ం థ ం బు మే లు [illegible] ం ఋయి [illegible] దే [illegible] ఋయి లు ఋయి [illegible] లు ది శ్శే లొ చ [illegible]

[illegible]

చే వే లలి చె [illegible] యు ప లు చా [illegible] ం ఖ [illegible] యేము. దిరి విన ఘం జ [illegible] నియమునే . విష్ణుం ఉ వాం ని కిం [illegible] వెం బ గు డు [illegible] రవం. [illegible]

నే ప రమే శవ రుం డు సు రలు వం వెం జము [illegible] ప్రాణ. నిసం భా నే రు ద రవ వి భ వం జము నే నా ఖ ది యుచు [illegible] మే యు [illegible] నే [illegible] యు [illegible]

ములు తృష్ణయు గాంగ నెం దేహ ప్యం ప మే [illegible] డు విష్ణు గాత్రిత మువై వ వెరం గు యు వం నే జై ర [illegible] మ ధి క రాష త నే [illegible] నవ నే [illegible] త

ము. గాం ప రాం క్రే మోం, దశ [illegible] మే మె స గంగ [illegible] కమే లాం ఘు ని మాం వ జ యాం ఖ లాం ష్టి యె [illegible] వ యు [illegible] దు [illegible] తవ వం శ నా [illegible] మ. తె దలచు

చుం న్న యోం కి దే వు ని విష్ణు వనం తుగాం జెప్పె। న ల సు డెం ఛూం బుమ తొ డ న కా ల నే మి యు ఘ్ను ని యె న ద డా తి గ నె త్రై వి శ గ ఘ్న శి ఘ వ కొం క్రని [illegible] మం ధై
వవ డు గాం మే ఘుకై ఖు ఘు ల నే పాం కి గే ఉ డం చెప్పె। [illegible] ఖ ల సు కి నే। లయం ఘు [illegible] తి త్రి ద తి త్రి వి తి జి వం ఖ వు ల న [illegible] లిపి న [illegible]
న కిసి క శి పున్నె వవ డు న శ్యాం గ్ర మే న జీరె। అ ని మి పూం ర కి య్యె న యే తి తి గ ఖ్య రం ఖ్య న న న జ స్నె [illegible] యు వవ డ వ త రిం చెర్రి। బి బి యు [illegible] యు [illegible]
౨౦ ఊ బ రి గ [illegible] త న వూం డు వి క్ర మం ఖ్యమ ల ఉూ న మో క్ర మిం చెబ। అ స ర కాం మి నీ నే త్రా తొ యే మ యు గు కి కి। యేం ఖ్య [illegible] తి త్రి ద [illegible] నం
[illegible] ఖ్య న [illegible] వ ద్ర [illegible] డు [illegible] కి చే ఖు న చెబ। ఖ్య న యే కాం గ్రీం [illegible] గ [illegible] కొవి వు ల మ గ ం [illegible] ఘ ప న న లాం [illegible]

[illegible]

వె చ్చు గ్ని తె న్ని వై యె త్రై మ [illegible] క్షై సే ని మి త్తం స్సు ద్ది నై రా ప్రై కి క్య కి య డా తన్నం త్త్ర ర వే ము లు బూం చే చె। క త్త తన్న [illegible]

చా వ గ్ని [illegible] త్రి ప్రే మా థ గ మ ద్యై తా వ న వ యె। [illegible] త్వ తున్న వ య్యె యె గ్గు సె పు మి కి మి తి గ లు [illegible] య వ ఱ ప్రై కం ధం డు। వి ప్త [illegible] డ నం త్త్రం డ [illegible]

[illegible] క్షం. గ వి. నిం చ్చు కొ సి పె ల్లి న వి యె రా తె కా వ్యున న య్యు ప రా ధం బ్బు లం ని ఇ యు. కి పు లం బ్బు సు ఘ విం పు లం గ ళ [illegible] రం ద్రై। గాం బు [illegible] రిం బ డి యు।

నిం. గా రి రా యే కొ హ వ ధి యిం చ్చి పుం శ్రీ వ లయు కొం బు బ్బు స్త్రీ గె ద గా దే ని మ తా న యే క ద షి త దే వ రుం నై యే తా న [illegible] వా రం. బ్బు యు వి డి చి య తం డు న [illegible]

సత్కరణం బుమ చే చ్చి ప్రాణ మిన్నై పు న డి వ్యా స్వ మ హం న యేవం గచ్ఛ ని పు బు క్కే చేం గ్ను ల వే ధి ది ద్యై క డి యు న్నె డ త . వాక్షి షి తం బు లాం కే తినిం [illegible] గాం క ర ది .
శ యా కం డ స న యా గాం శ విం ధ్యం బు లు పేం . దు స్మి తే వి కాం సం బు న స దవి త్తం . బు యు గాం నాం న దవ్వ త్త వి వి . సం జూం చి యు క్ష్మ ని యె యు గి యు క్రి వివ యు [illegible]
పుష్ప పు న నీ వ కం . నిశ కారు । లు ర చ నం . త్రై నె నీ చే త న గు నె రెము క యు యేం డి న ఘ్న శే యే ని వాం ని నాం రన పు రు . హ్మ । దం . ద్రై కా ని యాం ధ్యు [illegible] రాం ఘూం రు
యు న వాం [illegible] లం యు దాం న వ కే లు నీ వ నీ వ . యు పి తాం మ వాయ డి చ్చి న యాం . నె నం . పి న్నె మ రాం న్నె న ఘ సం . డ పై నా ద వ [illegible] న మె న ద్రి ది తె వాం దె
తం . త్త కు । బీగా ని న దం . [illegible] నే వ్రాల [illegible] క నే పు చ్ఛి ని శిం . బు లు న న దా సే ధి నే ము లం . ద్వి నె వి పె ద ము దం . బు న దాం పు న కాం [illegible] మె చ గాం . [illegible]

[illegible] పులోం: దక్షకలాంచ సుం వసవ త్రేచేం చి చాంద్ర [illegible]

సయుక్త [illegible] యు ధం [illegible] యుం జేం చి మయ శోర వ ప్రజిత్రి ప్రచలత్రి దై తుస్ లాత్త్రి యిసు ప్రవంర ణా వాం [illegible]

చ్చి పే వి వినం గులక్రో ణా [illegible] రం [illegible] పె కె శ్రక్రో ఘ్నం త్రై యోం సమర విచక్రు ణాం డు ౧ ఖ చే యు యుం గ ౧ పై కిం [illegible] కా గే కాం నె మి

శి: కాల వం డ్డ మ వాం౧ ఘాం ర గ డ కే మ శ్చికో దాం రుణాం పేము మెస్స గ సు ర కే యు డ ౭ గ శ త్త్రం త్రు గు రె చి హే చి ప్రై చె ఘాం న్తుం [illegible]

కృళ్ల పాం ౭ జాం చి వె రకు షుడే: నె పుబ రమ ప్రవంర ణాము వచ్చి పక్రోం దళ ౧ నె బ్బరము గ దాం౦ కె నవ ణా కె౦ జా రె నాం త ఢ్సవ ప్రు ౧ చెంత ఝాం ద [illegible]

వెల నతినైల చెల నేరుణ్ణ తడియన మభ్యర మా । శ్రీగ్రహా న పాం హై జ వం బ్బుస తవ విఘుర ణ్ణ మెు టం ఘుటి నం ఘుటి న । ప్ర ఘాం తే మెు గాం నై న 8ం బ్బి త్తే

డు త్యే రు డగు నత్రు జం పమె ఘు కు డొ పాం వి ఠ్యై రఘ సౌ గ్రా ఘం స్నై నాం గ రు డ ని డొం డ సోం డ ని జ కాం యి మెు వ థ్యౌ న మెుం ద్య జే షి నం ఘు ఘ బాం చు వ్హే

సిస్త్రి యె నే ఘ వి భౌ రి ఘ ర్యై భా స్త్రై వ త్తే స్త్రీ ల వహా పా క్రాం త్త్రి ని రు దణ మ ర్యౌ గ న నం బూం థవాం బ్బు మొ ఫాం ఫాం రి న్తి నం నాం రి పాం పాం రి చ పై దూం

లె నం ప్రు మె పాం మే నన రొ రి ఢు రేం సోం థై నం గూ్ణ వం బ్బు నె న ర న త్రు లు థ్ల త ఘ య త్రే భా త్తు లై రం దణ రు న్తు లు ఉు త్రోం మ్ణర విశేవ వి క్రె

వు ణ్ణ కే త్తి వి తం డు దా ఘాం దని మిచ్చి యుం చచ్చ నే లు లు న దా వు న లం పవర నై న న ఘ వ పా ద్రు నం తమ గు ఘ దా దు దూ

[illegible] దైవ [illegible] గా [illegible] తిం దివినుతిం చెరవిన్న ప్పం యవయ ఉరా మప్పి. వరి ప్రభ [illegible] దు [illegible]
న ది జ [illegible] జం బ్యయ [illegible] జం బ్యయ త్రి రో [illegible] తిం బ్యయ [illegible] చుం గలాం [illegible] ర మం దలి చం దం బ్యయ నే। ధు నే న వ [illegible] త [illegible]
ర యా రం బ్యయ న మి [illegible] ధి ర ది గా [illegible] వం బ్యయ [illegible] నలి చ రా చ ర భూ త భూ త [illegible] భయ వ వె [illegible] తె న నం బ్యయ న। న మే [illegible]
న రు మి త జ గా [illegible] ప్ర [illegible] ప్తి పి తం బ్యయ నే। న రవ బ్య వ న టా జి తం బ్యయ నే। [illegible] త ర మే పి ప్రే [illegible] బ్య నే న వ రి [illegible] వ న ప్ర
[illegible] ప యు లు. మ ధ [illegible] నం బ్య గు న। వ శ గ నం బ్యయ నే రం బ్యయ నం ద మ చి గ య మ య ను ర వి [illegible] య న న రా [illegible] ప మ రు [illegible] త్రం [illegible] గం. బ్ర [illegible] రెం.

ప్రసన్న ఘటన మాత్రంబు ప్రకృతి శ్రీ పెచ్చ చని పెపం. బా వే చన నిజాంఘ్రి యఘస్ఫూర్తి యరుం జేసి చిరంబు వెల్లడించెను మహాత్మ్యు త్రైలిధి యాన్వయం గన ఘే చెప్పరు వాణి దగ్గనే
ంబుల నిజ దళ నిత్యం గారతత్వ నేం పద్ధి విజ్ఞయము ఆ విన తాను సంన డుదా నిస్సైం పక మే వారి విస్త్రీ నే నేలవున్న గ గ్రస కు నే శైవ్య చరిం చెప్పిన వారయ సమస్తం కోరు పుం
బులకం బాదరి వాం కెన తదేవ ధర్మ మేలు తాం కృ ... కుం దిరిరి సం త్రేమ గాను సైకుం దెదై యున నిమెలం శైలంబు ధరి త్రిశ ... ద్రే స్ఫు దల వాం దోంతూ దుష్కృతం తనే యుం కెద్దరి
ంయవేయయి ఘ్ను కాలనే మి కాం గొర్వ రుం ... ం దిక్కైన ప్రధాన నై యువల వి శివ రూం స్తూవి శివ సాన్నిధ్యం చలన ... నెం. వేద సేం. భార వన్నెర క కోయ యుక్తాన్ని కో
త్రలం జిత్తైన జిం కేలు ... ధనం త్రయం ... సైయుం సత్త్వ వాం రుం నత్వ చాగియున యగ్రాం గ్ని యొయు డుగ కం మస్తి. తరి బాం ష్యాయం డు బ వాయ ఖుద్రలం బ మనసనము. ఈ

[illegible] ధం బుసు [illegible] నం। దా ర కం [illegible] ర [illegible] యు [illegible]

వా సు జు సు భి సం ఢిం చి। అ ర విం దా సు [illegible] నం దు హి ద సరయూ ము స మే [illegible] దు రు గు దెం [illegible] వ లు మూ [illegible]

సు త ల ఛం గిం చి [illegible] నీ శవ రు లు కై సు। చే సి త్రై లో క న ము సు గా ల్కి చే శి య లుం దు। [illegible] వ చ్చె సం స్థి సు జే రి కి [illegible] గొనెదు। ద సు జూ [illegible]

లు హా ర త తత్వ మూ చరు లు సు [illegible] యు శో దం దృ గుం లు చు లు కు నీ వా క రుం డు వ ద క్కె దే దు। నా॥ రా య ణ [illegible] దు లో కె మై ల సు సు దం

వే ఋషాలి యు క్ష గొ ఈ ఘొం లా యె తశక్రి క్షే చెరికె। తత్రుగ్రతి ఘాం తవిభూం తి నెం చి ద్దేం। బాం యె క్షే యెం ద్దే నెమ్మి కడు బొన్నీ నె జే సెపెత్రే వతా [illegible]
ఘ క ఋ [illegible] యుం. వి ఈ షే నే మె చ్చొ కదేు నె క్షు వరం బుషు లు చే ప్రు కాం మే నం ఛాం వి యు జే యె గొ రి యు యు పం న్న గ వ చ్చి తి దెు. చ్చి తెం। త్రి లారి కీ వర
యుం ద్దే వే మా పరి క్రిం చు [illegible] నీ క్రొ కె. వాం చ్చి తం. బుషు। ల క్షే వ ర యుం ద్ది వే మి గని శి గ న ఛాం జై మ వా ద్దే ఉ చ [illegible] క యి ని సు జూ. దే గొ
రియుం. గొ్న రన ఘాం షు లొ్న న వాం [illegible] ల. ను ము ని వ యు ల వి న ను తా చా రు ల ధ నె వత ద నెం రు తె ర గొ నె రల వ ల యు వ ద్ద యు గ రు [illegible] యె వ యి కొం
[illegible] న [illegible] ది యు న సొ న [illegible] నొం [illegible] యె రు గు చె మ [illegible] ని నె చె రె మ [illegible] బుమ నెరి యు [illegible] ని [illegible] మొ ఋషు. లు గు తి వ [illegible]

... ప్పని యెంచే మేము ... ధ ... [illegible] ... క్రమ ... బ్బు ... [illegible]
... రి రా వము మాం లు వి యు లోకం భిం చ్చే నింం త్రే తో । స మ బ్రాన్ధం బ్బ గ గాం క యె ప్ప వి ధు ల న సం ప్రా ప్తానై జ ... ము లు త మే త మ ... న ము
ర్మ స । తాం ఘు త్త్యె శివ రన ము లు నిత్య షం । రన మ చాం మే । లు జ్ఞ న జ్ఞ గ నై కా ని యుం డు చాం రు । గాం త నా త్మ యవ లాం త్మీ యన ఘ సత్త బాం న చ్చుక యు క్రమ మే ౧౦౭
ముక్తి హావనము గ తృనము । నమ రపే తత్ప్రతి జే యనన ఘము తై యజ్ఞము లు ప్రవత్తిం ప గధర్మము పావ లి చెరిం చ్చు గాం త మే పెం న యు కొం లం యు
మప్పకే । యులాం చ్చే రులు దై తునా వెసుదునే మోక్షం నేడు గాం విం చున తృ యురం శ్రం బుము లు వేచియుం డు మరు నిక్రం బెమ్మె యురావ రినం పమ్ము ...

[illegible] త్రైక్షేత్రములగాం [illegible] సౌ శివక్షేత్రములున్న గ్రా[illegible] త్రైక క్షేత్రలం క్షేత్ర ముఖయయం సౌర రక్ష సాం యయయాం మరకు దైవ జనం ఋషులం దుష్ట దగుణ్యవయ్య ఉమి న పోయె[illegible]
[illegible] ని చయం సృష్టి చ్ఛాయ పురమే శవరం ఉద్ధ పురమే క్షి పురసరం. వై। వీజాని పోయి తవా వాసం. బ్రహ్మ నకుం జనియం దుఃఖ్యకయ ప్రాతసన వన ప్రాప
[illegible] ములగు। నైరాని కవం పాపులు దుర్హై[illegible] ఘవము న బ్రహ్మ సిద్ధితం బ్బులుగా నెపుడు। మవో తాపస్స వరుల సంతుష్ట మాం ఋష్యుల గనిశయం ఋషి ఋష్యులును
[illegible] మ్ము నిత్తా ధ్వంసం బ్బులం దునకు క[illegible] ఎవతం బ్బులగు భాగం బ్బులకు నభిన్నం. శిం. చచ్చి చూనయినం బ్రాహ్మణుం డుయుం ముఖ్యతోం బ్రాహ్మణుం
[illegible] త్రైకం బ్బి దయే బహు దర్శి [illegible] బ్రాహ్మణ గుణ్యలకుం. ప్రదక్షిణంబు బాపనరించి। స దోషవు తా జనిసారమున వాహి [illegible] బ్బులు గుత ద్వేగి పదూమం

[illegible]
[illegible] దిత్తే [illegible] వేద [illegible] వే. [illegible] దం భ్రమలం కనిష్కిం పుచు [illegible] వాక్ష లోకరి భూగలి యుం [illegible]
[illegible] ం గలు ఋషు జు ఖుళా యే జ్ఞాన [illegible] త్రైయుం నవి యేని మిషులు ప్రమోద జడా తక్కుళుగు చేన విశేష [illegible] జన ది ఫు [illegible] న [illegible] గ వుం [illegible] నము దిః
[illegible] ం యుగి లా [illegible] ఖున్న మపిం చిత్ర ం జలునై మెవా త్మక్రే తు వ్యల కనిష్ఠి న గ్రహ పుం జితుడ జీవా జీవా వేనినం యుపా మ చేయు లుని
[illegible] వేదావిది తం భ్రమలగ సాకర్య విధులు నీవ ళ చళ దనే జ విభ్రం జ్జ నాం ధర్మ ముగ ధార్మ్యణ యుదక్షిణ వేమున వృశ్చ నీవు వోయున నశ్శాలక్రి

యో త ధి యు తే మ షు వా యు గ వె ళ్లి ... చరి త్ర. న మొ క్ష ర ం ప ము చం డ తి మి ఛ శూ ల మై తి మి నే డు నే జ యం బు న బ ర ప్పే న మా ర క్కో ఉ పు మో వ
వె ... రు శ ... కొ గం ధ గు ని య్య మ్మ అ నే ... వాం రి యా లాం పం బ్బు లాం క ని ౯ం బ్బా యు భూ చే ర్ గం బ్బు లాం ద రి ం చ్చి । యు ం ద ర ప్ర తే న క పు రి శ్రీ వ ం బు
... తాం ం చ్చి ... మ్యం డా ... మూ ం డ గు యు పి తాం మ వ గ న ఫ ం బ్ర ణా మి ల్లి వీ డా ని త చి యు న లా క్కం బు న్నె ఖు వ డి । త క్క ం
ఖు ... ని నే ం శ్రీ యం బు గు ధ ... రం బు న క రి శో య మ య నె న చం బ్ర దు చ తి కో ఖు కె ం జా ర ... గ రా కె ... తి ... ం వ న ...
... శ్రీ నే దే జి రి ... యు వ ని కిం దు ర్గ మ మె ... ద. మ్యుం నె చి కుం త ...

[illegible]
[illegible] నెం ది నె [illegible] చు భ ద్రా యత్తు ప్రి గొ [illegible]
[illegible] ము నెం [illegible] దె నొ్న దం బు ను నెం ధి ల్లి గా చ న ప్రా పిం చి చి రొ ప బొ గ [illegible] నే వి ం [illegible]
[illegible] చే త ని త్రి [illegible] డొ రం గ గం శ్రి షు న త్రి నె శిం జెం దె త ధి యన భా న ము [illegible] న ము ధ వ ది వ న యాం గాం కేత మిం యు నము
[illegible] దం బు న ని ప్రా త్మ ం దై న యె దే [illegible] ం దు ఆ ఖ ఈ యూం త దు ని తచ్చి సు సృ ద ది ని చు ద లం చు గ గాం వ ది తు దు దా నె చెంత స య బొ ధు ది

యుం వే [illegible] గాం దం రితజ్ఞ వ[illegible] త[illegible]కొ రు [illegible] ఘులన దొం చునె గా నె క కొం ర్థం ర చూన యుం। డొం త వ వేల జూం పి వ నె జొ రెల కు[illegible]ర్త
[illegible] గాం త్తలం య్యనే యు ఘు ర్యాం త్ర వు న [illegible] నై కొనియు త డు ప్ర మొం బిం ప్పు ప జనేనుని డొ వర మెు న। పు ష్ప లాం వ త్ర నిం ఋబు లం లొనె గాంగలు
[illegible] వొ వంక కొం యు బ ని చి జు [illegible] ([illegible] పె స్నా వి త వలు [illegible] యు న పుడ ప్ర వ త్తి క్లి కు డు [illegible] గు య జన్ని తి మ [illegible] తు వ చు లు। [illegible]
బ క మ [illegible] నగాం। [illegible] [illegible] పూలు నమ్మ ప్ర త ద న చె ఽ। ప తి బ తి ప్ర త యు ని శం బ్బు . ఋ రి చ రి [illegible] ([illegible] వి భ్య ని [illegible]
[illegible] [illegible] ప్ర యు [illegible] క వ క న్ని। మె [illegible] క్కి నె మై లు. బు దు వ్య లా ని ప్ర [illegible] [illegible] య వ [illegible] వొ కొ క. [illegible] బు [illegible]

[illegible]
[illegible] వెం [illegible] [illegible] [illegible] విస్తారంబుల [illegible] యుండు [illegible] [illegible]
ంబులు జనమేజయునకు వివిస్తారంబు [illegible] గాదివిపినవిధంబులు వశాంబులాకస్త్ర తనచరిత్ర నితనకు [illegible] ఱ్ఱు లోలరృ నిమొత్ర దు స్తే శ్రీ
తునితామదెం బ్రజనచక్షుది పూంర్ణమాం [illegible] చంద్రదాంనకలోపజ్వలవాంస్త్రప దృష్టశశి చూడాం ధీనధీ [illegible] నత్త్వ సరావకాదస్యలు దాం వాలు విశ్రే
మనికాహాంపోత్ర దయప్రకృతి హాంయుకేయుధీరస కలాంధి లోకాం ధారజితవికారసుకృత థారయె తెలుసదాంరాండు కీనని [illegible] తాం దిశావతి ధారనిత్య

హంష న్నె రాంబు హాం వి నీలు వి తే త మి న యు డి వాసి వి ప్ర థ వాం థ ని వి త్తా జే రు న కలు న శి పు తక్షి శ్రీ క ర స హసి నివ వే కా మే షు వి భువ మే పెరం బ్రా మాం శన

శా జ శన న తాసి చ తు ర చ తు రు పాం యో న క్ర న తైన క యు క్తి ఋ గ బాన ఋ ఇ తి శ్రీ శం దై ర శాన మి సం యుచ విూం శవ ర చ ర ణ న రో రు వాం థావ నాం శం దృ శాం

ధ్య రవ ఘ ఘా స్మాం శన సు క వి సం భ వ శం భు దాం స ల ఘు ణాం బ షే యే యు త్రా న గాం మ థే యు ప్ర ణీ తం బై న వాంశి వం శం భ్యు శం ద్యో పూం రవ భ్రాం గ

౦ బ్బు న చ తు థాం శాన మహ [illegible] ర శా ర ణవ గ భ్ర క భూ వం చి మ ఋ శ్రీ వే ద వాసి నా యే న మ ఋ శ్రీ కేశ న్న పన ణ మ న ఋ శ్రీ గు రు

భాం [illegible] ఋ [illegible] శ్రీ గు రు [illegible] ఋ శ్రీ గు రు వాం డే న ము వాం ప్ర భాం ఋ శ్రీ మం గ [illegible] శ్రీ శ్రీ [illegible] ఋ

[illegible] మ సూత్ర
[illegible] విభూది మ సూత్ర.
[illegible]ం చక్ర [illegible]ం.
[illegible]
[illegible]

శ్రీధర న్నీసం భక్తి త సమ్ప్రాం [illegible] ధి ప్రాత వి భక్త మైంప మిత విష్ణు విభా ధాం ధు రవ బ మయ విధ శక్తి తే. సౌం ధి త చాం తు రవ తే మ జ న ప వైశ్రావ్య
వయు. ప్రక్నై థ కుం [illegible] నౌ స కౌం తి మే వ సౌ మయ స ల కుం జై పి న ఝ్ల వి శ వ ం బ్యు న కుం బ రాం యె ణ్ణం. డే గ నా రాం యె ణ్ణం. డు మ ధి సౌం న ర [illegible] బ్యు న వి మ
స. యోం న ని బ్రా పరవశ్లై. వ శి యుం. పవం గ్ర మం బ్యు నం. న వై త శ్రీ తాం వాప్త యె బ్యు లక్నె యు సం. బ్యు ల రె. ద్దే గ డ చి లవ్వ తి యప్ప యు
సాం వ సౌం నం. బ్యు న కుక్షా. ల. థి. (ప్ర జాం భాం ర వీ డే త య్యై సవ థిన్న యాం క్రౌ శిం చ్చి న క్రౌ శ వ శ్శ బ్యు నైం ద్ధి బ్యం. ధాధి ర కు య న తాం సం.
[illegible] న [illegible] చ్చి యత్రీ [illegible] మం వి. డుం కౌ. వి. ఋ శ్లై. సా న శ య ధి యం కౌ యు మ వాశ్చ సం. ద్ధి. నా. [illegible] డే వ [illegible] న భా. [illegible] సు డే. భా [illegible] కౌ లు

…చూ…చియుం…జ కై…చ్చి నారు। పరాశ్లెను అ…మ్ము…భ…మే తమ …యను రా ధ మ… త్రి…గా నమ…జగ తే…

…వర్గ గ్రం…రా…వయు…నియోన తి చ్చినం గమలనం భవం డ…భు నియ గ్రభాగం బుద్ధినం ప్రా లభాగరచితాం జగ…నియు

…వర్ధరం…మ…యాం దివు దె ం పట్టనరాజులకౌ నవకనపై శమలు ఉదక్రి। పాండయును తాం బు… పాంఘుం చ్చియోరవపాలపు న…గాని

శ్రీజలమేని చి। …ధరం బును వాడు వసుపాం జేరంచ్చి బంధ్ధ మిత్రకి మాం తన జవ. తన జనాభి వర్ధి। గావించ్చె నంతత యాం గం బులను దేవ…దె

వపితవా పూజయాంచకార। యధికధాన్యమ లగులు వణ్ణాగ్రే మంబుము। తత్ర ధరుణ్ణా ల్ప పుకయాంచరింపు। నైష్ఠి వారు గాయ పాగడు నైవేద్య యు।
౧ దెపూలు జ్యా వృవేకస్యం గాన్ని రుదేవదేవఖలు యు యుకనగరంబుము చూంచి నరేందవకుం బవైలక్షు కాయుస్సం శాపనములయుల సుంజరవాయెందుడు మహత్యే
లకల్లే బుద్ధి। సంతాపన పురంపురబ్బునేప దంబుకులాకం ఫుష్పకం ఫుష్పవేగమే త్రైనదియూం వ్య యుక్లమనె।గా తి యుగంబు నబాణి రవతమంయు వ
దాః నన్నుచేసి భూం చేవిమ వారిభాంరంబు నై రణ్ణదాలంగ్గి యచల య యునచల నబునుండి యాతృణి ఇచ్చ యాం త్రం లిం చెవివిష్టం బుధ్వి
[illegible] ఖూ [illegible] రిద్ది నే కుంఘుంబును । [illegible] వ్యారంబు నై య వజ్రయు। నే వృ ది జ యంచేసి మేరు శిశిరంబున సం గో లుపుం [illegible]

[illegible] ... యుక్త ... [illegible]
[illegible] ... దేవ ... [illegible] ... లవకించి ... [illegible]
[illegible] ... బవకు ... [illegible] ... ంబున ... [illegible]
వక్రగతం భయ . సో ప్ర ర చింపాలు ములుగ్ర ముం బున నశ్రీ వాస్య ములభరించి యొంగిరి ద్రాగంతలీల యు . త్తగ్గా ఋవ ని విచా దేవ దేవం డు ము వి
జాలదక్షులు . [illegible] వయిదిలిచితతన్మయన్నే వా [illegible] పంబును గా బాదచూపి యాయితం బై యుం నవిన తాతన యవిన యవినభిషేకం

థం బున నే బంధు [illegible] వం బు [illegible] రా వా తెం బు చే [illegible] వి సవ కే న గా ది గ తె మ [illegible] ల యాం ఆలో క న [illegible] బు ము మ ను ల జ య జ యా [illegible] రా వ వం బు [illegible]
[illegible] దె దిసవ ర పు [illegible] త్రం బై చె లం గ న నే కే న వం [illegible] ం [illegible] బు ల గు సు ర వి మా క ం బు ల చే వ నే వ న మాం సం డ గు చు గ్ర వం వా ర కాం [illegible] చా [illegible]
[illegible] ం బు గు [illegible] [illegible] ర మా గ ౯ ం బు ని జ న [illegible] సు గాం న గ్ర వం బు న న తె మాం త్రా పు వి త్ర్య ం బు గాం ము వ యాం [illegible] త్రా గ మాం త్రం బు [illegible] న తి దె యు [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] పూ శివ। సం డ [illegible] యె మించుచె నె పె [illegible] రొల గం బ్బు। య త్రే గం ధ రవ నె ధ్ధ వి వాస ధ రొర। గా డు లు [illegible] న వ చ్చి కా వి చి ర యా [illegible] డి దే పు [illegible]

అష్ట డు భూ దే [illegible] త్రీ య శ్రీ పై న టి వన। మూ త్రి ౧ [illegible] ౮ యం చు యం త్రే యు నాం త్రి ౧ దొ ప। న చ యు కేం తెం చ్చు న ఖి ల। సు రా [illegible] జ [illegible] మె లు

త్రం త్త ద క్ష వే శ [illegible] క్ష్య న గ య క్ష య శ్రీ కర్ణం త్ర హ్య ప్పు గొ ని [illegible] స ప డి ప య క్షస్స భవ వి త తి ప య క్ష యం డి కూర్మ లం త్ర ప ని న ద రి బ [illegible] శై య స
వెం టు వి [illegible] క్షరంభ వ నియ వేయ అం త్ర వాస్తు దే వం ధ్ర క్ష ల క లం బం త్ర యు నె వె త్రి వా రిం చ్చి వ సం ధ రం ఝా చి నీ యం గ మ నె కాం రనం [illegible] వి నరి
[illegible] యు [illegible] నం గత్ర వాం తొ వి రమై యే దాఢి రు ణ్ణి యు దాం ర ది ర స్స రవం బచు న ని ళ్లి ని యాయ య కయ శ్రీ పుర ఝో త్ర మా దే వు డు [illegible] పు ర వే
[illegible] వె దీ ర ం దద్ది రా వి గాం గాం పాం [illegible] స ద గ [illegible] జొ న్ని ప క మొ న రిం త్త వి న డు స భ్య య గ రు ణిం య వ య్య దే స డు గ తీ త్ర ని చే వా వ గాం చ
చ [illegible] ధాం ర [illegible] శ్రీ [illegible] దు శ్రీ యుం కృ నే క్షాం న ణి భ కాం ల చ్చ బ్బు న వి నృ క న రి ణి శ్రీ [illegible] సను ల వ లు న ను ద్ద వి [illegible]

[illegible] లు ... [illegible] ... వాంమల నత ... బలు [illegible]
చిన్న । భూ ... ర [illegible] యలు ... డి । పూంర్ణామలు శే ... చారుని ర ... తపోధవ్రిపె రి గ. [illegible] లాం గ్రణ మయు [illegible] యు [illegible] రి R దేవు నాం కన్నం బలు దార ... [illegible]
[illegible] రలకె డమ బిస్న రు పాలనం దుడు ... చిప్ప కేరం బలు న రిరు వర నం ఋషి చూంచి యొక్కని యొడలు పోవ దు ... వాసు చేరాక్కని యొడలు కకె [illegible] బడిని
... నం దద సురాం ఎం బలు గాం వారికి మధు ... పునం నై లు ఘుండ సి నాం మం బలు లాం నరిం ... ననం త్త రం ... బలి వాం రు ఋ కే ఋ త న పు ల [illegible] గుని
మధురి పూ గౌ ని. న్ని షులన డు మృ ని త్రిగూం రి యొరని యలు [illegible] గోచర మగు కాంల మలు । చ స్సు ఉ యలు దెవి వాంధ్రి పే ఉ బు జాద పుణ మనక్కి ఋమ ఋ తక్క తొక్కం

తెనగంనగరంబు డుసము దక్షతన తన వంశ్యుండు। విక్రమ ఉద్దాంగుం తృ డు నగ్ఘ నై కొ యనె యోధాంకాంతుం నమహోన్నత పైపము లధ్రూయుచే। నీనదే రగ ౨। మ
ష్టించి చిత్తమునకు బ్బున్న గా। భమహోపదర్శము చూచ్చి బ్రహ్మ వర్ణి యెడ దనం జాతి ప్రాకటుణం బు గాని యుక యఉ యెవ నిరమునెం త్రయు। గా యటపై యెదురు
ను డచె నిరరి పుడు। తైత్తేయులు ప్రేమోంద విలత త బొవ ధుతబాం పయి తై తాంకె ర జీవర వరి నియ వ య హారల తోడ న జీవర వరి నక్షు నన్ను [illegible]
నమొం [illegible] బటి గుక్కలెంబు దుర్భత్తం బై బాం। పమ్మక మర బ్బు ప్రవత్తిన్నె న మేఘ ధుతై ఱ్పుబు లొక్కెం చ్చుక దెపించాం దక క్షేదర పా [illegible]
[illegible] కు। యె [illegible] మెక్ష కన్యాబు గాం మి యెల్లె [illegible]

[illegible] తి [illegible]
[illegible] ల చు ఋ [illegible] ర దం [illegible] [illegible] ది కి [illegible] ది జ ల [illegible] చు [illegible] పై చి [illegible] ద ర [illegible]
[illegible] తే తృ న [illegible] య గ్ను నం. బుచు నం। తొ [illegible] గు గు చ పే [illegible] మ్మె ద డు తె ఘి వ గ [illegible] రం బుచు నె తొ్ని దిం ఋ క ఋ చే ద న ను నె పై చా [illegible]
[illegible] నా [illegible] గో [illegible] మ చ్చ గు [illegible] డు తాం దిం చ్చా రాం కు న [illegible] దం వర ము న న ర్థ [illegible] బి నం త్థిం పుం. ఋ దఋ పిడప వరాం వాం దే వేం ము నే [illegible]
యే నం. ఘ్న నం. సాశి౹ రి యున్న ద ది [illegible] లం బుచు లూ ము నిగి యుం. డ్డ గ నె త్తి [illegible] వి త్ర మాం [illegible] ద ము న నా శ లం త్త యు నె [illegible] చె వ మొ పు గ వి [illegible] మి ంచ్చా । న భ్జో

దయవిభాతునాయడ ప్రచండుడు లకుండుడు । సరవిదాలమునెయ్యనియ్యశంత్రు హాం మోందతి [illegible] చారుకుమా [illegible] । నతవిధేయమనొక్కఘన నాథ నాథు । విష్ణు ప్ర
భ. విష్ణుజ. గమేక విభు రెజెం. ద్విపయుం. నన్నిదా నది క్షైర యనాంకొరుడు గలదేయ్యనేయ్య గురుడ [illegible] వనర్తి మునకు । గురుడ క్షణ డుతేజె ములకుగుగ డెం [illegible]
[illegible] రుకృష్ణుల తొంగ నృపములు కుగురుడెల్ల విధం బ్బులబ్జు మొముం డుడు నాకు [illegible] నకల చరాచర భేద ప్రకటిత యగు సృష్టి [illegible]
[illegible] ప్ర [illegible] గ [illegible] వాను [illegible] డొ [illegible] నుగుయు గాదెయ్య వయ [illegible] మద [illegible] । సరవ [illegible]
[illegible] ధి యుం [illegible] గారవనా [illegible]

[illegible]

[illegible]

స్త్వమం శ్రీలు, బరి [illegible] బరిపెంపు తోడ, బ   రిపెంపు దీపించు నెయ్యము మేదాక్రుతీ నెలయు నథికుయ్యుముదిజనెం మ్ము   తాచారులు, [illegible] శాంరు [illegible]

స్తగజ్జ తలచేదానె నెఘూతనైతి, వారలు   నాకుంగా(బ్రా)తకినాయం ధ్వకాలవచ్చంబుద్ధునెం శ్రీరి। ౘమిం నె   కుంక్షనిపనివేదు। యుపమాడు। [illegible]

లం బుక్తొలడికి వినదినాకు నేభరిం పం   గాలదిగా కయుం నధిదిభారవమానక్లేశం బుబనం గవనియుం చ్చియుం నధిదానసైక్త్రిం త్మ నామో పద్దివెవితె

శ్రీ నిన బ్రహ్మకు దు। ని మిష ధ్యంబ్బు విప్ర ప్పే దే ప్పండు వల్లకొని యునె నినివ్వ వాం చ్చా నిమం ఘూరకయుం కెు। నది మ దియ్యా జ్ఞా గనం బే మిక్కె యు। వచ్చా ని చ్చేటు
పు ణ్యతీ ము ప్పర రం పు గారి రనం బ్బని వారనం బు గాం ప్రయ మతిం బ్బిశే యు వలయు ననిన భూందే వి వాకనం బు లు కు తతన బాం। ములం తరు వమలోన
వి చారించ్చి నిన్నా। యు చ్చి విరిం చ్చికి పై నిరియ్యక యూ వే వి యు య్యు మే శ్శి తయ్యా భూం రగ నూ రకు ం డ్డ న గు నె మ న కుం। గా ది చ వ్వం
ధుఁ వణి బో చనె ప్రా। ద్ధాం(వ్వం బ్బుల్ని కై విని యు య గు ఘ్మ యీ యూ వో సు దే మ డు మే వో శవ రు డు ని కొ శ డు వా సు నా డం బ్బు కరు
... లు రు డు। వి శేష లు ...

నా శ్రీ [illegible] హారత [illegible] గ [illegible] [illegible] [illegible] తమ తమ [illegible]

వ। అరయ [illegible] సుర॥ త్రియం నవో [illegible] దొడ। యో [illegible] వించ్చ॥ జెన భా రా వ తర [illegible] జే య వల [illegible]

మ ల గు ని [illegible] లు। [illegible] విం చ్చుము ఉపె న య నిత గం బలికి జగ [illegible] పను డు ప [illegible] భ వ డు। సు [illegible] మ రి యు ని [illegible] ల నిఅ మెర్॥ [illegible]

విను దే సు [illegible] సాం యం త్రి న న మ యం ము నం డం వ న ది వ [illegible] ము నా [illegible] జ [illegible] ను డ గు కాం [illegible] ప మ ని తో। నను ప మ [illegible] గా [illegible]

[illegible] కృ త వై॥ శ్రీ వ్యం నఖ త్ర చం ద్రో ద యో ద్ది మ ధ పూ ర్ణై యం స రి ద్వి గుడు డు గం గా స మా గే। మం బ్బు నం భాం గా రి యం బ్బ ర చుం [illegible] చం [illegible]

దేవ బి తము శో డ న ర బ న వు గ ని తెం బ్బి పొం యేశా న త్రి య డ నిం డ దా ష్టి యం త్ర య జ్ఞాక మం మ్మ న వ డ ప్ర బ యు సు ని సు న వత్తి చు. వ గు నె
ఘు ఘ్నే శాం త్యే డే వ గు మే నె ల వి కి న న ర్థు ణ ంబు। శాం త్ర నై త నే తత్వ ము నెం ద్ది చా రు పె న, వ స్త్ర డు ను చా రు కం క్రే ణ్ణో బవ ల [illegible]। భు జు డు
షు క్షా: మ ణి సా ర భూం షి తుం డు, కృ గు ॥ చు రా జ సు నీ క ర ణ్ణి నై పా ల రి ని వి చె ళ వ ము అ వి వ ద్వం చా ఆ కి ంచ్చి యె న [illegible]
కా రల్పి ంబి వి త్రిం చ్చి యుం జే స్తి యె త ని ॥ తో డ ళ క యు రాం జ్యో ద యే జ్ఞ భ ణ ప్పు న, రాం జ్యా క వ త తో డ క్షిం దృ రా జ గ ణి గి యు [illegible]
ము [illegible] చే క్షి తి। రాం జై లు ఖ గో న్న యు కి వ ప్ర భ విం ము త గ ని [illegible] నాం [illegible] వ గు మే ధి యే ప్తు పృ వి కి నం దన ను తా వం బు నెం [illegible]

[illegible] ద వి [illegible] పమ [illegible] ధ్ర బ్యం క్రే [illegible] ధు గం గా నే షే. తం బున గం నా [illegible]
చే [illegible] గం లు మం జు ల ద పం జు లు [illegible] బు రే ణి యం త్ర [illegible] ల నం బు నం త్ర యు సు ధా క ర వ ర్ణ న ము న [illegible]
రవ గ [illegible] ది పం [illegible] జ మొ గా ని. యే మి యే మం, గ రవ ము గా దు శా ప మొ సగం ద గు నె జ న క ర దే ని కెం బు వ య ప్రక సం [illegible] వ గు
మ న్నె నె న త నం జూ చి భూ కే పిం చా తనం బున గా నం పొం చి చే శ్రీ న కాం రవం బు పో వం బున మె [illegible] ధ్ర నీ ర దు [illegible] మె ప వి
త్రం బున గ్ను భ ర త వం శం బున జ నియిం చి యీ జా హ్నా వి యం దు వ సి ష్ఠ శాం ప ద గ్ధు లై వ చ్చి న వ సు వు ల నె త్తా ఖ డిం చ్చి పే రి ఘు న త్త వ

సాతియను పూంణావతియం. దేశ వంశకకులగు కొడుకులై నరుపురుః గన్నిత్రం. మేశ్వరనిజప్రాకశతియం. పుణ్యగాత్ర. పాం[illegible] వనివిహాదం [illegible] మోం నిచితినయు

సం. త్రనెనకుం బుద్ధ్యం దైన విచిత్ర వీకుని నకు ధృతరాష్ట్ర పాం. డు ఖ్యాపయులు ద్యున్ం చ్చె దరువారి లూనం య్య నియ్యె ద్యవానికి రూంద్యరు ప్రిం. రణవాని

౬ కికేమరునెబుద్ధిమతెసుతువిరథతేజ [illegible] లబ్ధియురు దెరగు నేకురా జూవళిలాష। కెవితపెస్పేశఖైక మహాకలవాం మ[illegible]

నయ గాంతత్రకర్తృయ [illegible] రణ్య మఖ న [illegible] నెరివగలజగం తిష్కెటిక్కి నాంవరికి। త్రోడైవచ్చెమహారాజ [illegible] షతత్రమగ్గి. ప్రాకురనైణాని [illegible]

శా. స్మృత్యు: గు [illegible] ం. ఖ్య పై. యుకయుపి ను నె [illegible] ను. గు యుం. హారయుం. ఖ్యాలు సమస్త కీర్తివతియుఖ్యర్హుం. గ్గి ని. [illegible]

౧౧. మ... న న ర ... ఘ ... య ... న ... మా నా తో తె ... యు నం బుబు న ... నయ ... నం ...
... బుబు న తే తె రాం త్రు నే ఘ త్రుం బుబు నం ... నాం యుయ ... న నవ ప్రే ద నేం దై న నే తెం ౦ త్రు నం న ... బుయ వాం డు పాం ౦ దు ...
జ ౽౽౦ చేయు । తక్షిన వారి యెం నం బుబు ... లు నీ చి త నొత్త నం బుబు లం దేశం ప్ర షచిం చేయు న ని ప ర కి న ... ప ర మే ... న ని య న ... న ర వ ది ...
న మాం జం బుబు న బి నం దిం చె న ఘుం ... న ది న మ యం బుబు న ల నాం య త్రై లా ... తి తి య్యే వి శ తిం ... ల వి ది త్రి ప్రె తి నె ... యు దు న ...
దిం త్రుం మృ్డు రు యెూం గ శ్రీ పేర్ధ డ శిలి ల ప్రే పాం న ర ప్ర జ్ఞా డు న్ని ల నూ్షి త్రై ౯ వి ... న ని జి ౯ త్త వ ర ... ఘు ... తె మొం ఘూ ... । గా జ యం డ బ్జు ...

స్వా తి రాజైన యము నివే దిక్షం వ చ్చిన చూచి యు. దిం యుక యు వచ్చిన. చ యల్లి దన వెన. మె చ్చిక నగా నగ వారి [illegible] పంయు న [illegible] చుక గ నాన నం ద్రై యుచు [illegible]
భు రి గి వి న యాన. పు పం త పై ద గ్ధి కైయు కైయు మం దావ ర త రు పు ష్పు మం జజ్జు రీ మం [illegible] క యెట్టి రియు యు [illegible] పం త వి ఖి। ప్రన కిం చిచి [illegible] న ఘుం [illegible]
ఘ ర శర తి పొ ద ము ల తోడ పు ష్పం బు మె ద యు గాం గ। న పుం న వ రం బ్బు లు. నం ర [illegible] వ థి న ఖి వన కై మం [illegible] చ ణ న ల తోన థి క యు [illegible] యు చి [illegible]
౮౭ కై వి [illegible] డి వన భ్య. ని. మె ర యె జి త్ర ప్రాబు ం భో జన ల లా శ ర చ ర। పూ ర్వ భు వ న ల [illegible] ము లు ఖా గ [illegible] యు గ। న దుఃఖ. రాం వ. తాం [illegible]
వా [illegible] రా శాల లా క. న్వర. గ్యన్ని దే వా ది దే. వ్వ [illegible] న ల కిం చ్చిన భూని ల్ల వే డ్ర. న ల ర యు వే యు త ద నం త్రి రం [illegible] క్రి ప్రా ద్యు పూం కవ [illegible]

[illegible] ప్రోం, [illegible] [illegible]

[illegible] వే [illegible] ని యు [illegible] చెనవ పు యు సే యో [illegible] ఋమ్ కైఌ వన కొ న [illegible] ని ఘుమ డు సకెల త్రు త్రి యొంచ [illegible] ర [illegible] ర్మం ఋమ ది [illegible]

ఎం చేసెర ఖుం నినె యం శావ తార వన వ సో [illegible] రాజ్యము భ్యవ తురి గ్రహం ఋఖ వేకుం నని దిం [illegible] నెప్పు లి [illegible] బ దెర ఉ [illegible] ర [illegible]

నిజాం స్రై మెస్రై లునమము తాం బదిం చ్చిదే వాం శజ్ఞా త్త ర చుక్రి భాల న శే యు పెక్షి యసగం గ్గా [illegible] రవే పౌర నిఘ మొం తాం చు [illegible]

స నాం ధల [illegible] రుం జాం వి [illegible] ఉం డ్డ ం [illegible] ఘాం ([illegible] మెల్లిం చెర నాం డు న ఖ్మి నె తలం పుం ప్రా ధ్యి, యుః హాం రె కెం ఌ వఌ అ ది య శ్లు [illegible] పౌ ధి [illegible]

వర్షుయేనరగామిం జగానై యియనైడు దేవాంశ ఝులకు నసోధనంబై నకారణంబు మెరియునై యిగల.ధది యతలంచికాదె। యే... నత్వరుం డ...
వరందలంపింపేట వెచ్చితెన విచధం బుచిం నేచించెప నతరింపృ ముగ్గి నేగు తారకామయ మేనుపేరి వారియణిం పము। బారన్ని పరాం క్రామే...
శినష్టి। యేనురవిషయుడు వేత్వరంబునం ... యేం బుద్ధి। వాదిత్ర ముచాం తాలై యునం కశివా యుదేపయ్య నియు ... రఘురాము చదివి చెరావ...
లోనచుకప్పిన పింప్పియకడితిమారు।న ... ంవహ్ని వాసురమేనయుద్ధి పులవనిగాం డుమధుధైవత ... నయుడు ...
...ం బుద్ధి... కంఠ... చునపేంచెడ.చ... యుంగత... రెవ్వె. యురిరంచమ్ము యియు త్రిదశేం ... దుస్సుదు.దన...

[illegible]

. ప్రేక్షకులో దానికి తమలోకే విలసిత యుప్రవ [illegible] క్తి బు వేబు భోగ భూమి యు[illegible]నం ఖం. గొబ్బె నే డు ను శాం న[illegible] న నతి [illegible] రు న

నం. చెం పుము మి గె వె ౯ పుము డ పుము రం ఋఋ న కు ను ఋగ ఋ కెం. ను ఢ న ఠి ను పే ఠి తో కో ల నే మి (ఖో గ [illegible] దళ్ల వ్యం డ గు [illegible] వ రు [illegible] ను [illegible]

న కు జ [illegible] రెం చిత్ర యుం. నషి వాం ధు । పుం రవాదు రాం వా న నాం పరి[illegible] త్తి న తో డ ఋ నాం ఖ రా జ యు[illegible] న యుం. దద రా జ గ్యు ణా మూ ర్తి రా జ్జి యు [illegible]

యాం గనిత గజ్జ। బిం ద్వే ధ్యతి కిం బాం ద్వే ధు హ్మాం రా జులం। రా జ [illegible] ధని సెూరవి భర మై బ్రా జ [illegible] దత్తి జా భా [illegible] తన చ [illegible]
దేవా జిం చె [illegible] కన్య మున్ని యు కేయు వ ధు దన తం డ్రి జ రని [illegible] తు వి త నెం బ్రా జ నీ ల [illegible] త్రి [illegible] యు దత్త భ ఉ వి వి ధ [illegible] సు ర న వి [illegible]
సొ న్నై డు నీ చ వేవ త్రి య ప ని గా న్ని యు వయు మ రి యు హా య శ్రీ పం డు వం య రుం ప ధ రుం డై న కి కి య్యై జని యుం చ్యె సం కొ [illegible]
మ్మ గు నే [illegible] ం డె ప్రా భ వి ం చ్చె। రాజుం డ్డు రి [illegible] ద కా యుం డై న దే సు కుం డై [illegible] లం బ్బుం డు ప్రా లం బ్బుం [illegible] బా దే [illegible] ని కుం బ్బు [illegible]
[illegible] ము [illegible] నన్ను దన్య వి వి [illegible] వి ల్ల [illegible]

[illegible]
నస్తాసుం మోనోన్నస దాసోమయు ప్రోగ్నటి సుం... నేమ రసునుంబద్దనై నర కొసరసవా యెంజా... చైనీ దరు రుఇల్ల గుండనయచే...
భయనుగ్రాకథనంభునంపుద్ది విదేవస్థం ... భువస్త్రీ భావంభులదెనన్నూయయనీవారైన వారికింబరిపిడేనరబోన చూనిరయు
సైసైన దైనకంబువైయుంపుద్దుకులకార్యరతన ... నవవతారశ్రీవేలయుగమద్యనిమునవసించెయిలు లై హైసావలిదవం పూపు ధాత్రీదేవి
భరమదెంపుబంపుదేవాసురలంకీసాల నవుయుదవశిఖనసేవచెపెనయాందుష్టపుజెట్లదెలె షుపులనవీరలజేయుమకివగ్రాహం

ం ఛ్ఛిను లు వె న్న గాం నె రుంగ్ల ఘ వీరు గాం క మె రి యు। న థి క రాం ప్రుంలు కాం ల యె వ న జ రా న [illegible] థ శ్రే శే పాం ల పాం డ్ర క చి త్రా న్నే సు। క్రాం ది గాం బి రు తు

రు న్నై ది ని నిం ట్ట ర బా రి గా న్న వాం డ న ఛ్ఛి ర త కు ల మ్మ। పారి తం ఛ్ఛి లు ఘ యు యుం ఛ్ఛి భూం మి దే వి। శ్రీ తి గాం విం చ్చు ప ని యు [illegible] నాం నే తి రిం త్రై। యెు

క యు గ ల ఛ నాం కె యన్న ది యు. ఛ్ఛ విం ప్పు। ద గి [illegible] య డ గ ల్లి. నెం య ది ద డే వ వ ల యు యు వ యు అ ని ప ఏ కె ఆ నే పి తాం మె వ యు ం జా నె [illegible] భూం త యు

ల భ్యాం ఘ వ ము లా। కీ త డ థి హ్మా త గాం న [illegible] ఘు త డె మ్మె ఘు. న్రం భూం తి కె న న బ ని చె బ ర మ వాం యు వూ వా నె రి గి య ది య యె నై [illegible] యుం య వ ఛ

అ. న్నే [illegible] డాం భు. వ న. న భు న న వి [illegible] యు ని య ఖి. ఘ. తి. లి కాం న వ ఘు ము ని వ రు డ ఛ్ఛీ ం [illegible] ద్రు. య. బి దే సు. వూ బె క్క. త్యా. చి ఫ్రి ని. న। [illegible] న్నే ఱు. దెం

[illegible] యిం [illegible] బెరిం [illegible] చి [illegible] నే [illegible] ద. నే [illegible] నం పప్పక యిం [illegible]
ఉది. వే[illegible]ర బిర్యు నే ధవరములగాం మ[illegible] నలవినాకు [illegible] నిధుల్నం చెలి[illegible] మతే[illegible] తోడ్యరత్నోనే యె[illegible]
చోన్ని [illegible] కదుదక్షే నెరుచేతజినే వా [illegible] ను వత్తచిన్నిక్షమెదవులపొండెదానసుధ [illegible] విం చ్చే [illegible] లువళ్ళయిం కైనైన వి [illegible] యు గాం [illegible]
దిరు[illegible]ణ్ణం దై ఋ ఋఋ యెం త్రియ వారినై [illegible] నెన్న క[illegible]యిం చ్చుక ధర్మ్మ వృదపిడ రేని శాం శం త్ర్యరు గాం తై [illegible] ద్రుష్య భుఅచిత్రము [illegible] వి చూం డుమ
ం త్రే వారిం త్రకుజ్ఞాచ్చికేని తెరగా నై తె దె యనది. అలా కన్నే ఘువ, తన ం త్ర షుషుం ణాతి మిం ౦. త్ర యు నేర నారని నే యు యు [illegible] శ్వనా ఋకఌ నాం విని

కొ శనమ మె నిదె నె । గొంది ఘా నితమ లు పే బెనె ద్దె ళ్ళ తె గొ పొ వే క పఠి ఘా వి ఝ న । దేవపాత మొన్నె న తలచి తేం దెల్లి మ గ [illegible]
[illegible] నరతాం యుబి యు గాం న పయ డు వ శ రాం జాం చి యు క ఞ తే యాం త్న రాడ గొ వ్రు లి గా రయ న వం రె యిం చె న ఝు యాం త్ని యె కొ ని సు శ్రీ య [illegible]
[illegible] తాం రు త మ తె గొ వ రు ని దై జ ని యు [illegible] ఖ్యు త ని ఘా రన వి ద్దు రు దొ న యు రు [illegible] । త త్రు దే త పయి [illegible]
[illegible] నె । ఇ క్కె కొు చి న త్రీ రు దై చే [illegible] । తే యు జి ని త్రం మ్మ రం గొ ధి త [illegible] బ ఢ తీ [illegible] వ యు ఋ ఝ్న గాం నం చాం కొం [illegible]
[illegible] తే వ్యం త న న [illegible] కు [illegible] యని [illegible] దై యు రొ పాం త్రై [illegible]

[illegible] వస్త్ర [illegible] నేవతోజం బుమ రెం [illegible] రంజిం [illegible] ప్ర [illegible]
[illegible] గో [illegible] డానై పొడ విన్న గోప్రజం బును లనే కం [illegible] పా [illegible] చు చునా త్తే [illegible] బాలన బు ప్ర [illegible] య [illegible] వికాం [illegible] నం బుబు నెం త్థం [illegible] ంగ [illegible]
[illegible] ం విలాలు కుండలమే ౨ ౨ ౯ శ్రీ భు [illegible] ౯ [illegible] లం [illegible] నవనేచూం విశాలవితవ శ్రీ భాగము [illegible] నాం త్రి మ చ్చే [illegible] నే చూ
[illegible] మై శ్రీకాంధర్భబాల గోపాలా కా [illegible] రమేచ్ఛం తన పరియుక డు భు విం ఛ పాన త్స్క క శ్రోణికిం ఉవయురు [illegible] ణ్ణకిం జాంన నుం డు నరూం పిం చె
రనం బునేం ప్రమోదం బునెం తిం గోవిం ద్దుం డ్డేనం ధ్దరచే డ్డౌ వి ౨ జ సౌధ్నం బ్బాగు డు గాథ బ్ధి యుత్త్రరం బ్బునె నకుం జ ౨ యా త దనరః త్త రం బ్బు [illegible]

నారదుడు మధురకరిణియు। దాకుండగు నట్రస్నే నతనయు నిసదన దావరరమ్ముననిరిచి ప్రీతి। పాకుయు దోడు కొని పోవనలు పోవ్వాయుం యుయుం యు గెయు
కవచ్చినం సుడెం త్రయు న ముద్రై యు జవలా సననము నననిచి వరిసి। న ఘువ। పాదన పూం రవమే గు పూం [illegible] యుకి దిం చ్చి। మయు రి దమ [illegible] యు యు యు సతు
వకుం డు [illegible] వయు అత నివధ నం బభు నం ఝూ క్షి నిరిపి తది యున యు విన నిల్ల ని యు యు మయు వి నభూ నేర ఫిల్లోన గానన స్సు యు రివ్వం గల్ల తో ధన్నం యుయు
శిల్ప సున్నాం. డు చే తీర్థ భూం చు ల కు స్సు స్సుం బ్బును తో. సెం నె సెం పు న రం సూం రవ సభాం బ్బున్నాం యు రగు। మేరూం త్తుం గ్గ చే [illegible] యుయు [illegible] గ స
[illegible]

గుణినే శ్రీ [illegible] యిది [illegible] కు త్రి [illegible] చెమకు కొ ఉప రవి కొ వి [illegible] యేఁ [illegible] హ్మ [illegible] నె డ [illegible] కొం యు లైనదే [illegible] దే వి. గ ధ్యే కొం [illegible] ఖాం [illegible] నె మి ద గుణు [illegible]
సొ తు [illegible] గాం గల [illegible] డి [illegible] శ్వ యు [illegible] య్యు [illegible] నెయుం చమ పుర శు పుం డు ఋ గ ఆ దేవ [illegible] ల కె గ్గే శ్వ కె క్కాం ఋయ దేవ పొం జునా౹ ద భిల మ శ్చ మై గాం ధాం ర మ నం త్తి [illegible] రచ్చే [illegible]
వ్వ డు న [illegible] లొ కొం మ్మ హాం వ దె వవ దొ చె పుం సెయవా నన్న రి గె డి పో ఋ న ఋ నీ వొ పి న గ తి త్రొ కొం పొం యి [illegible] తి ది ఫొ అొ న రమ వ ద [illegible] ల [illegible] ఛ
జ్జే యు ము పాం త్రి శా న గం౹ బాం య త భొ గ మొ ఋ న య్యు షై నే లం క్కే డ నైఋ వ ఋ యి ది యు నం త్తి ర క త్తి [illegible] వ నం ఋమ నీ మొం తి నె యు వం ఋ యు న [illegible]
త్తి రయు నే తెం గ్గిం పు వ చ్చి తి బొ యి ద న నే వీ ద్దే ని యం మ్మ వ తి ము ని ని క్షై చ్చం జ ని యు (కేం సుం డు నె డ భవ యు న ల దె న చొం చి పె యు చ న ని వా ఋ మ ఋ [illegible]

రుం ఢం చు నె లిం పు సం యు నిమి తె సం స్నే ని వా శై యుం డు షాం మ తె వేు నిక తేు దు గుం శె డ యు వి న క ల్యాం పాం బాగి యు ను యాన్న ఘన్న యం దుత్తి షా సనం బ్బయి గ

పత్తి ద ఘు నె య బ్బౌ స నుం దొ ల్లు (యే గ తె నే వే ల్లు ల నే ను నై కొ న్న మి ని త్త ర బా త్త గాం సం ఢొ క్రా య గ్యు మే లు కొం ల్లు ని. ట్రెం చ్చి త్రి మె ల గు చుం ల్లు । నె ద

ర గ క్షం ల్లు తి నె లు ల్లుం న ని లై న । గ ది ని నా ను నీ ది న రిం పెు క యు గు వాం ని । నె రు గ నిం ముద్దు దు జే గ మ ల ని ం త్త ని జ మ ల య చ య కి ని ని

రన్ని శ్రీ డు. డు ద్రా న్ను యు క్తం ఘు ల లం బి వం బు యం న ది న ఖం బ్బు గు ల్లు ద క్ష మ ల్లి ప్రాం తిం బ యు పే యు క ల తిం చ య రాం న న టు వ

సం. [illegible] ర బి. లు [illegible] సం చె ను పు గ లం [illegible] గు [illegible] ది ని నం [illegible] రా ను ని కి నె నం [illegible] డి [illegible] ల్లుం డై మ [illegible]

[illegible]
[illegible] ప్రముఖులకు [illegible] దుమలం బువల [illegible] యం బు గ నె [illegible]
గాం ధ్వ నం నైక్లి ఢిల న స్క తు వ ష్ట్రు దుం ష్య మ ల [illegible] వెడ [illegible] ౦ పువలయు గర్భస్థలిగతి యు నర ర్సి యు [illegible] ం డుఘ వె స నిద్రాం శు న వి గ త [illegible]
నై యభిమత భోగంబుల ననురాగంబుల జెందెడు నం ... జెం దిన హాం రికి నే వెర లా లు నైకై డి వియ ని పవి కె యె భ్వం త్రు ర ఘ వ నం

కరి రి। యోం ప్రజనం బ్రహ్మ లం బి [illegible] లి చి యే కాం త్రం బ్రహ్మ నే ఆ నే ఆ వినుడు నే డా విగాం మనదేవ కేదేవి కృ చితం ప్రకాశ ప్రగాం సవి ధ్యేం

ష్టు। నేని చియే వవ సు దే వ త్రుం డె డు వి ధ మేను నే కే యు మే నే యునం త్రియం ఘుం కుం డే। యోం డె డి వ రు స్తు లు నాం ధా నే స్నే యం బ్రహ్మ మె దలుగాం గ [illegible]

బ్రహ్మ మెం [illegible] కైలులు। నె రి రి ప్రసా త్రి [illegible] యె యెన [illegible] దు నం [illegible] మను నె నె రి రిం [illegible] ఘ [illegible] మ గారు। [illegible] వాం రు [illegible] సు బు గ లు న వ [illegible]

[illegible] వ యు వే క [illegible] చ [illegible] రిం ఘు। ద్రి [illegible] చొం రు కు [illegible] రు లు। తా వి యు కు రి [illegible] గ వ ల। యు నె వే లు నె [illegible]

[illegible] మెం [illegible] న సు క్షేం లు [illegible]

[illegible]

[illegible] ను [illegible] ం [illegible] నె [illegible] ం [illegible] నె [illegible] ం [illegible] ం [illegible] నె [illegible]

[illegible] ను [illegible] నె [illegible] ం । చెప్పి తనయ [illegible] నెరనెర [illegible] । [illegible] ం ననె [illegible] విధం [illegible] పిం [illegible] వనకు [illegible]

[illegible] ం చెమ చం [illegible] ం [illegible] ం [illegible] । నెదం [illegible] వర్గాల లోకం [illegible] నం [illegible] నం [illegible] నం [illegible] వెర [illegible] లం [illegible] యు వెదకి యు [illegible]

చిత్తం [illegible] శం [illegible] శం [illegible] । నచ్చ యుం [illegible] కాల నేమి ప్రత్యయము [illegible] ఘగలను [illegible] ం [illegible]

చిత్ర దేవాది చమూవిభక్త ఘోరంతంబులు వలనె ంజూ పవేకుంఠం బఠంయు ఘకుం దపుం బున్నెయెం దొ [illegible] ణ౦గి ననవిగి పొంర్లుం ణన్ని నశి పూంఠు కుల [illegible]

[illegible] నె నం న్నం బ రి ఘన జిం చెయరు నియా గి కై ఆనపడిపిరి గాపౌన పొంకుం చేరుపె ఘ్రుపెనిచిన తం త్రిచేతం జూం వంగ్గల వారనె యు ధ్రోగ తులం జే యు [illegible]

ఘయా పొం ఉన్న ఖిల్ల మ గుర్తిె యుం ధ్వన విథ ంభ్యరిం గ్గె ఏవుం గ్గగ మ నుం ఢు యు చయు చనితన్న హొం గని ద్ర నురవ ద్రుల యూం తేల్లలనెంద [illegible]

యు [illegible] నె తుమే కూం [illegible] యుం పయగు [illegible] యవే. [illegible] నె తునె వ నె నాం వ నుంచొన ని ం [illegible] న వచ ధృనిభూ నన [illegible] చిన్న యుచ్చె దన్నని ది ఋ ధే ం [illegible]

[illegible] నవన నూరనె [illegible] [illegible] [illegible] నుం నూన న [illegible] గ్రమ మ ం [illegible] నిగోం క్షి [illegible]

[illegible]

[illegible] కిగ ఘ ఓ చెం తా । మ యావన నె జ [illegible] దం బ్రహ్మ న ఘ డు గ యు గ ష వ య త ద నం త్ర రం బ్రహ్మ య ష మ గ భ [illegible]

[illegible] వసు దేవ దేవి యాదరం బ్రహ్మ నందన నిరిచెదనం ద్వ నా మ ష్ట యు ంద్రె న కం గా ప తి భా ను మై ని ద్యా న య నా ద క డు కు ల న [illegible]

[illegible] డాం ఘ నిశ్చర ము నిగొన మ హా లం । శైవ ధ్యానము మన వ శా నం బ్రహ్మ న న వ రిం ము శం బ్రహ్మ న న ధ న రం త్రో స మ యం బ్రహ్మ న ర్థ జ ని యం త్ర ము ।

స్వర వన్తాన్వ్సం బుసు స్సం ధ్వ నిం చ్చ్యా నం గం న్సుం డె రూం గ్న మిం జే ని నిం సృ్ని శి లాం త లం యుసు న వే యుం జూం చి న నీ మ్మ వం చ్చిం చ్చి గ గ నం బుసు
ష్మ సాం దం యుసు న మ వే న ధారే మ్మ యె యోన ద వ వివ్వ శ్లేషం బుసు నం జే ని యుం ని యు గా మే న తో మ ఘ మ్మై మే న న వ మే గ్గు కాం త్రై సై పూ రు
। నై న రెజ్జ న వ ద న పూం గ్నే ౯ం దుం దు శ్రా ఖి త్తి నె ని మి తి బాం వు వు తె న గ శా ఆ ఆ చ త్రి క దాం ఇ గ్గ జ ల ర వాం న్మ ఘు పాం
మఘు ల శి త మ్మ గ నే । యుస్ జ్వా ల పే ర శ్చై యోం రాం తి తి వ్ని భూం పి ణి గం ధ మోం ల్వ వి సౌ ఖ ర ల । శి ల కాం న్మి యే వ స న ద్రై ని
తేు ఝిల్మాం, జ్వి గ ల తా జ్ఞం సుఖ దు లు వ చ్చి దా ది పో యు ఘుం ద్రో త్తో ల మ్మి । నాం న చ ది

శ్రీ మే న కు ష్టే తి య ల ప్రై క్షా ర కు యే వృ స్తే రం బ్రూ హి ద త్త్వ వి ... ద్వా చ లం బ్బు ... వా ... ం బ్బు గాం సే ర ద్వి ... ల న ...
... రం బా న బ్బే ర ద వా న ... తి యు మే తి యు బ్రూ థ ఘు ం గాం ధ త్రి యు ం గాం ల రా త్రి యు న న నా మ ం బ్బు ం థ కూ వా చ ... బ్బు లు గా మ
త్రి రం వ్యా రా త్రి ర త్రై క్ లు చే వా ం రి కి ధాం రి ద్రవ్య బ రం థ న వ ధ ప్ర వ ము ఖం బ్బు ల గు దు ః త్ర ం బ్బు ల ప న యుం బ్బ యూ యు రాం రా
వ చ శే పు త్ర ఛ్వ తా బా ది క ం బ్బు ల గు త తా వ రాం బ్బు యు ం గ యి క్షి ం పు టి మే న ను ం గం న థ వం న నం బ్బు శా రి యు త ని గో చు లం గా
ధ ం బ్బు గాం గాం త్త గాం యుం బ్బు గ డే పె ద న ని యూం న తి చ్చు న యు ద్వే ధి యే క్షా రనం బ్బు న ని యు ని కా ని రు న చ్చు రుం దు న న చ్చా లు నం త్ర చాం ర త

నెలమి గొడుకు న [illegible] యు ఇ [illegible] రక్షి విపాతక నా [illegible] గు [illegible] ఉజు [illegible] ం. తు ఱం. [illegible]
దేవో త్తి [illegible] య [illegible] యం [illegible] వి పున్వతమ మెకు. నొ [illegible] లదే [illegible] హి ప్ర ది సన వి ఘా. తి నియ [illegible]
చిక్కొన్న యు [illegible] చిం మె సొం [illegible] వ గ [illegible] ం గణ్ణ మగు (సు దరం బుున నవి దె ఘం గని యూ గ మలు [illegible] జన మేలు దన [illegible]
యన్న పుయ్యి కన వి ధం బుున దన రం రె [illegible] వెం బి దిల [illegible] నిన్ని [illegible] సుతు డే నే హా [illegible] న న యు పై [illegible] ఋ ఖ్యని యు పా న్రై యు నె [illegible]
తేరు నొకే ద్రు ని కం [illegible] ల న తి ల గడు దెలు చూరె జూ [illegible] (అది కె [illegible] జే యబలత నూంజు దే సొభ తి చై వ యుజడ భా వమెం డె [illegible] తే [illegible] పు వెల్ల రు బా

ಶೆ ದ ನಿ ಶೆ ಗೌಣ್ಯ । ಉ ಕ್ತೋ ನು । ಪೊ ಷ್ಮ ಶೆ ವ ಷ್ಕು ಯ ಬಿ ರಿ ತೆ ಸೆ ವ ಬಿ ಶೇ ದ । ಮ ನ ಪೆ [illegible] ನ ಗ ಘ ರ್ಣ ಜ ನಿ ತ ಪ್ಪೈ ಕ್ರ ಮ ಜ ಲ । ನಾ ಮ ಮ ಲ ರ ಬಿ ಕ ಚ ನ ಬಿ ನ ಮ ಧ್ಯೆ ಕೆ ಉ ಕೆ ಉ ಯೆ ದಿ ವ
ಸಂ ಖಾ ಡಿ ಕ ನಿ ಟ್ಟ ದೆ ವ ಕ್ಕಿ ದಾಂ ಶ್ವೊ ಗ ಭ ರ್ಣ ಮ ದಿ ಯ [illegible] ವ ಉ ಗಾಂ । ಮೊಂ ದ ಮ [illegible] ದ [illegible] ತಿ ನಿ ಯೆ ಶಾ ದಾಂ ದೆ ಬಿ ಯು ಸ ಕಿ ಲ ಜಾಂ ಉ ಘ ರಿ ಂ ಶ್ಚೆ ಕೆ ಉ ವ ಉ ತ ದ ನಂ ತ್ರ ನಂ [illegible] ದೇ ಶ ಮ
ಮ ಸಂ ಬ ಹು ಸಂ ಡಾಂ ಉ ಮ ಉ ಮ ಪಾಂ ತ ತ್ರಾ ವ [illegible] ವೇ ಚ ಕಾಂ [illegible] ಬಿ ನಿ ಶ ಮ ಥ ನಂ ಬ್ಬು ನಂ ಬ್ರ ಸ್ಕು ರ ಗ್ರ ವಾಂ ಮ ಲ್ಚ ಚ್ಚ [illegible] ವಾಂ ಂ ಬ್ಬು ಉ ಂ ನ [illegible] ಬಿ ಭ್ರಾ [illegible]
ಪ್ರ ತ್ರಂ ಯ ದಾಂ [illegible] ಉ ಬು ಣ್ಣಾ ಸಂ [illegible] ಗಾಂ ಂ ಚ್ಛಾ [illegible] ಬಿ ಕ [illegible] ಥಾ ಥಾಂ ರೋ ದ ಯು ಕ ರ್ಕ [illegible] ಶ ವಾಂ ಣ್ಣಾ ರ ಂ ಭ ಧು ಕೆ [illegible] ನಿ ಕ ಬಿ ಘು ತಾಂ ವ ಥಿ [illegible]
ವ ಒ ಆ ಡ್ಡಿ ದೆ ಪ್ರ ದಿ [illegible] ರಾ ರ ಂ ಬ್ಬಿ [illegible] ಕ ಲ ಛ ರಾಂ ಚ ರ ಂ [illegible] ಮಾ [illegible] ಥ [illegible] ಡಿ ಮ ಂ [illegible] ಬಿಾಂ ರು ಂ ದು [illegible] ರಿ ತ ಸಾ ರ ಹಿ ಸು ಶಾ [illegible]

చ నో శ్రీ చెరిత్రం బును యు ప్ర [illegible] ం బును త్రై [illegible] బును న [illegible] ప్ర [illegible]
బుల గ త్రికిం బును తే జోతిః ం బులి న మొన శె నొ క్తి ధా న గ తు తై [illegible] ధీ త్వ లా మో ం ద కు సు చే చే న్న బుద్ధి ఉ గు రి యుం [illegible] కే వా కన్న బును
నం వృ్ష వరి ప్రజ్ఞావ్యం బ్రుస్త ది సిరి । ది షం బుద్ధి ల గ వా వి త్రం బుధ యు ప వి ప్రజ్ఞ ధ్వ నే లం జై లం గ్లైగం ధ రవ గాం నం బును ఉ నపు రాః త్ర నం గ్ర
ఉం ప్రవ తి త్రినెల్లి । పొ తా ధ్వ వాం సు తై న ప్రా సు తొ ప్రమ ఖ ఖ లా న భా షి తు త్రై రి ఖ్యు భు వ న స్యం ప్రామో ద స్యం కృ లం బుద్ధ నం మూర్ధ య ఉయు
కాం వవి వా రి వా ఖ్యు ప్రారి గశ్ని జ నం బుల లా న గా ధ ని ద్రా వి వ శ ఛ్వ మెం ద్వ నె వి ధం బున వాం డొ క రుం ఢ్ఢ వే డు లక్ష్మీ వ రు మా య జే శ్రీ న గ తచే

[illegible] ద్యుఖం ద్విరయవిదం త్రైవకేయం (త్రా)ఘుండు వసుదే వుడు దక్ష సన్నెల్ల వాకలు నేయుక్క ల (ఆ)త్రవల్లి స్థావిరు డో హృజు । గావిభాగ మునేరింగ్నె యుం త్రిస్తి రివా
మూ [illegible] జా చ్చినదురు । యావేన జా ప్రాంతశ్చ ద్యాడించి నేష్టుం దుం గనేఘ్న మఘ్న నేరు త్రై యెమ హుమ వినేల నేన్నీ మలయ సే ౨౨ (త్రా) నగా ఖుం ఖుమ నేత్రో శ హాం త్వాళ్ళు ఛ్యూర దయుక్షా
ం త్రి । యము సస్త్రై బి వన్న త్రభాంవం । ఋమునం । గర యుష్ణు స్నోస స సేవే నేన్యా షుం న శ భాం గ్నం బ చేష్ణ శ్యాం పం ఠిత్యా । నేర యెంగం త్తృలు వి ఛ్యు చూం చు తత్వ యెం
సుత్రిం చ్ఛ్రి మెం దం. ఖ్కునం ఋగ్నియ్య పొం పక ఋక్షుం డ్డేనం సు. డి ప ఖుం ఋ ఖుం । యె స్తే త్యెం గ్నన నలు యెన్నె ఖ్యుచూ హు । దైవకు సుగాం నక్షుం ద్దుం గ్న. ని ఖ్యాయుక్రో
సచు । నక్తి ది యెం డ్డే హూ దా. చె ద. న విశక్తిం చ్చా [illegible] నదు మూ [illegible] నెం [illegible] ఋ (త్యృ)ని గని ఖ్యుం క్తే [illegible] నె స్తే సో దే జ్య్సని మసుస్తే । ని. చెన్నెర. పద్ధి [illegible] ం నక్ష్మిదిశే

తెలి కే[illegible] బల్లిన యె[illegible] ము నం దు దం నె[illegible]
తుల [illegible] భా విని చెప్పెనం త్రి[illegible] మె వెర్ప వి న: ద్వేషం గోచునని [illegible] క్రి డు [illegible] వెన సూం తి । తర్పై యిక్కో దయ వి[illegible] మాం యాం వి మూర్తం । ఘగుణ్ణం [illegible]
। క యయ శక్తి సాం తి డు చ లుగ క్రో డు మె బిఖ్ఖి యాం యె మం గం న్నికొం ం తు గా సు మ లు వ లు మ ఘు డి చ నె డెం చ్చి దే వ కి త లు ం ఖ్యు న వి డి తాం న పో యు త
య స వం బ్బు కం సు న మం దె వి నాం యి మే। తెల యుం జేర యు వి డ సం భ్రమ ము తొ తా వొ ప్పు ఘూం తం బ్బు నం । గ ల కం గ ర్వ ష్ణ చే భ్రాం కు తెం చ్చి వె స
నొ క్కం డు ద త సూం తె కాం । ని లు ధు దా వ ర ము నం దు ని ల్చి నిశ్చ లుం దే తెం మ్ము వెం మ్యుం చ్చు నాం కు లు దై ప ట్టి గ కల ష్ణ మాం త యు స [illegible] భా [illegible]

౧౦౧

యదు ఉత్త రెన్యు రెయు త్రి రె౨ రె౨ యలు గకు ష్ణిం సాం క ంరౌ దియు దె యాం ండు బి కు కొం ష్మ మలు దీ ౨౦౹ ౨౨ సెన్నికలుం చే యగ అ డె కే ం దెన్న యె యు తి ల్లాం కే ప్ర్యా రు ష్య కో

యు గియు మొ దల బె కృ గ ష్ణ మయు ని బ్రాహు కు గొరి౹ వరు న సై పిం పు నే మ గ వాం డు ంఢు౹ నే డు గ వ యన యాం గ్రె వెం మ సాం యె డ ప్రు సాం ద౹ దవ ష్ట చ

రగ ష్ట తే జ గ డిన సు తే ఏ భ వ వ యు అ ౨ ప్రౌ ధి ౯ం ష్యు ర ర చచ ఋ వ ౨ ద లా క్రై పె ఘ యాం పా కొం రం ఋ లా ర రచ ర భ్జవం త్ర రం ఋ జ్యా చ్చి యు చ్చా దు

రం డ పాఖ ప నె పు యుం సాం త్రై డి స దు చు ఱ క్రై ఘ్యం ంగా రు త్రి న ము త్ర రం బ్రి ఇ వి చ ద ల కె గ శి యు యవ ం మ్య యు దష్య తాం కాం ర ర్ట్యా యం దపం శ్రీయు

క యు తి చొం సాం త్రం ఋ లె కృతి వన ష్ట వ్యం మ్యు వ యు న రెం. నెం న రెం చ్చిం మ దొం ష్ట త ద ఋ నే తె యా చ నే ష్ట ర ష్టం ౯

వయు [illegible] [illegible] యసత్సి [illegible] నియమిత్తు [illegible] తలం [illegible]

సం పవ [illegible] పూం [illegible] తవయ [illegible] ఱ్ఱ [illegible] ష్వాదు వేం వప్పద [illegible] రఱడ యగమ [illegible] మయం త్రి ణ్ణై [illegible] రత ప్రా ణ్ణమోతక ర [illegible] కులక్ష మ [illegible]

రనే [illegible] ఘం పన నే [illegible] యుక్షం నై మ తత్ర్వ ష్వేఞ గతి దిదీయుం డై నవేం జ్ఞా రపం శ్రే మెఘ్న నసు చునిశ్శం [illegible] నద్వే విరయ రినే [illegible] కూల మై తం న్నా

[illegible] సంఘుమగాలువ [illegible] వుష్ణి [illegible] దం. సం. సుండు దేవకీ దేవికిం గవి ఱాంజలి యొప్ప నవిన యుండుచు గాం [illegible] ఖ్లనిరు యయుయ యేని [illegible] ప్రా ణ్ణరత్రుక

[illegible] యొప్పయు బావము చేసిన నర్జన [illegible] త్రి నవిష్ణూతితై నినసే దం చ్చిత [illegible] నప్రయెం థిమెుంచ్చి శ్రే బూనిన వ ఖ్యాతం బ్బు బాపాల ప్రు [illegible] థయు య్యుూ [illegible]

౧౦౨

శ్రీమత ... ది యపాటి నిక్కి మోంనవగా నకేఁ ఉవచ్చిన మోంసు సుతుచ్చిన యతన్ని తనెయ్యకలు విను చం వచ్చెరువ మోంనె వుర తర వేసు కాలి మొక దె ... త్ర నవే ...

న్ని మి త్రా మోం త్రా మిం త్రి యఅన యంబులెసు గాంలపోంక వెక్షన క్రీయంలకు నెయ్య నెయ్య కాంన ఖుం త్ర యలు దల పొన్ని మోంనె మిం త్రే (అత్రి కదు ... త్రా పేయం ...

న కల నే (యేసు నేలు గాం ... బ ఋ్ము యు ది య విన తి (వేద్య కొ నియాద ఖర మ ... వి ... చర్చి తే ... అనిన యం ... వి య త్రా ... యనె ... త్ర

ము ఋ్ము ... కేం బురి ... కసు భూ మిం ... మ ద ... బలి ... కు నిఋ్ము ... కలం ... తను మునన్ని నే దె కఋ్ము న భే రం ... న్న ... మి ... యు ద ... చి త ... బు ...

ని ... ం ... ను ... ను ... నే ... మొద ... నుం ... సదనం బుల ... కె ... ప ... త్ర ... సె ...

నె న ... వ ... యై న యే తే ... యత్ర ... గాం ... మే ఘ సుష్ఠ న తేవ త్ర ... ని తీ ... భా ... ణుం గ ...
సునిం దె ... పై ... యెరాం ... ప్రాం గాం చేతు భ్త యు తే బిాం చోలు కు గా కు లిం బుు న కేు బాం పాల్లిం న ... ప నై నా సు మ ఠ ... గం ... వాం
దేవనే భ వ త నూ నం ద కౌ జూం డె బిాం ఘ నీ ఘ వాం డు పె ద్ద వాం డు చే ద్దు రాం ద్దు వ పు షి యు నే త ల లి పు లె దు న న పు వి ని । బె న పూ మ ద బి లొ న ఫి
కైన పాం యుం బుుు లు గ లు నే నే మ ర బి యు వ లి యు జ్టాం బిమ్మి ఘఖా ఘ పూ ఝ్జ గ పూ ఝ్జ గాం దు ని మె ప్రాద్రు లదే వ కె గం నిని యుం ద్దరం । గ ఝ్జ డి పాం ప
జ్రాం తి యు గు కం సు దు త దిక్ధి చిత్త ము న వ గం । బె ఝ్జె దు రొ వాం ణీ క వి త ఖిం ద్ద మె కం ద్దు న ద పెత్తి ని నే వె ఝ్జ యి నం మ్మ హా త్మ చ రి యుం పు మ్మ ద్దీ వ న

బాహ్యే మధ్యయం త్రయను నిత్యవయరూపం క్రే శిష్య ఘూంశి య్యె న్నక్కం సన నకు శిష్య వారం సాం న్దైవమ్ము రాం బహిఘని య్యె యను ఉక్త శ్రీవిప్రా దత్త యు బాచ్య యు పాన్ని చని వేగ కే. వము త్ర్యి:
షం ఛ చూ ళ వ ల యను నిగు లాయ నిలయం బహుల నుప్ప త్పులు వేగుతెలుం గ్గలు చూపె. డు। ప్రా గ్రి శా ఖా గం బను సుబ్రహ్మ ఖాం కర ఛావ జవి కాస్సం బరు తం చ్చి। నీకు
నిపు శాం బను నకరి ప్రకా నం బా నరిం పు వచ్చి నృపని యను. సృ్సం పుం నకిం బ యానద డయ వలువ దని నన ల్లగా కే యని య గ్రో పమ బహుం ఘయుగియ ప్రా
రి. ఘం పొంపని తె ఘ్రూ లాం.శాం మ్మ. గాం క। బె ఘ్రూ స్త్రాం పిం చ్చిక్కా నితాం న ప్రియని తి యను సి। మే యుం గు జ్జా ఖ. గ త్తి న పాం యు బం ధ్వి। యై క్రై శ్రీప్ర్రం బహు మం
ధ. శ్యే [illegible] మె యుష్మ.యు యు్మ ఘ్న ప్పై ని త్రి ప్పై శ్చి ప ఎ హా. న్నై కుశ్వ రు పం క్ష్మ మం డె త్రం [illegible] కాం శిం శ్రీ. త్త లుం బమ నవలు దె నలం బా డ పుగాం న మ. బినీన్ను బ ఎవర. పుయుం [illegible]

యం ... గరం బ్రహ్మ ... [illegible] ... యనే ... మోదనే ... బ్రహ్మ ... నైం చల ... [illegible]
... వం బ్రహ్మద్రి చేమత్రి ... కారం బ్రహ్మలగల వద ... బ్రహ్మల ... ణం బ్రహ్మ ... ల కుకనభి మొ ... బ్రహ్మనై ... [illegible]
న ... బ్రహ్మలు వారలం ... దలకేం ... ం ... దాయుకొని కెలయు బాం ... నం బ్రహ్మల యొక్క వచ్చిన ... ం బ్రహ్మల వలన సంపెడదవిం పుట్టియుం దో ...
ం ... గ ... నై క్రియ ... బ్రహ్మ ... ఉదయ ... కారం బ్రహ్మ వలన ... మొదలైన ... యుం ... యున్న ... బ్రహ్మ ... కుండ ...
యున్న తమే యొక ... దలం ... ం ... యొ ... బలు ... మొలలకెం ... ం గలయెం బారి త్రిపులనే రవి ... ం చేయ్యుచున్నా ...

ఈ నట వశ్లి దెయ్యలు పై చికొడెలం బష్టి పైనె చిత్రా ఉన్న జుష్టు కొరకు వశం బమిన్నెయు బార వస్యం బెనెగం గ్రుం ష్టృతరు పాళె నే ఘాడు గ్నాడు ష్పలు బాబా డ్డు ఫ్రేయ నేనె
మకె ఖం ఫ్రు. ఉమెదలు గా గలు సెంధ్ నం బ్బు ఉ గొ నిపచ్చా, తె పాయకొం ష్టులం జెకె తిం చమ పాం రు నెత్రే ప్పలం గొ న నియం ప్పలం దాలగం గష్టు పి ఇశ్హ వెష్టు యుపం
ద్దు ఉ చొశ్లి యుచాల తె ర్గ్. ల్లి ఫ డిచేం పెరిగిం చమ. పాం రు గు, మే రి యుం బె క్క [illegible] ధం బ్బుల పారు నై యు డపడని కా వ ఉబి, శ్రో పుల కత నకం. డ్డా కాయ
ఘు చిపం గ్గి న వలు ద చు గా ఘ్లాళు న్ల మ దు కు పెం శ్రి డం. ష్టు కొ గ్గ న ను [illegible] దు [illegible] ది. మొ దు క ల్లై వె దం చు వల చు చం చ్చు దలు ఘ నుగ్గ ఫ్ర శ్వ లకొం మష్ఠి ల్ల
[illegible] కె న్నెన [illegible] చి త్రం పల ఘ్లష్టు కెన్ని దయ పుక చ్చు [illegible] ఘ్లు బె ద న్ని న గ ంలం గ ర [illegible] న [illegible] వ యు వం ఖ్యు ఉ నే ఘగ [illegible] తొ డి కపి ల క [illegible] ల వె [illegible] దు [illegible]

[illegible] ధ్రి ధ [illegible] చ్చు లను కొ [illegible]
న [illegible] డు ధీ మూ శి ని త్ర డి [illegible] యిం చు [illegible] చ్చు లు న [illegible] ము [illegible] ను నా చే తి గ [illegible] ల [illegible] న [illegible] బు చు కెం [illegible] మ [illegible] గ [illegible]
తు [illegible] ని పు వె ల తా వ ల్లం బు ది లం యు చు గా నా [illegible] ది చె [illegible] నై వె ం (యు) న ల [illegible] ద [illegible] యం జి ని మె ను [illegible] ల [illegible] బు లు స్న న క్ర ర నై ల ల క్షుం [illegible]
య గు నుం [illegible] ల స్యం నె త్రి జ డ ర లు ద్య [illegible] ర ం గ తిం పు గ రు వం ప్తు ద పి [illegible] యు ని డు ద యో ఋ బుం [illegible] మ [illegible] చు [illegible] యు యు ద [illegible]
[illegible] నె [illegible] డి ల్లై ని గు డె వ ణిం క్ర [illegible] చం [illegible] వే లు ప్రే గు పు డి పె రు [illegible] ల్యుం బా ల యు [illegible] ల్య నై ల్లి [illegible] న ం గూ [illegible]

[illegible] న రిత్రి యమ [illegible] బుము లుం డె * చ్చము జ ల వా [illegible] ము లు [illegible] ంగాం చె న కెం త్రై ణ రఘు [illegible]

ధ ర [illegible] నం [illegible] య ఁం బ్బము లు [illegible] త్రాకె ణి సు ం క ౨ వా సం బ్బము ల పా రి దు గి త మాం ధు రనం బ్బము ల వ [illegible]

ఖ సు [illegible] త్రై కె లు న [illegible] త క త క్రా వి క్రాయం బ్బము గ వ వం [illegible] గొ్ర డ ణ సం బుము [illegible]

[illegible] డె ము డె [illegible] డె బె ల [illegible] మె ల య [illegible] మె [illegible] కె [illegible] కు [illegible]

[illegible] వ ణ [illegible] నం క ౨ [illegible] ల [illegible]

[illegible] ఖ్యా [illegible] ప్ర [illegible] చేసి [illegible] పం [illegible]

యాం ద రిం పుచు వా ర [illegible] ద్రా న రు గు దే రఘ వ [illegible] జ న ద నం ఋష్య నే క్షేం జి ఇ వవి ద [illegible]

ఋఘ ళం తరం గ్గం ఋఋ [illegible] వం ఘాం త్ర రం గ్గం ఋఋ గాం బాలాం క్ష [illegible] సం ఇఇ ఘ్రుం డ

క్రా ర నీ న న ద్వే చి కై న భ త్రై నం ఋషు గు సం ఘాం వ నం ఋషు గాం విం చ్చా ఘాం వం ఋష ల

ంధ్రి బ్రహ్మతం బ్రహ్మ ద్రుబ్రహ్మా వం బ్రహ పరి భూ వనాః బ్రహ్మ గాం నం ధ్యు నం తత్వం గాం నిష్ఠ దినం బ్రహ్మ లోకి నిగావుకే ఋ మేను కం సునప శ్రీ ప్రనే గద్యనీ ౨
పొత మేను శ్రీ వధం బ్రహ్మ ప నిగా ౹ ౹ చోచే యనె దిరు గు దనే జనవ వాం బ్రహ్మనే తత్రణిమరి తచరిత పుం తనే యనే గో నిఋవఋ ... నిశ్చావరినగానే
మేయం బ్రహ్మ నన ధరే వేల వెదకు ప్రం జనె దెం చెనం ధ్రు గ్రోప శకలం బ్రహ్మ త్రిం ధ్రుం దగుతలుం బ్రహ్మ ననె త్రా న శ్రాయి రాజ యయుం నశ్వెం న్యనయం త్రికం
యస్య నం త్రం త్ర నిగీయకయ ఆ మేయం త్రి ... యద్యం తే ... బా ... మని ... గ్గమే ద్యు ... తె వాచా వాం దం బ్రహ్మ నే యం గ్గా మె
... కొం త్ర నే ... బ్రహ్మ బం ... గా ... కు గ ... నా దిం ... ఎ ... గ జనెంబ్ర న ... యుసు ...

[illegible] వలెను. బదని వా[illegible] [illegible] దేవాదు కేలు [illegible] లు [illegible] తలు [illegible]

నుతో మేలుగ్రను. సు దియుం పై [illegible] మేచెమేతు। మేను చెకోర [illegible] చూచి యుర మే [illegible] దుడు [illegible] డు బ [illegible] లు నికొవు్న ములున్న గాం గ్రహ వా [illegible]

[illegible] కెం పెటతమే [illegible] గు కర ములు [illegible] ధేయుం శ్రీరములుగాక। జకని పొది నిబు [illegible] నశిబాం లునిగ నిణుం [illegible] త్రికొని రాం మహ్మ పైని దెయొ త్రి

వచె।చం శుశిమెునలు తదాంనసాంబిట్టి ముస నదిమో। నదుము ఘయు బాం [illegible] త్ర నడై నళ్ళ పోరా [illegible] మెత్ర [illegible] కాం మాకాం మోరన న్నేడ్బతది

యుప్ప. యూంధరాం త్రముల్లు తృకేద్ధాంకగ సుకాని గ్రోనె గ్రహసం బుమినజ [illegible] బాంబు తోంగ్రె హృరుము. శుశిగాం గనణని యుని మూడై చనునస [illegible] ధాతు

సూర్య కే త్ర మూం వి తి గాం ల స్నే మే వి యం దే ఖ న్య యాం పాం ప జాం తి ర త్రై ని । యే ప గి దె గ ణాం గి యు చ యు కే తాం చ్చ నె యూం పాం [illegible] యం దే మ్మ యు ని ఘ్న యు గో
ప వి యు నె యే మి మాం య ష్ట ట్టు నె యు రు గం యు [illegible] కాం న క కం న నై ప యు ప క్షు యు యు క క్షు డి రి స్తై న చాం త జె స్త్రై యేం । దాం నె న్న కి డు నెం దం క మ యు దా ఖ
స [illegible] ది చే ర ని ప్నే వం । వే న వి గాం ద్రు కిం ॥ గ లు డి యె క్షు త పం ఖను న పే శ్రి చం త్ర బిం బా న ను విం త్రు ॥ ప్పం డు ప వ మాం య రు పే తు డు యె
యం స్తూ [illegible] య వ యు అ ని యె నం త్ర న యే సి ॥ శై లు న్నో ప కు యు న యుని పాం యం ఖను ద పె న యు ప్పి దం ఖ ॥ వే న వే ల భం స్త్రలు ం గాం [illegible] యం డె వా
వే న [illegible] ం ఖ [illegible] గ్రం వి గె చి [illegible] న దే [illegible] నం [illegible] వి [illegible] నం నం దె [illegible] నం దే ది నె [illegible] త్రి త ఖ గ [illegible] రం ఖ [illegible]

... శ్రీ ...
య్య హాం శ్రో త్తు గు పాలు । నీ మీం దే వి గు వ యే నీ ర ఘ వీం ద్ర దే వా స్తు కి యు ర క్షుం త్త్య రు ప్ర క లు క రె ణ్యు ది క్ష లు గాం డు వ నీ ... త్రై న చే ... ర క్షుం త్ర
నే స్తు డు న సే త న్ను గ సే వ క్తి గాం విం చ న్ను । నీ కే వే వ ధ వ జుం డ్డ । గాం వ వై శ వ ర వ శాం వి పి గాం క పాం ణ్యై ని త వి సి ధే ... రాం గాం వ్వ యు ని య త ...
ణి వి య్యై న భూం మి యు ని స నై ల్ల యం ధ్రుం బ్రో చే ఘ వ ఘ అ ని యు ఘ్న బాం లు ర క్షౌ ధ ర్మం బ్బు పూం ర వ పు ని కే వి త ం బ్బ గు పం త్రం బ్బు జ పె యు ని చి చ
త్ర ద్దే త ౩ం బ్బు నం గు కే హాం రు న ర చి కొం ని యుం డ్డ నం వ్వే వా రి స త వ్యం డ్డ న మ వాం త వ దీ హ్మ్రం తై వ ధి ని ఝ చుం న ౩ం త్రా ఘ నీ రి వ సు దే ష్ట్య వ న

లొ బ[illegible]న (బ్రా) ణా మ వ్యే న యు౦. బా౦ ష్టి గ (త్రి) న్న గ నె త్రై (ప్రె)శి ష్టి ధ౦ యు క యు ర క్రై న. కు౦ దా౦ నె క్రై యు (ర తే ను త్రై కవి స్తు ధి ళ్లు గ్రా౦ రా వి వే న౦ (బ న్న జె మ గ[illegible] వ శి౦.
పు గ న న్న యు లా౦ చా౦ ర గె డ నె వ౦ యు న్న చు ఘ వి క యు గి యు ల ధి క వ సవ ర౦ బై న యు యు బ త్త్రి క్ష్మా౦ ద (మే న కు మ౦ ధ లా యు ట జ న మ రె ళ్లి (మె ల క్ర నె ౯ ఊ మ
భ-యు బా బ లు నే రేటు (వి ని యు శౌ ద యు మ శ్రా ని వి౦ వా వి ౦ చ్చు వ యు త్త న మ౦ వ ఊ మ. కొ (ప్ర) సు ప్ర ద్రై న న ౦ ద స౦ గా సి క న౦ దు గౌ ఫ్లని
౦ వి బి న న డ ర్య్మే న నా లా న్న న యు ద రి ప ని ఏ వి ప ర త్రై౦ చ్చి రి ఘ్నే ల్లి చా రు న౦ బ ర త్రై౦ చ్చి చూ౦ చి ప్ర క ఘూ౦ గ్న మా౦ (త్ర౦) బ యు లు న నే (త్ర౦) బు
గవి శ్లో (౧) రు న్న౦ ఘ్రో డి (వి ర్ష త్రి మ౦ బ్బ స్త్రై మే రు వ నే త్రి మా౦ (త్ర) ద్రై ఘు న [illegible] బ్బు లు [illegible] పా౦ ద౦ బ్బు లు వి ద్ర రి యు౦ బ్బ డి డి యు డ ఖ త రి [illegible] మే ఖ స తి [illegible]

ం నూ ప్రగ్రా షైంచేయుం. శ్రీ. యుం. నిని శాపర చేసి ద్వం బుధువకనే నభక్తి కనరంబ్బినే న గ్రా ... నరంతూం ద్వ ... గాన ... నిబువ ... గ్గ ... చయు ం గ్గనే
... గాం ... విరవ ప్రకాదితే యు గీంయు అనకట రోయిజ ళ్లనోజ క్షి వాకు మోం ర. వాత నూం బుధే వావథ. యనే. చే ... శ్రీనీవళ్లి యునివ శ్రీ యు ...
... విరమవగీ క్షు న్ని బాంపొంపకులాంత్రీ యుగేచుయ వయ్య నథాంబి లునిగవి చ్చిన యుత్తి యుథరం బుయునన దిమిక్కొనియునం దద్రం యునం దవనే
దనజూంచినిదిరుమియాంశ్రైననైదన ంట్లవచ్చినిచ్చినతవానినిచిన థంబుస్నే యుథుయుల్లునె ఖులనేమశితనినయునబలయుతనే
తోద్వాఉకయుకదుపునింట్లగజనిచ్చికా సుకునత్రాం వృచగాదివియమంట్లంగ్గప్రాడేవామ్న నంత్రం. దాకమే క్షీ క్షి. నియుం ఢ్డి యులినికం

పునీవుసు [illegible] మతిదేవుం డ్డు గురువతి త్రినియోమ దుగన్నెం ద్యై నొంగ। ఇటనె దెం చ్చి రొప్పెం [illegible] యెనె కేను యెప్పుడా తనొ భవునక్షు దగద్రు పు వెలన్న।
జూం వకకర్ణ త్రమనం స్నా రమనెరూం పె। వి ఘనుపె తమునగాం విం చ్చి వాశి। కెబిథా న ఘేయుయు రాం ము దనియుగవి ష్టుం డనియుకు। మవాం నిఘునకు క్కొచి తం।
ఖు। తై ప్రనిష్ఠత నెం ద్దిడున ల్లుగాం నె న [illegible] చ్చిగ తనరాం కప్రొకలు నెరులక్రారులకెరుగరాం క్షుం ద్దు న ల్లు [illegible] రాం నెకె న [illegible] ధం ఖుని నక్షు నం ద్దు గో
డెం త్ర రయు నుచక్కొం నైఱ వఱ భూం ను రుఖుం [illegible] దివిపిం చ్చి మవశిన రన వెుల్తైన యెం చ్చి తాం నశి ము యున్న ము... రాని నమున నైన నిగొవలు రాం న నను
నిగిడ రయు తన [illegible] త్తెన తన్నం ఱవఱ గో క్షులం ఖుననం గ్నల చుట్టుం చ్చులల నె ల్లం [illegible] ట్టు నిచ్చి గొవులం ఖూం జ్జెం చ్చి గొ వ్మా లుం బులం క్షే రం చ్చెచిన ఖుం న [illegible]

[illegible] పుణ్యతు కేయుష్మాం [illegible] తనరా రుద్యూ త్రి [illegible] మం త్ర [illegible] కేన ప్రతి పోం సన్రైన తన యుం [illegible]

[illegible] శ్రీ క్షేత్ర యొ దేవ కృథ శ్రీ యభి వద్ధి [illegible] చాం ద్వా నన చౌం నేవ వేల చం ద్రం బ్బులం ని ద్ధా ఘునం డగునం [illegible] దం గో ప విను తెం చూ గో [illegible] క [illegible]

[illegible] షు కే షి వేయ అత్రై దం గం సుం ద్యు పూం తన పొయిన పోకయు రిజాం పుత్రలగు దను బుల చే త విని నం గో ప ల [illegible] నయు దె సెం క్రైం చ్చి మం సు [illegible] కొం దు

కా వే వి శ్లే త్తప తి భూం తి వలన మొక్క చో యిల జిజ్జి [illegible] మం కెర్హి వాం డు గాం వ్వ న సోం వం నం తాం వాం బ్బుద [illegible] రక్ష సులం చె [illegible] ం దేశ నన్నే పుం రు

డి క్షే న ం . [illegible] ప్ర గాం విం బుం బ ని చె న్న ఙ్ఞు ప సు పు వ ఢి న పా రి లో న క యుం డే సు వాం డు నం ద గో [illegible] కయ్య త న పె
శి కి భా విం బ లా క యుం డె నం త్ర నె [illegible] నాం డు ఉ లు ఉ పొ ప ని ని ద్రు మ చ్చే త గు పొ సు న త చ్చి క యుం [illegible] సు ఇ తం బు గు పుం డం ఇ వ ను అ [illegible]
[illegible] పే డు క నొ గె ఘ ని తి సమే త ము గ గొ తి సమిం చ గ ఇ త రి చు గి న య [illegible] లా డు రి పే ప ర తె [illegible] చిత్ర నే [illegible]
[illegible] త్రిం త్ర వ డె కి న ధ గి కు డె [illegible] చే లు కు ని రా యు ఛ నె వా కి రు న లే కె [illegible] కి త్ర త ని చు [illegible] డ చు నే మి । [illegible] వ్యా న వ ధి [illegible] చు
[illegible] రెం డు గ [illegible] ం నె [illegible] ల్లి బా పుం బ [illegible] ల ని [illegible] న ఉ వి ల భూం చి ఠాం చె । త డు [illegible] బు

[illegible] యిం [illegible] దికా [illegible] చు [illegible] కే యం బుమ న గా వేసం జ్ఞ తన మా [illegible] యనె వ [illegible]

[illegible] ములనె [illegible] లయా నే మలు నే మే [illegible] ం బుయి లు గాం । దనె రెడు [illegible] కా [illegible] దా దిభ్భ న లం రనం. చి సు ఖ [illegible] వే లకం. భు

[illegible] ం య నియ ఖ కే దె మ్మ దొర గ [illegible] రదినై బుడుడు నెం తొల గె [illegible] మ్మ [illegible] దాం గ ఢ న [illegible] నే [illegible] లు కు నై చ నె యె । తన్వర మం [illegible]

[illegible] గం దెలో నై న యం గ్గ ములనె క యు [illegible] దవై । ం చ్చి వి [illegible] రఖ నె నగె డు ఖ ర మె [illegible] ల చ దిం ప య । తొ దే [illegible] సచా [illegible] లము శ [illegible] ర [illegible]

దా ర. కొ న సా క దియ వ న రం బు నె తన యా । త్మ వల చు । శ క ఉ తల పె రెం న్గె న య [illegible] న నాం లోగ [illegible] వి మా [illegible] తులంగం నై రె

ణ వాన్నె దొచ్చి పాసి యదాంల్లస్నం ఛు వెడ ఏ యవ నిజ దరా య్యవ ల అం త్రొ య [illegible] వే గ వే గ స్త్న త యద్రు [illegible] డియ యన్ని । శాద యం గాపి క ల ను న చ్చాయి । [illegible]
డం ఛ్చా । స [illegible] సా వచ త్రు వం జే ం ఖ చం స్తి ల డి మి । కా [illegible] చు వ తనం బ్భు దల చి [illegible] గా వ వొ వె య్య [illegible] తె [illegible] రి త గ తె నె తెం చి వి ప ర్న స్త్రం । [illegible]
ఖుం ఖ్ఖు నం త్రాం [illegible] ం గ్గ ని మా యయ [illegible] రతె ం చ్చా ప్రు [illegible] నె త్రె యయ వ రం బ్భు న నె డె మి క్రా [illegible] నె నె లి భు [illegible] ప్పొం ర నై చి తె గ ని ద్రు యయ [illegible]
[illegible] నె మం [illegible] లాం డు యు యయ మ వ తె [illegible] యం కి బొ యి త్రిం ని కి జ [illegible] బ్భం నకి కు మాంర యు [illegible] డం యయ థి ని భ వ జ్జ న కుం [illegible]
[illegible] త్ర యయ [illegible] చి త న చ [illegible] కె [illegible] నై [illegible] మ ష్ణి ని నె వవి రొరు గు ష చ [illegible] ఘ్నం [illegible]

[illegible] ంగతి మమే [illegible]
[illegible] ం ను రం బ [illegible] రంబున [illegible] త ము వేలు రాం యు [illegible] తనం త్రే భూం శ్రీ రఖై [illegible]
[illegible] భూ రెల్ల కుం శ్రీ ధ ం [illegible] యు చమే [illegible] లు [illegible] లు ళ్ళిమి గులు । క [illegible] న చంగా నవి కాంశవే తజి [illegible]
[illegible] గ ం త్రి । నలరగ ణ్నే గ నే గ్రం థి [illegible] చేత । ప [illegible] గోపాలు పత్రి [illegible] ర భువను వి ధ్రో ం క్షే । రెన్న గిచలగం గ్న గ [illegible]
[illegible] ం తి [illegible] ం తు గో పు డు ని జాం వాస్త మున్న కుం ఘ వెళ్ళు వచ్చి విచిత్ర క్షేత్ర చేస్తుం భువన విభ గాం తి క్షేత్రం భువన విధూం త మరం భువన విభ [illegible] నని భా [illegible]

[illegible] శ్రీ [illegible] స్వాశ్రై న కర్త కయం బహు నేం గనం గ్గని ని। తది యున తలం
[illegible] ను మువ ణి క్షే నే నేయు బాం ఈ క్షే డె పేము దె మ ర్వ్యో నే క్రో। భ ద్జై
[illegible] గా మ్మత మోం రగి [illegible] చచు న త ౨ం జాం శు స్థి [illegible] త్రో లా [illegible] మ
[illegible] ము: యగుణి [illegible] బ రవం గ [illegible] పుయ ని [illegible]
[illegible] న ఖెరా [illegible]

తో. ప్ర ... చి ... తో త్రై ... మ ... ర్ధ తే
యే త్రే ప్రం గాన్ని ... దె నా ప్రా త్ర్యా న కే ... మ వి ం ద్రే బ ల
ఆర్యా ం చెచ్చి గాం పే ప్రే నం తో పు యు చాం ల గ ల దే విం రు
వి శ్రీ వు చిచ యే రు కే రుం గ వి గాం ఘ నం శ్రీ ం మ్మి రి చే గ
ఊ షు న భాం గ్నిం బుబు నం గు మ్మాం రు న కే బాం రి గ దు చె న పి చే దు

కవిష్టం డుడు వే చి కాయు కేంణ్ణకె త్రా। నై విూం దేకె త్రైవాం చ్ఛునే। నిమ్మె ఋఖిగణే పృవ డి ... నిభ్రం డి వెు నెఋ కఋ యు ది యు విు ద్రై ఏక నైయు విూం వే ది లాఘ్రా డి లు సు
నౌ న డ ని న మ గు వ యు ఋ త్రి ధయు నైబ ద వె డు ధి ఒ్బి యు వుయు వు నెం వుు ద వుుం దఋఖి కొ ఋ పు నౌ డు కు వుు దాొడి డి త గ నౌ ఋ వ ఋ త్రు చాొ్ఛు యు ఘుం ర ... ఋ్ము వృ ...
డి ని త్రై చి ఉూం పౌ ద్ద్మి ర। ఏ నె ష్ణిం చ్ఛు న ... డ్డు ఋవ్గం దాొడ ర కు ల కె ఖ్ణి వం ధ్ద నం ఋ్ము చే ని నం ధ్డ స్ప న కు న ... ఘ యు త్రు దం ఋ్ము గా నె ఘ్ని ది। నం ...
... నౌ ఖ్ణి వాం రు కు ... చ్ఛు రు వం ... న ఛ్చాయి న భి నం ఖిం చ్ఛు శా గ్ణొ ... ఋ్వం డ్దు న కె ఱం ఋ్ము త్రు ... వం వ్మి ర నం పు ఱ వం ఋ్ము గాం ది ...
... ప్నుం ... నొ ... త్ర్యు వెు ం ఋ్ము న యం ... పౌయు వౌ ర గా ఛాొ భ ని ... నొ్ము నాం। ఆని ... ల ల నొ ... వెు ని ... నె ల ... పొ లం ఋఖి ఋ ...

[illegible] పరిగె. ల. కల. నె విద్య న వివ [illegible]

[illegible] డు గు యు చె ట్టు [illegible] । యం. నెర గం ట్టు త. ర ద్ర యం. న్య యన్న నా యు యన్ (. నం ద్ద రా గ ద [illegible] నం ద [illegible] న ధి రి ద శ్రి బి ర [illegible]

బాం శి యం. వల । స తి. శి క్లై గతి ష్టి డు తన చ [illegible] నాం ఘ ఆ ఋ యి వ మ రు ళిం. నన నై త్ర కొ ౧ యం. త్ర యు పే డు క మ దం [illegible] ళాం డ గాం । నె వవ లు బాం శి పాం రే థ వ [illegible]

శ్రే రవ దీ ధి ను లాా ఘు నై పు ము ద్వా । ము వ వ యు గ ం ఘు ఋ నై శ క యే పుం. ద్ద యి కే ం. క యి రాా వి రే క తా । న వ వ [illegible] స జాం త్ర్యు డా ఘు । చె లు వ శ్రి వి బె [illegible]

చె చి జ నం. బు బు చా డ్రి కె కృ ఛ్యు గె లు మం. కె న రాం. పి వ యు ప్రే దే. యు పా స యు వ ట్టు । పాం. సు సం. క్రీ డ ద న పే సు భాం సు ర పు గ । వాం రి యు నే కే థాం. యు చ్చు [illegible]

వనక్రె మెళ్ళెన । శైలక్కుంజుంర కల భం బ్బు బొలి యెపెపుణకెయు చాలున ని వ్వలు పెం నత్రియు । బాం లు న్నక్రెయు త గె నడ లై ... రె న ల భి । (శ్రీ వి జి నం త్రిం త్రియ
కాంత్రొలు ... బ లై ద ప్ప వె ర ప్ప గు డె గ్గం నత్రి క్రె యు న్యు గ్రీ యు మె ద ఘు తొ కె డు వ న క్ర బా ప్పి మెం త్రై జి డ్డు । మెం మ న్ న ... న జ మ రె ... త యు కృ ...
యన్ని వి రె ... నగదిం నత్రి వెల గ పం ద్దు । ... నె పయ కెవి ప్పు డు చా రు న యు నె డ గు డు యు మె ద త నె నాం పొవాయు ... డు జై ని రె ప గవి పాం కవి తప్పం । యు ...
రబ ... దా ... గ్గిన త ప్పిం గ్గి నె మాం డె త ... డు గు లం శ్రీ డాం ర తిం బాం యు యుం । గ న లుం బాబ్బి న లె వెం నరి ... బె డు గు ద ద వం గ్గా నెం త్ర యు ...

[illegible] బుద్ధుడు । మూడి [illegible] గుణ [illegible] త [illegible]
[illegible] రయె [illegible] (న చేసి [illegible] గొప్ప క్షీ [illegible] మ యొక్క (శ్రీ మహి (పె రి [illegible] మేర చి క్కం (శ్రీ తి జూం డె [illegible] ద తు క్కరం బ్బు న మేం [illegible]
[illegible] దేవం మిక్కి మెట్టగ్గ మేరం క్రి న మేరు న ద్వారి న వ ఇ పూ చే తం బోలు పై న వనీత రం యుఖ క బుద్ధ మే సి ప మే క్షి వి క్రియ కవ స్సురయం దరు వ సు ధాం శ్రీ (
న ములు పై చి రి క్కి న ఖ్యా క వ్యాపి గాం బ్భాపి । పూ చె పొాత్ర పేలు న కే నె ద వ్యం । దరు న్ని రి క్షి ధ న జ ని త ద తి భిం ద్ధ పూలు నైయ యయ పెం ప ని బి ఖ్యీ ।
తం ఖ్యే య ని బాం ధ ల కొ ర వ ద తె చ్చి తె చ్చి త న్నొ పి క ల య న శ్లో డ కే వ సి ర య గ నె ప న జే యె క్రే యె నా । గౌ రె ధ్యే నా ఘ్నా గ జ ని గ్రా మ ల వి ల్లె

ఘు దప్పకుం డ లక్ష్మీ పతి గణం మ్మఙు రుం గ డి యున్నం పూర్ణ రోషగ ని ఘ్న నిచ్చె యున్న ఘ నఘు న వినధ్వం బున నం గ్రామ ప్రవధ్ధ మెం నుం నై తాన్నను బల దేవుం
నె వెనైం ప్రబాలు ఖునె । నేలీలాం లను నై ప్రతనఖం బాదు పూర్ణని తేజ గబల్లి న్పుం పై రే పన్నె నెల్లి యు దల్పం గ్రోడం ఘను న పమేడు ఘచఘ పన లు ల్రు చెఝ్లె
మె డె యి డెపొం ఖునన్నే యొునే ఖున్నై వెంచ్చె। యుం ద్దెనకు చు దొాయి వెంచ్చి కరతో యు రు పాం బున లజ న్నే మేం ఘ్నుం లోనైనే యగ త్రిక్రి త్రాని।
న వెల రవి సాడు నె వన నికె । నిపాం నవ రాక యదె వం శ కు మూ రు డు తార చేష్టు లనియ కయి తరవేగ బె ఘు నచ ఘ్ను లపై రు పు।
[illegible] చెంనని [illegible] గ్రో [illegible] చు నె బొా పూనై పవ [illegible] రాం [illegible] రాం బొ్భ ధి మ ధిరం [illegible]

... జ్ఞ ... ముం ... సు ధాం ... చేయు వే ... యము గాం (నా ... యం లు ...
నా ... రం ... ం ... యుద్దోడి బాం లు రకు ...ం బట్టు తాసుం గ్రో సు ద్య గేయ ...ం లక యుద్ధ సు ళ్ల కు సు రి కి పె ద ... బాం నలం దుం నవ తెం నవలు ఖాం బికా ...
... సు ... సు ... చ్చి బాం నలు సై రగ శ్రీ చి(జూ డు చె వి నాం ం శ్రీ కెల్ల సు జూం ర వి డి చె య నీ య చె ద్దు ల పెం వెళ్లి నగ వు నగ వు గ బ్రహ్మ వి శే
... న్న నెల డె చ్చి నిం డ నిం చెయు (పె రు గ ం త్ర యు సు బ్రా వి ప ద పే బాం నలు యుం బేధ సం పూం ర్ణ వు గ బాలి చ ల్లి లు సు చు (నే యు లు నాం
యు నెర్ల యు తం ... యు ళ బాని (పె సు మ ... తాం డ్రం ం డ్డ త న ర డే యు (పె రు ... బాం లు సు పె రు వెం నవ సు వెం నవ చ ల్లి, సు చల్లి యొం జ ... మే న గ లు

న్గా। పయఃపూరయుం ఢిల్లీ పెయవనియనెల్లి దయయలచనే యు। గుడువవిడుచె కోం నెగ్గి లుయనేయుగదృలదో [illegible]లు। నురకదాం మేనక్రో యవనిలు పెం[illegible] పొంరపైచేగాం వన్నె
యడు.ఘె ల్లి తీచి కై.చేయ్యు [illegible] అదడత దెచ్చి బాంలకు అనం.ధృరన ఱెక్కువ యయుం యునెక్రీ నెప్పె। నెందగజీ నెనెపడచినెత్రే నినెత్రే నినెకృ బయలిర్యం। గుం డఁగ గూం.తెలుం
[illegible] డి వి కోరయి నిండుం చేయ నీ చుగాం నినే యుసం. శ్రీదలనెం.త్రిలాంవశియుగ్గిడృడిచినేగకతిష్ట.దుథతిగియవయ ఇగ్ని చుక్కుం నెచ్చెచ్చి వన్నె యెల్లినెక్ష కొలకు
[illegible] ల్లకుం.వెచ్చు పూం.నెడి యక్కె మొం.కివాం.తెం.పు నలవిగాంత్రగొ పొం.లువెల్లినల్లుం ఖృంలుయెక్కే నెపథ్రి చేం.చుచుం దొత్రి గోపిన లుగూం దపడి [illegible] నాం.దపొం
[illegible] వెం.చ్చెయ.కీయ.న్రి కి నీ క్కే గాం [illegible] కొడుమే.గం. ఘుత్రి। నె మ్యు పు డుస్త్రాం యు ల ళ యవ యిత్తు బవి [illegible] న ద గ పుగాం ఉం పు లేయ కఱునే [illegible]

[illegible] యాన్నీయి ప్పిం కోవిన [illegible] య్యకు [illegible] పా। [illegible] వడిచి యుం తన్నిప్పించు కై యు [illegible]

[illegible] యా త్ర జె కతి తి మలు [illegible] అనే డ నె క్రె ప్రే తె యం గాన్గ యొ పేరం ద యొకే మచ్చిబ్బ కళ్ళ నాయుం ఖు నె వ ది గ డ వ లు [illegible] య్యభై [illegible]

[illegible] ండో కుం మ్మె క రు వ లం ౯ యు। నే య ౨ చాఁర గిల ద్రోచి కే కలు చు వ చ్చె క్కు [illegible] పే ద వాఁ ర మెం త్ర యు కోడ జా డ బ [illegible] యు

[illegible] ం ప్రం ఋ ది బ్రహ్మ తు మ్ । యుం కొన్న వాఁ యునే న్నీ గి కె నెం న్గ కొ ల ది। పే ద న్గాం గ వే రా క గో ల్ల వే మ లో బీ [illegible] చె ఉ ల సు ర ఖయి కొం కన్నె త నే యు।

[illegible] ఇ హాఁ న ల్ల ద్ధ మే చు నే గ రు వెం న్గ యొ ల్లు యు వే బ డి లం బ్భ గ డెం చ్చి యుం ఢ్ఢి తె కే నే మ గ మ్మిం గ్గ బాఁ నే బు సు గ్రాం మ్మె ర గుం. ల గ

శ్రీ చె న [illegible] క న్న నూ మూం డె నే మి గ తి । నే గు డు నై క్రై డ ఝా తృ జై పు లు మా ల వ ల్లు అ ని పు యు కు చుం క్షు న లు క తో డ గా పి క యు క తృ (కృత్తి ౧౦ చు మి ధం బ్బు న ట్టే
[illegible] గా డు చుం గ క క్షా జై న ని గ ద రి యు ల్లు న మొ య్యు ఉ య్యు వా వ ఠ లా న గాం ద్ధి వె న్న నుం న్న ది యెం ని ఠ యు యం న ఠ బు [illegible] భా్రాం ద్వా వ వి దాం న్న మ ల్లి లు పు గా గా వ లు భ్రూ [illegible]
[illegible] భ్రూ యు బా న్న్య మాం యాం వి ధ వ యు న ఖ్యం । ఢు వె న్న యే న న నం తా న భాం రు వేం చ్చి తిం । త్ర్యా వె నై యే మి చూ । నె ఘు వ ద ం బూ చ క బా ఝు నే లే ఘు త్రా చ ల [illegible]
[illegible] ల యే పా ల్లు లు ఖా డే యెు నె । యాం చ త్రై [illegible] ం జి చ్చు వె ఝు యేం నె ద మే మ లుం (మా ప సు ఖుం గ ల్లి న నె లు యే । పు గి దిం భ్రా మ క రాం దె లు [illegible] ం లు న య్య
[illegible] పు క్ష యు క్రై [illegible] వ [illegible] న నం ధు ర (శ్లో చి కొం చ్చ ధు ను డిం చి (యే మ ని వి ని యు ద వె ద నె ఠ రా గా యం [illegible] ని చె ఘు గ [illegible] ఘు లాం గ నె

[illegible] ముతు రు గు [illegible] ం గ [illegible]

[illegible] ధ్రుం శేషి డిం చె [illegible] నలు గ [illegible] పెం [illegible] ను మ [illegible] రు సు [illegible] డు । పు డుచు [illegible] బు [illegible] దాం [illegible] ద చె । న ద ఇ వె యంవాలు నం ఇ [illegible]

డు వ వి డి చె [illegible] [illegible] డు సె బాం న ఖ [illegible] ఱవే పూ । మె డ కు బర పూ న బాంళిం ఖు బి [illegible] నబి డు వ రే మె ల్లి । దాం నిను జడి డతి మెలి ల్లి । యింయు తి ము

[illegible] యదనోం త్తు గపెలు చని యెు ఖం గ్న నా యు వము కలయగ బాళ్ళు । పెం జ్జి పూల శిం డ మెు వెం గ్గి వయు చె

[illegible] గా । న [illegible] దివం [illegible] నం బు త్త్రరము నా [illegible] ఖ ం [illegible] య పు ద్దె నా ము గె । నలువల దొం త్తి డిం చ్చి య వి యం ౦ రెండ యు నే గన్న వినీ త మూ ఝ డం ।

౧౨౦

వెల వేదేప్రేమం నెనారా దవి మెుడె. ధూమ తమేయ ఉుం నన్ని వి గానక కేడుల నన్నుకు. ల వేగ లిం న్మ నం సెన్ని సై చు నె। తెగ వి డు చుం జం పుల గా క తెళ్ళిమే మేతినం మ్మిగ
ప్రాయున్నె యు బి చై ల్లె, మెుగ మెుం యున మన్నె తేమ ం చ్చి పేుం ని తి న బలాం య గేయ అ న గ ల్లెరా క గా ల్లె తయం మ్మె వి నేనుు। బానె లారాపల యవపిం డ్డి పం చ్చ. దాలె।
యెు వవగల కి మూల నె దాం చి యుం డ్డె వ చ్చి। తెనియె నం త్రయు గతి న్లెం డే తే వరాం న్యుక య అం త్రె లుబా వ డు పాం న డు నం త్రు న ము న బావి
నె ని యె డ యుడి గల కేలం డం త్ర, యేుసు। వి ష్ణు మాం యు వ గెరాం త్రె యు వి శి పే చె కృ ని మి డె డు వ ని యు. యు. అుయ. గా వృ డు యెుం త్రె త్యు గెం మ్మెకమే
మ. . . . . వి. . . . చ్చె. . . యా. . . మ. ల. త్రె పర్లుం గ ల శి యుం చ్చిర్ వేలాం చిన గన. . . యె. . . డు గార్ . . . వవి. . . చ్చె నిం. షు మ. . . . . వె. . .

[illegible] ర్తియై: దే వి ద్వి షో షోక్ష [illegible] యుం ధ వ డి యేస్న [illegible] యుం ధ్యు గో షి కాం యు గీ య క్క యు యు రిత్ర వెయ [illegible] గో [illegible] వ్యదత (కు [illegible]
యు సంరత్త వ ఘు. త్రి సంస్నై । శ యు న్యాం చి మాం డ కె । యేయు ద్వి ౧ ఘు: మే న జు. లు. రి వ గ ల రె యు వ యు ల ౧ యె ది వి వ వం [illegible] ం ద రు ం యూ రి యు చే [illegible]
న్ ధి క్షే పిం చ్యా యు కే యు యి త్రే డు కే ౧ యు బా యె ద । మి న్నై స్తు పు బాం యు వ డ గ మే మెం కవ ము నే చా త్రే పు గ్ డు కు సె ని మ్మో క్కే । న్మొక్కే యు యు [illegible]
సు క్మా వి గి వి క్రయం డు డు నెం ష్కిం యు వ యు ల ౧ న వి ౧ యు శ్రాం బాం దే వి వే రు వే ర వా రి సుం ర డిం చ్చే యు క్క యు మిం నే గు రె వ్వి ౧ చ్చా ద । వే స ర కు డు మిం
రు వే కే. వ్రే గు నె మో: కు కె । చే నెం డే యు డు, బాల కు । బా సు ర పుం బ న యు ని జ మే ల ౧ యె ద రు గు రె ల కే యు । బాం కా డె డి క రె త రె । మిం ౧ం స్తే ట మో

పై చికొన్న శిడి తని నెల్ల జ్ఞానె నెన్నొకింక్ర యుగల క్రియు మ డి టాగ్నం క్రియు బొవి డి చి చ న్న డు న ద నం ఋషు లకుం యు వ యు అని న న ల్ల కొ కయని
పి క యు ని జ న్నొ నం ఋషు లకుం జని రిత దనం త్రరం బొవ యు మయు భు వ న న్నెన మయు వెన్న మొం నివ ని శ తొ న స్తుం తిగం భుక వ త్తి గ ల్ల చుం । ఇవి వి ధ క్రి
డల శ్రీ డ ర్శై న ప్రొ ఖ వి ష్ణుం జి ష్ణు వ తి గ న్ణు నం న హి వ శి తాం మని త చొని కొ జూం చి యె ల మి త్రి జాం సవి యాం త్తి ద్యుని నం భ వ తాం ఖు
తిధి ప్రొ వవి ద్య పై న మ ఘ తాం ఖం ధ్యం ఋషు నం తి ల్ల గాం కి యు న్నాం యు యే లాం యుం తదు న నం తది బొం రె ద ప్ప న్ని కే త్రాం తి యోనాం నత్ఖు ఖుం
-భాం ఖుం. బొ ఖ కె చాం ఙ్ఞ చె మె త్యు మెం నాం స్తాం లె న్న సుం నొ న్న పై గ్రపాం లాం కృం మ్న డి గ్రాం మయు చుం నవి యు [illegible] భాం వం ఋషు నం ద [illegible] గాం [illegible] ల ౦ ।జా

[illegible] ల లొన్ని యు గె యు తె ల్లి చ [illegible] టాలు గొ [illegible] దు త [illegible] ప నం భూ [illegible] సు [illegible] పూ [illegible]
[illegible] జ. నిత్యము దా [illegible] మానదు [illegible] దేవ [illegible] చము కేయు. దద మాం [illegible] నాగ్ని యు కెను [illegible] త్రి కొని యు ద [illegible] చము నెధ నె యె క న దె మ [illegible]
బుమనకు గౌరి పుగడుగు పిచ్చి లు. బుము గె మన మెరగ [illegible] నాకు మాం రు [illegible] ప్రాంతి నె యచయ వంనజ నని [illegible] నం బుమల కు ప్రా వగ [illegible] యుం నగ
[illegible] బ్రి(యె వివి న తప యె నను లు. నెరియు నా. వే దుకె [illegible] గదు పొర నార [illegible] చున [illegible] యు మం [illegible] నం [illegible] న తె చె క్క లు [illegible] న మ న కం బుము.
[illegible] మూం క్రి. సచుసె మె [illegible] లాం దె మ రి కొం [illegible] పనె కుం [illegible] యుం బుము నం [illegible] ధర్మ కు నె [illegible] తరువాత వెచి నెదను

[illegible]ములు చక్ర ద్రోచికొన బోజ్జేయం। బరులు వెడ్డిమం త్ర్యయ విపత్తులరి జాంతి వియం క[illegible]మి యనే నే త్మ[illegible] ఋకఋ ది డిచిన యపుడె చని
[illegible]గడములు చేసె దవునిం తరి గా చూలు పో కుం। గడు[illegible]గగుడు జన్నులం। దడె యకయం ద్వా కే [illegible]వ దగుషం। ద్వైం। యే[illegible]వయయం ద్యార్థం వ్యై సు చు
[illegible]త్రి నజం క్రి హో ది బిం క్రైం బ్యు శగ్గా డు కు కే బువ ఋౠ। యెు యన్న తనె చి[illegible]సు చేం। బోయ్బె యన్న బా మెన[illegible] యుం గ్గె ని[illegible]కె లు సె మిం బంబియె న బవి
త[illegible]కొల న దరం బుబి బం ధిం। బ్చి। సె న[illegible] ది న ల న్నా ల చే తం। గ్గె ని ఋ కె ఋ క దరిన మెు త్తె ద రిక్రే డే। గ దవె [illegible] దవయుగర దు లాం దే క దవెద ధ్యో ఞూ
[illegible]యు[illegible]త్యాల। [illegible]తణి జు[illegible]ఘుం। బ్చి క్రాం తన్న ములు తతు రమ్మె ఋ న్ని ఋ ఆం న్నం తై న సొ ళ్ళ యుం। ఢ్వు ద్వా షే. మ గు. పెన్నె స ఖ్యవ బ్రియ

... కు [illegible] గిరి [illegible] త్రి [illegible] జ్ఞా పర మునే పాం [illegible] యత [illegible] ము [illegible]
[illegible] నేనవ [illegible] దిష్టు బినే పుల [illegible] నం రం ఛ ము న ధృగు విం చ్చా తా త లక్ష్మీ విల రం [illegible] న డు మ గ డె చి [illegible] రరా [illegible]
[illegible] వెద లు పు ల గా ల వెల్లి గం డ బ డి ర పదు గ్గాం దత్త రు గా పెన యు యు చూం చిత్రం [illegible] ర భా రె యె శా ద త్తా దే యు అయు దె త్రి [illegible] బి వ గు లు [illegible]
[illegible] ంత్ర యు గ ష్ట డి దే యు గం బుమ దాం చా త్రై డు రో వి త్తో బి వి యు పుత్ర లు బ్ర [illegible] సూ గ [illegible] నాం డు వా రె త్రై డ గ తై రే వి న గ నాం ర డి బి [illegible]
[illegible] దే హ న ని క్క లు మై న ద్రో ను వి [illegible] వె మిం ద బ దం పడి దాం బి నం [illegible] కేయు నై రు పు గ ల న ను చు నే హం. కా రం బు న మి [illegible] డి [illegible]

ప ది తి. త్రాం పుష్కర జో ని బం గ్గార మ బారొ దు కె డు కు న, కే శాం పున్న నే యు న ...పున విశ్వాసం క్రే యు మున్నే యు మ్యు అ॥ ని॥ న్యం వక్ష దే వం ద్వి మే న వి రి యం వా యం ప్పు
గౌ. పా లి భా మి ని వి ప్రు మూలై ప యాం. వ్యా ల మ థం వి ల్లిం ప్పు దూం లం. న్న లా చ న ప దు్యం. ప్పు ల బా న్ను భా ర లై న గం. నం. (త్రి)ం. త్రి బా ద దవ యం. ప్పు సు దా (యు) క్షి గ బారా [illegible]
గ్రోపి క్రేయు న దూ్యి తా త్ర్య రై తో జ న్రం. ఋ వ. ఋ న్రం. ధ్ర గ్రో పాం లా ను లు న్ర లు మం. న్ర ని క వి ని రి యు [illegible] రి ని యం. ధ్ర రు న సూ్మి. రి త యు మ లాం. జ్ఞ నే మ ధ్రన్రం. ల్లి
[illegible] న ట్టి దవ యు మ ధ్రన భి దో త్రి థుం. ద్ర గ క్రి తాం. న్యం. ద్ర న్యం. బారై। గాం లా ల లా చ న్రం. ప్పు ల న థా ని చ న తా చు ల దే ర మం. ద్ర న్ని డ్రు సుం. ద్ర న్రే వ ద
న వ. [illegible] ప్పున [illegible] (గ్రి) మ చూ డాం మ న్ని మ్యు ద్ర లం. ప్పు లా వి ద్యం. బా లు పాం ఘ లు కు మాం [illegible] నిం. దో్ని రం. త్రి [illegible] గా. ప (త్రి) మ [illegible] కు క దు ప న్ర. డు న చి [illegible]

[illegible] న. యూం ద్వయోః త్రైకోని (ప్రయు)ది మే మిచం: ధ్యం బిబాహు లు సదరం బహు కొలు ని [illegible] లక యుధ్ద తెం [illegible] ఖం. [illegible] రఘు స్తం బహు వెళ్లు
[illegible] విం [illegible] నిత: దభం ధనని మిత్రం బహు నిజక [illegible] తంబహు వలు నవి ని పక[illegible] న తన్వం బహు నేమ వాం శ్వవి [illegible] బహులు తిశ ములి నేం దై గాల వర్ధ్య యి.
చ పృసాం ద్వితపా లారం ను మఖ్ను [illegible] తి వాం తం బహున వ(జ్ర) పాం తమున వాం స్తోత్ర పూం త మేల సాంకి పాం భి వి త త / (స్రో) త పా. పెరి యే వృద్ధ ఉ త తె ఇవ (భ్రు)ం
న ష్యుం బాం దన నైటీ తె రం. స్నే మే యుతే క యు షరకవి సవిష్టం గూం వె యూం యుం నశి త క్మే తి జాం తం. బ్బుయ / వి ని కం యిత గం వె చిం త్రం పవిస్తు తాపత
ముర్కి ల్లు వలు మం సన్ని శి శే ఫూం తె ని ద్యై నె పూం తనని పాం త నం బహునెం దైష్ణవాం నకటం బ దుష్ఠ. వి క యం. ఖుషు. నం బావి నె ని ప్రు త నని కెయం. క్షే మ న కు

నెం త్ర వెన్న రామ రావ. ఉభ నవి యాం శం త్రైత చి. త్రులయెన్నను మకృవ వల నే ... యువి డవ గా న కాక్షని మనం బుమి ల తోడ నం దగా ప స వాం టుత్రె తమ తమ
వివానం బుమి లకుండ నిరి విప ధం. బుమి రాయుగ ల గామ మి గుల త్రేప్పుళ్లైనే (ధే మం త్రులు రాం మ్మనాం సు దే వ లు బాం ల వాత్రీ మెరణి యష్ట నత్రనమ్మా మే పాణ వయ
మ్మా. శైనమం చ్చి తతోలక్కెళ్ళ. వ ణ త మే యా డు గో పాం లు బాంలకు లు గూం డి యాం దవ తన్నే ము ద యు పాం ల న ం బుమి లం బ్రహ్మాం డిం పం దాం గాం గ్గిర
మ్మి సైన్నో తన వన్నె మె యం బుమి ళ్లు గ ల చిరు. తకుం. కే ట్లు తూం గాం డే చే తె చ ర్లి. (చి క్రమ ములు ళ లగా ల అ ఖై లు ప్రమి గు ల క్రే త్తె చె పుల వా
... నలి గ త్రై. ద దూన్న వెలుమి తో, గ ఖండి చే డు వ ప్పా. లు ము లం దు ఋష్య వత్రే. మ్మలు దోవి. యాం డు చు. తు (శై న్న కె భ్యాం దు. గూం క న్నై. చు చు తి. (క్రు.

... గ్ర[illegible] ప్రావచే జాం నైన్నెలు ప్రేన్నె [illegible] గోపకులు [illegible] యు [illegible] స్వర్గనిం చేను చూ[illegible] [illegible] జెన్ని
గు. లు. [illegible] సంబుస దేవి కే [illegible] యోంద సూర్ణిలు. వయ అని నైవైశం పాపు యునేరి [illegible] మే జ యచు సకుకవ [illegible] చెనివరం బుక కన [illegible] యున [illegible] గాం
[illegible] విధంబు ఖలంబు [illegible] సు రక్షేవం. ఋచేగుణ చాంగి ధ్వం బుబు [illegible] ము యు క [illegible] తన్ని పాంస వ [illegible] ము లాం [illegible] సం త్ర [illegible]
[illegible] లాం మోదకలాం విశేష జితలాం కౌశల్యా ధాంశే యధో: కమలాం [illegible] కవత దాంస కటు సు శిసం త్రే [illegible] విప్రో వతి। కమలాం [illegible] యద [illegible]
ద్దే నిరదస మింకప్రేతి మాం రాజకవాంలకే [illegible] జూ రెధర్తు శ్రీభాగ్యసుహాకిజిజి తవేన ధ్యా. యువతి ధ్రువలక్ష్మి భుజ సంపు జిజి తధన సంపూ[illegible]

జివ । సబీజ న సం [illegible] న్కి భక జి వ్వీఘ పాది నీ ఘ యమ వ న నరపబలంబీ వాబపి భ జోన్ని ఘ వేగాం । జవ న న యభరాం గ్రాహ్య చాక్ష ఢ భూం మసం త్రు భూ హా ।
భువ న యమక వి ధై న్క సపూ త్రి ౯ మే తేన గ భాం గాం । భువ న చ రి త ల క్ష్మీ బద్ధి ని పాబ నరాం గాంఘ దవఘ [illegible] శ్రీ నం క్రై ర సౌఖ్య పి సం యవి విూం శవర చ ర ౯౨ [illegible] రు
[illegible] భూవ సాం నం వ సాం దం రవ ఢు రవ శ్రీ [illegible] రవ సు క వి సం భ వ నం భు [illegible] ల క్ష్మ [illegible] ఢ్ర యయ ల రి న నా [illegible] మ ధే య । ప్రా ణి త్తం ఢ న వం రి వ [illegible]
[illegible] బుమ నం పూం రవ భాం గం బుమ నం దుం పం చ్చు మాం నావ సవవ ఘ శ్రీ వం ౪ వం ర విం [illegible] భ్రూ ౯ భవాం న ౨ వ ౬ ఘ శ్రీ వే ద వ్యా స సాం య నే వ ౪ ఘ శ్రీ క వ [illegible]
[illegible] మ సు [illegible] గు రు [illegible] న ౨ ష ౪ ఘ శ్రీ గు రు భూ [illegible] ష ౪ ఘ శ్రీ [illegible] రు [illegible] శ్రీ శ్రీ శ్రీ [illegible] జే య సాం ఘ

అవిఘ్నమస్తు
శుభమస్తు శ్రీ
[illegible]

శ్రీకరక విప్రబంధానేకము లవినిర్నగణాత్మ వాంతకీర్తినసుధా నేకథవశా యమహాన మహాకేమలభవాం దేవ్యాదా మయశక్తిపదే
మోఘవలఅక్షే ధకుం ఉద్ధ శాం నకాం దిమేవాణి మునీలకుం జైపిచన ఖ్యాకవ లుడ ఘువత్రగనం ఋషి నం గాం త్రకాలం ఋషినడపి రెలనై
హాప్రదిత ప్రబంధం పం డ [illegible] లదేవనకి ళ్లని మెయకయ అన ఘవిన మెకెలం చెప్పద [illegible] నన [illegible] మన ప్రఘు ఋ క్షి మెరు
యమెదలివచన మని వాంస [illegible] చెప్పి నది మనవాం రికి నింక్రే నిచ యష్టం చ్చిదియ గునెయ్యవల [illegible] పె ద గాలం బాన్నే చొలు య్యనికెడ
[illegible] కెఅన స్తుం యఖ్యగాం దు [illegible] న్నన చ్చోన్న యపన దు యన్నెయు యొ ర్య పవె పుప్రయుగాని [illegible] మంద లగినరి [illegible] మెపూల భొయు శ్రీ మ వ డి

ఘు [illegible] న్యవనే నేకు స్తు రక్తః పక్షి జాంపవమేము క్తేది జాం న్దే యు వ [illegible] బు [illegible] నే బు నాం లక్ష దే బు [illegible] గె ద దా డు ప్రేం [illegible]
రాం [illegible] ణా బురాబి। పుంకరంచం ఘు బు చె ది శ్రో య. గాం యే యు గం పు లారి నే గా ద వత్తి లు గాం నె వె [illegible] । పృలు గు పూం శే డు ప్రేర్యు పు డి పో లె మ నం ద్ధ (మెల నె
మే ద [illegible] న యు ఘ దు మె కే మల ణ గె। కేం ర గాం రయే నే ఘ యే వి వి చి కో న గ వ ల [illegible] యు ఇ నె ప్రే ప న్లై। వి యి భ ఘ ణ కు దా ర న యు వ యి కాం వ్ర
న. ని తీ ప్రే [illegible] ప్రే డ వ ని యుం చము యు ము కి రా వ పాం బుబు బరిం దాడి వ నం బుబు నే బ్వాం దాడి ర కె వ న సుం దా రం బై నే కొ నె నం బ్బు న ల దృ అం దే
గొ వ ఫ న న గాం వ ఫే యుం బుబు నం బు ర గె న భూ మిం ధ రం బ్బు నే కు శాం త్రి నా శాం బ నం బ్రు శా కె తే సం. దై నె న్నె ల మం ద్వ లం బై యే రాం ద్దే రా శాం

మం డలం బ్రహ్మ నే నే [illegible] యం బ్రహ్మ సు వ యం బ్రహ్మ గల దని విజ్ఞ[illegible] మ యవర [illegible]నం బ్రహ్మ న దు మ నే నే మ ర య వ నం బ్రహ్మ నే నే మ ర న వి ని యుం బాహ్య [illegible] క్షిం [illegible] యి.
పొట ట న్నె ఘూం త నో రం పై న్రయి కా రం పా త్ర ర ం బ్రహ్మ వి డి చి పోయి యేం నె ళ ల వా న సు ఖి యుం త్ర మ మ నే వే మ స ఫ్ఘ మ ర్ఛి కే పే శ్రి ని ర్వా యు వై దు వం జా
అ వు త న రి వా రి కా త్రై క రం ణా బి బ్రహ్మ గ వి గి రి ం చె వి ద న యు చూ డు మ ని ప వి కి యి త్రై ం త్ర న్నిం పూ ర కుం న ర్తి యు డాం వ్ర మ య జ ల జా తే మ్రే తి నే కా
నే [illegible] ము లు సం ఝాం తం బ్రహ్మ పై వె ళ్ల గాం (ఖు ఖు లా న్నిం పా ప మ లా ని శా చ మ [illegible] లా శి రె డు కై ం మ త్తి డే న వి లి వ త్రి త్ర వ క్కం బ్రహ్మ తె
[illegible] సొ మ్ము డిం చె వి గో [illegible] కాం క ము ల గో వ త ర్న ధ యం త్రై రం బ్రహ్మ [illegible] వ య యు ఫ్లు ఫ్టు క య న య [illegible] ర న [illegible] బ్ర [illegible]

మొదలుగా [illegible] గేయ [illegible] వేయు నుపదె దయ నే నైరవ దియనేను [illegible] వాడె [illegible] గొన్న తిరిగి [illegible] గగవలె [illegible]
* బినే [illegible] ఏయ లూని. నిబిసెగా బెడ వర షి బె యెవ లొ బు [illegible] డు| వదిగొం డె పొం [illegible] దరగ మెందవొం [illegible]
[illegible] కొరిగాని త్రిచెన్నెడు| [illegible] వకడబారి యుపో కమేపన బాం డియెం [illegible] దిచె చెం డొ డెనేడు| పూవినై నజుని మూ మెనిలయ జూవెడు
[illegible] యెం బొమ దె [illegible] నక్రెణచెనేడు| గా ల్లి వె మేళ నపు డు గొరియె కొదమ| నెమ్ము కొని పోవులతో దే యుని [illegible] చేంత| వెం [illegible] విం [illegible] మెయ
నజనెవెల్లద న్గా| డె.ల్ల వ.వి కిత్రిపల్లి యె డెల్ల పడెమెయువుమె రియరాం త్రిసెమ యెం బుమన బెబ్బు [illegible] లు ల వయుకారం బుమన. సిం వ్యా గజ్జ తం బు [illegible]

హే

యునా గ్రంథై వేంచేసి। మహాదేవం బులు గల వరాహం బుల ఫ్రైమూషం బులు నెల్లి చూచ్చిం గోరా షం డాగరంగ్గనం తగోపద్మదళం దయా గాండ్ల
పైడినం దం గాషేస్త [illegible] దం బులు దమలానె మంత్ర నం బుభిం ఢ్డి యనెయ మ్యం ధ్వ యు యు తాబ తవేలకు డెం ద బులు నై చ్చి యు పు యు కై బాధ్యే గ్రహికిం డుం
తుష మననెం వాన్ని డిం దసునకరం నె కడిదే త్రుతిబర మం త్రైళె య వయ బసం ద్వావనం బులు కడు తెనె చూలయ ౨ పన్నైలారి వ్రా ౨ రెల్లి పుము తే డుం జెప్పి
దైనె చుం ధ్రుదురం ధ్రుదుగ్గనం బులు గనెల వాలర హై సుయు గలరనియు విం మ [illegible] మెజి. యుదమె త్రై డి త్రిం బారి యిద [illegible] త్రై దుకదల [illegible]
నం. ఘ నై [illegible] డి [illegible] ధ్వా హై మువ్యాంత్ర ౯ం భూ హై ఘ డి యు. యుం నె ౩ం త [illegible] ని ం [illegible] నె [illegible] యా [illegible] గు నె [illegible] [illegible] యం బులు నె గారె ర

ను దే [illegible] ర మ్మ గో [illegible] కోం త్రం ఖచు న కం. ద [illegible] ని పో యు యు క్క [illegible]
శ్రు తి తో రెన్ని దే జ వా కెవి శ్రు తి గాం త 2 కిం పా న చ [illegible] ని ఘ్న ని దెం క్ష [illegible] యు వ న. భూం [illegible] యు న వి న తి యుం త్రం యేు [illegible]
వ శ మె త్రై ద త్రై ద య త్రై తని మ యుం ఛి ఖ యు తే మి న్నే యు దుం ఘూం వల రెస్యై క గ ణి నే త్రి ప్రాణి నం తస్నుం భ న్నె త్నె గాం త్రు నం [illegible] వళాదలం
ఛ్చి యు త్రి పే ది నే గ ని వ ఛ్చి తి 2 ం న్ని దే శ వ గాన్నే ఖ్న పేయు వి న నాం రాం యే జి డాం ది దే వ డు జ గ డ్వి తాని త న మ్వి ం [illegible] వే ది న్నైకెం ఛ్చా
ర మ డిం ప త్రై ఫుప్ప ల వి ఘూం తెం పేుం ప్ర గ్రే డో ధ ర్మ్మై (జు న్నీ యుం ఛ్చెం స్ఖ వ ది యున సుం ను డ న గాం సం చం మ్మి త్రై కాం న మ రున ి ని గాం జునడు కు గన

ష్ణరామ డుసె ద త్తు యుం డ్డ యె యుం నదితి నియవయ వీర వృద్ధ రునె దాడి మేం. ఋషిగు ధాం మేం ఋషి నేనపురి భాం వ్రణిలగు ఛ మాన్యులు ప్రాం తన్నయుసు యోం వా
ధాంని యుం విఘ్నేమె యుం ఋషి న విష్ణుదెగ్ధం ఋషిగు నిజస్త్ర నదు గ్ధం ఋషి గ్రీ ఖం చ్చి ఖుం ఛె ద నని వచ్చి యు చ్చి ఖత వానిచే షని పెం శ్రీ పెత యయుయెన శ్రే
కేయు రుం పు ధాం రి యు గి ధాం ళు ణ్ణదై తునం డ తుత్ర కశ్శం. ఋషి శ్రే యుం తలం చ్చి తలం పు లారాన్న విశలుం దై కె డ సె నరణ్వ ర సు యు మే యుణ్యదై. యు వ్యు
దు ల హోపునిం బాపం డే నికే బడి రాయుం గ్గ కేపు యుం బి డి నలం పు త మ ని లం ని యుం స్త్రాళ్ల లనం ఋషి సెం డి రిం త్రు నిం మృ్ను మేళి మే. యుం డ
ద స్టె జ. ధృశ్యా నం ఋషి కే యు ర్యే ల వా జే దే వర నాం సెనం ఋషి నే బిం తి పుత్రం ఋషి న ప్రాయన్న క్ష ఋషి గా లె లి పి తి. ంగ లక్షే నెం. దక్షి కన్యా వం దాదివ నం ఋషి

[illegible] డు [illegible] దే [illegible]
[illegible] గ్ర జేం ప్రణం పేన ఇది ఏం ద [illegible] పై యుం తం [illegible] ల [illegible] యున్న [illegible] ద [illegible] దన [illegible] గా [illegible] ం [illegible] యుం చను [illegible] ం [illegible]
[illegible] ఇది లా [illegible] దిం [illegible] యుద్ధ [illegible] తు వే పోలం ని దండ [illegible] రి సరవ మను ని [illegible] వ శం బుచేసి తాం యు న యు యుద్ధం దాని వన నే వి రి లై యుద్ధం [illegible] కవ వరద
[illegible] లప్రై యు పది యుద్ధ నీ ఎం ద్ద ము దడ వి ం కై యుకి మేం ద్ద న ద [illegible] కా [illegible] చేసు మ మేం దం ప్రై తి ని యు నయు అ ని మును వరు దాం త ని [illegible] ని చ న్ని యి ద గ
గ నం ద్ద గొ పు దు దన గొ పని కాం యు మె [illegible] కు యుద్ధం దాం వన గ మే న ము ని శం [illegible] కె వాం కని తే జై పె నం యు వయు యు ఘ్న గాం క దొ ప దేశం బు [illegible] ని రెవ నం క్రై [illegible]

సుండెగు వచ్చి వేషు ... పను పూన్నిరవెచ్చెన. యిమ్మ లు బయనం యిమ్ము సమకర్షు లు యు ప్రేమతైనె నికడలయనియు బద్దాలు గమ్ముం పై బరు వచ్చె దెల్లికిం పలు మెరా
... పూంను పూషు కాం... నును పూ. పదిలుం యిట గాం నే తె పన యు లు ... గొ... యులచియవిషు చట్టునె వరివ దుర్గ... నే పరి ప్రాం యు సునె నయు ... చాం పయు
...ం చూ షులు బిం... యు లు గట్టు లదాం మె న ... లు సు వల తాం కోన సు దయు సుయు ... వియు క్క జ ఛలి క త్రిసుంం దు। గొ దుపూ వాం డో ... మె ... యు గాం జద
... యుం ఉ్డ వల యు ... ... వెం పట్టు గ కు ల ... పూ టు దస్స। నాం యు త వు నే యు యు ... కొ నాం ... రి గం పు ... మెం పూయు మెయుం ... గ దయు ... యు
... యు ... యు ... ... లుం ... ... గ వ ... యు ... ... ం ... లు ... దు ...

[illegible]

[illegible]

[illegible] ను నె డి [illegible] డు। నె పద ధం. భూమి నెం జ వి క్రే పొ [illegible] భూమి నే భవం. దద్ది వెనం [illegible] వె శిం। చ్చి యు చి త ప్ర దే శం. బు [illegible] ల ని వె శ నం. భూమి యు గా ని రూం ప్పిం. చ్చి

గో స్తం ల మే రాజి లు నె లు వె న క్షే త్రం బాధి ల [illegible] నే ల వొ క యాం మ దే [illegible] డి మె ని। స క ల జ న ల జూం డ న [illegible] ర ది చం ద్రా క వ తి [illegible] క యాం వ రి వి

స్థా య గ గ డు। వి క లి స్థి తి నె ల్ల పాం రు ని ది ని ర గ ల యు దె ల చ ల గు. ధి నె. లు పం నిది యాం ఘ్న న. వి. కుం. శ్రు ము వీం. శో న గాం గ జా చ్చి యు నె వి. దే గ గు జాం పు

మయ వివి । వేచిన ప్రాం కుల కిం దద నం ద్దు యయున్న డం కతుల రవ తొ ద్ణుకున నగం పవ ఉవై వితము నైర్ణ నాయులొనిన డే రగ ప్రొద్ధ తకాం ప్రల్ల య్యరత్నే ఉ గౌ
యుం బుయి లం దకు ఋ ఘుకాంఘ కతిం గ్గారం బ్బు ఋ చేసి గొప కేుఉ ఘాంస్ల్లంక గొపాం ఉరు త్తుం గ్గాం గ్గం బుయిల తోడే నెల్లః కదలం దద్ణ్లాంగ గొబక్కం డ్డ మయ
లక్ష్మిం గ ల్లాంపివేవి తితి ప్రాపుల నెంత్ర్త యయు నే సోం షు గ్రన్నం బ్బుము ఉం బం ద్దు లు వాయంగ్గం గాంం న స్త్రము జవలొర్యతన వమ లం బాం గ్గాని రెకాం సాం కన్ద తెక్క య్య
[illegible] మంనేకరు ద్ద ఘ వాంవి దయు న్న మరన ప్రజ రామా జనం బ్బుయ వెల్లన దంట గార్ శ్రీ మం త్తుత్తె దివి గుర్లు గు । రాయమ్ంగి దలి గ య్య గ గాధు్యకల । ౧ా
[illegible]

[illegible] కయ [illegible] ధ నగ గడు [illegible] మేఘ [illegible] యువతి [illegible] కరంచు వారలు [illegible] యుమ [illegible] మంత్రం యు [illegible]
యుల్ల ఖలదేవస వారం తుంబై మ విరతప్రేతం బ్రహ్మ [illegible] సమ్మ ము మరు మారుం దర [illegible] క్రమం [illegible] నం త్ర [illegible] దశ [illegible] ం [illegible] రాత్రి [illegible]
దరిచనం తాన మేఘాం వసాంనం బగుయయు యశో యచాసం తీన మయోధం [illegible] కములు దాక్షి ంచిన గ [illegible] ం గ్నే నక్షి [illegible] సం పం శతి మయ [illegible]
ఖలములకో నీ మంత్రి మేల్ల రికై నే యం దధగు పుల్లమల్లికల సాంగరావింథ మైన ఉరవెస రావస [illegible] యోధరధ త్రియ యొప్పు పుక్షస [illegible] ం
బారం భనం నే వనమై యకయమడు పులక్షి రం కైం చూచిచునె డబ డజే యుచు ప్రవాహం మెయిల్లి దిత్తై నం వడే యుయున నేచె చూ రామ గడువ యొప్పెని

వాసు బల ము క్రమ మొంగ ము న న్యాయ ము య్య మాం రెయ్యం [illegible] ని ధి చా చ్చె నం భు డు తు షాం రా ద్రోర ద్రుమం ద్రుకె కె వాం (గవరు) డు దని దేశి కరం దూ దు ఉని నె

షు గ్రహం భై న యు తప్ప శ్లి ప రత్రై రు వా ం ఋషిం ఘ జి రు ం చ్చె తే ని మ కు నె ఝన్ని గాం ం చ్చె రెపొం గాం కః రెు వద్ద ఠ కిం ల య స వాం చ్చు శ్రీ మ్మ మన గాం వ ఠి నె

దాం ప్రాం ద్ద వ్రాం క యుక్తి యు చ న భు ద్రె క్లి నె (శ్రీ) వి త ని య క సె సె పాం ద్ది భ ద భాం కి యం త్త ఉ ప్రొ భ్బ నె కొ (యాం గ ం గ కొ ల ఐ గాం క భ మ [illegible] ప్రి

[illegible] న [illegible] కి (కే) ప్ప ర (గ్ర) త్రై నె కొ (శీ ర జాం స ను వే యు ఠ ం ద [illegible] మ ం ర ఠి క లాం బం వాం గి ద [illegible] చ్చి [illegible] నె కొ [illegible] క [illegible] మ [illegible] ఋ [illegible]

[illegible] వి [illegible] త తవ మొ క్లి [illegible] యు స్తాం ద ల చ నె కొ). యు [illegible] ఠ. యు [illegible] మొం రు షం. ఋ [illegible] కాం ది [illegible]. (మె [illegible] ఇ [illegible] స వే నె [illegible]

[illegible] ఏంత్రం పదు గలవానును నీరజస్కంధ వెరగొందు రాగా దుప్పి [illegible] నెం [illegible] దిగు భూరి రాయుడ్డి గోంసర [illegible] స్థవంశం బుయన్
[illegible] కేంక్ష సమయ [illegible] వందను యాంత్రి కాంవలిశి నెక్కింగ్గా నిజంబి కోభాంవమెస్వాం యుమడమనయ్య [illegible] మవాంవశ [illegible] యు [illegible] ద గణ మ్మలయ్యె
[illegible] కె యుగ్రపు [illegible] వచ్చలతొగ్రంథం గ్గశాం పాంసుగ్గులంఘకయ తరువెళ్లబుళ్ల వడగా విరళ్ళమే పైనిడ లంనెక్కి విత్తమెయి పడిన సాంద్రపు చ్చేల
[illegible] ల చేడి యాశ వశపై తమ మెఱు తమ మెఱుపై పడిన క్రియయిక్య పాయ జలవిలోసారంబని కథాంమె మలిశ శోశిశాస [illegible] వ [illegible]
[illegible] గ్గలయంత్రం మ్ముఖు ఘనాంబి భుంగ్గినై నగరగాం నెండ మాం పృథ్వి శాంవలయాం పం కొక జలంబులం దొలయగాం వషాంకగ [illegible] స్వాం త్రిక [illegible]

షై లనిం శ్రీ షు మ తే ప్రతాప మున కు యం బిలి నెప్రకారం బును గాని యు గ యుప కవిపుల మయిల గ్రా యు కెం పొంకల తెలు । బె రసి వే సి వి చే బి డే త ర [illegible]
[illegible] । దెం వ ద వాం న సం యున్ క్రె కి ద పెన వి యు । న ఖుషుటాం వా గెన్ వా ది వి న యు ష్ణ యుం । దె యు శాం యు గా ఘాం న ర స్త్ర న దు గధ । పొం న వి థు యు సెా ధ ధ [illegible] ం త్రి రణ [illegible]
[illegible] పాం రం । బును యు గాం ప తె త్రి యు సు తాం కి పాం కి త్రై వి లీ లాం సు ర వద్ద భీ మ గధ కు చాం ప ఘ గుం పం న మ యు ం । గో విం దం సెం ం గ తవ మ [illegible] గ [illegible]
[illegible] క । బా సె దా వ భర మ ం ఘాం రం పు పు ద్దం బును న కెయ వ య రయు ఘునిని దాం సు కాం లం బు తె క్రాం ం త్రి ం । బుచు కు క్కాల [illegible] కాం లం బు న సు [illegible]
[illegible] ం లన [illegible] నె రయు గ । బుం [illegible] తన వ [illegible] తే । సుం న [illegible] భగ [illegible] సన్న యు [illegible] వ వం । వశే । యు ఈ [illegible] గ [illegible] దుని ం చెయి క పు [illegible] ం

[illegible]

[illegible] చి నొం ర దే సు డు త్తే కు గం [illegible] యు నే [illegible] న్న శా రం బు ము [illegible] వృ [illegible] గాం [illegible] గా ని యు. [illegible] దె [illegible]

[illegible] కే ఖ్య క దే ల నె [illegible] రు వా ర ంి ఢ — దే నెం గాం దెవ యు తి నొ [illegible] ర బా ధం బ డె ప్ర వృ యు [illegible] ం [illegible] షు [illegible]

[illegible] వ డే యె న్లె డు ల క్ష్య నే ఖ నె రి ది దె వ్య [illegible] శ్రీ నవు గాం వుశు । గ డు నొం త య ద రు త్రి [illegible] యె న గ న డ రి మ [illegible] యు [illegible] వాయి వెం దెవ [illegible]

బి బి [illegible] ం త్ర యు మ పొ గ్రం ఖ్యు ల యొ । బ్ర [illegible] శ గ ణాం బు లం [illegible] య వ ఖ యాం పూ [illegible] న వం త్ర యు నే ప ల త్రేం చె । వ యాం వ వ [illegible] లు గో పాం [illegible]

[illegible] త్రుత్తే బుధులు, నాం పుర ం బుధులు న రి౨ కర్త్రం బుధు లు ం దత్త్వవిత్ర్కో యేఖ పక్రామిం చ్చిరవియ ద్దిదెన్న యేయు నిపృలం బ్బుధులయు నం జేష్టలు దక్కి నిలిచి రి [illegible]
[illegible] నాకతి షకాం న నం బుధునం జుతిం చము ప్రేణ్ణఖ ఖ షేవిగప త్రిసరాబ ఘుఖ సూం త్రుష్ణ జం త్తు వ్రేఖ లూనగాం వివిథవాసథిపి జత్తం బుధునై షేవథం [illegible]
[illegible] షఖ షేవ్వవెని గాం న మవితకలుం బుధులు న [illegible] గు చు వ చ్చెగియు ఖుగ్ణగవినిసయేలు పప్రేవం బుధునని ఖ వవే కె [illegible] ప్రకరం [illegible] దేవ శం బ్రహ్మ [illegible]
[illegible] జవరఛేగమునదూం విపొర [illegible] రికొం దరుసం దఖ్యు [illegible] ఖునెచ్చినదవివడెరికొం దరు [illegible] కోమకుం పం [illegible] లుం ని౨
[illegible] నె [illegible] నై త్తుకు గాం ర నవదె న [illegible] చేమం [illegible] ఖం [illegible] [illegible] మ [illegible] గదలం [illegible] ము [illegible] [illegible] ర [illegible] జుం [illegible] కఖ్మం ణె

... ప్రోసనే కొనమేంచిరం బును ద తెమ్ము వి కెల ... యేన వి ... బు ... లు కురు ... మెన్న ... గ వే గ క ... స వ ర ... ర ...
దినంబుల లేలయ బ్బాయ యవేన దది. వి ... విన ములం గు ... నం ... పులు గ్రమంబును ... రగా త్తె ... నెం దిరి రాంబాం ... యు వే
దివ సత్యన పోయిద్దున ల్లు జననీజనకులు ... లాను గాను కేల బు ... నధికన్నె వం బున నం దూంలు ఖుయో ... లోకిం చ్చి ... లు ... యు ... మ ...
బుద్ధి శీలుండుద్దగా వృన వా మోహదరుండై రాముతో విచారించ్చి యే యుపసగ్గం బును కుం ప్రతి కారంబున్నెల వు విడిచిపో చ్చా ... ద ...

గావ

సెండు పోందాం స్వామి వేదని గ్రోశ మాం(త్రం బ్బునం బరవీ తుం బం తృ కేం బ్బురు గాం గతిపయు గొగ్గణిం బ్బుయం గొన చేయం జు నియుం పెట్టులు నివిచెన తుని మే
తం ఖఠిం గి కొం డ్డు రు గౌ పొంలు రచ్చియుం కె ఇవియు రొగునై రక్షేం యడు రు నం దృ య్య సియ్య ఎ న జు ఘ్ష యు ఐ లు లు ను నెం ధ్యు వా డు మి చ్చ య న యం డ్లా
ప్పివ చ్చిది, నను భఎం ష్టు వను నీ చన [illegible] నని విచె(డం. ద్ద గౌ [illegible] డు దా నను నుం ధ్య తి యు ఖ ఖ క ఖ ఖ తి [illegible] య్యు ఉర (ఛ్చి యనిం ను య్య ఖ్మ వె
డల కే ఖి క రొ గ వా లి త చే తు ను లై ! ఉల్ల డి [illegible] య ట వి ని క వి హ్ని [illegible] వ డి త లం కృ చుం డె బ ధ్ధి న య [illegible] చఖుం య వా య ఖ య్యు బ వ దే [illegible] వ్వ
యుండి [illegible] యు కృ (ఖ్య వ [illegible] బ్బు న ద ష్వ మ ధు నై యు [illegible] యు దు వి దే [illegible] దే శాం గళఖుం [illegible] వ దుం డొ [illegible] కుం డు

[illegible]
[illegible] సం ధగు విశ్వకర్ముడు శ్రీ శైవాయుండ ఖ్యాగా వృషభక్షేత్రమున మల్లి [illegible] చక్రం [illegible] గా శారం త్రైయ గునె [illegible] విధ ముని [illegible] కు బ్రహ్మ భూం దేవు
ప్రసాదము బి విరించి చేశారు ప్రసంభవమ [illegible] యుక్తి కల్పితమై [illegible] గగనంబున తోదేవ మొం దిర ముని ఈడ [illegible] గు దే యు సు [illegible] ఉపారగుత్తె [illegible]
యుడికె యెనిసె గుల వర్ధమానుకు [illegible] నాత్మలం దేవ తత్వవి కావ్యమెల యెంగ్గత త్రయ నాం బ్రహ్మ [illegible] గోపాలా డిగత గువ్ర కొ [illegible] జదత
చ్చి ఉవయ శివృషక్తి యుక్తి యుండదెయ్యా తంత్ర జన్మనం బున తచాచారవఘు రవాత యుం గ్గల యుం రక్షే జోత్రము [illegible] బ్రహ్మ దిం [illegible]

౧౬౨

చ్చ । వత్రై యోశ్నా త్రవ వాం బ్బము న క ని యో నిం చ్చ న నం ప్రై వారి త్తు లు వి పొం త్తాప వా శ్రీ ని యు మే న మోం మాం తు ద్రై । థ త్స మిాం ప స్థి తం బ్బా గ్రస్తై ద్థ

స్త్రై నం బ్బము నం ద్రో ళ్ళ నిలు లుబు త్రైవ గాం చాం రవి షతి వ రి యుం చ్చ క్షుం ఖాం । మేం ఘ్న ప్రో వాథ ర పుం ర వ క మేం త్రా షం త్రా । మే తె శ యు ణ్ణి గ ద్ర నేనం బ్బము లం ఠౌ

శౌ ద్ధి । శైల యు న థి వా న నాం దు యు లో లు త జ్ఞే న్నె యు న్నే యు పం చాజ్జ మ్మ థి తం బ్బము ల పం చ్చ గ వనం బ్బము లు ఏ మే లూా వ శం బ్బము ఈ ద్రా మే పు తో దే

నే థి క్తకే మెు న రీం చ్చ యు ఖౌ వే శ్ర చు ని నం మేం చ్చ త గ ర ద్ధు న మి తె న చ్చా ర్ యు ని ప్లే శ్రి । భూాం రి నా ర భ చాంరు పఖ్ఖ దాం మం బ్బము లు బూా

శ్రీ మా వి ధ నృ స్తే త భూాం వ । త తె యు చ్చ్వ ఫి ల ష్టు వ థ ప్లు త వ త్తై ర్ కాం ర మ దే ప షు న నా ర షు ల మే చ్చ ర్ । భే వ చాం పేు వే నాం వ

॥ శ్రీ ... యు మహోత్సవై ... ఉచ్చంచి ... హావిష్ణు వీరు (బ్రహ్మరుద్రులు నిత్య పరిచర్యల్ సేయుచుండ్రా ఐచి రేడు దేవేంద్ర ముఖ్యులు క్రమమున యుక్తులు
తగవిడు పేనిదికొలిచి ... ధులన పవిత్ర ఘనం ... లక్ష్మీ గుణాధనక్షు వినాయక్షు ప్రగుణ చర్చన మఖ ఋషిజించిభావించెదరె
దం యముని మాత్రమం బున ... పచుమం త్రి వృత్తమం గ్నమున్న తిస్రాల ఘృతధారలన్ వరతము (దారుక చుం నై మూం ఢం ... వహో
ఫునదినంబు (లం దిన లున విప్రవిప్రా తప్రయత్ని సాల నిత్య ప్రతిష్ఠ గాం వించ్చిబు తిక్తజులు వాంఛితవరస్సం భూతం బు
గు శివాలయం బునం దధ శివసం విప్రా తామసం త్రంబుల బుకాం జవిపాం యసం పూం ప్రమథ భిం బులు వెలి మం బులు చేశిర యైన వి భవంబున

౨౬ లన్ని వారుస్నే మేవ మ్యాపరి వారం ఋములు గువం త్రాజు పం ఋములుసు। వ ద్ర వ వే మేన కాలజ్ఞాం ఋములుగు మే వారి నా త్రాపశనం ఋములు శాం తి ప్ర దం
ఋములగు క శాం వి జ్ఞా ధాన్యనం ఋములస్తు ప్తం చ్చి రి। పర మే శ వి శు ము ం ద్ద లుం గాం దరు। భవా వి క్త్రే పం ఋములనక్షి వి వ త్రే ణ నం ఋములం జర జ్ఞా వా దే। నం ఋమి
ల వా స్త వి స్వా వ ప ం ఋములనతె మసాం పాం రం ఋము సు। సే ఘాం వాం లుం ఋము సు। నగు భ క్తాం వి వే న వ త్రే ణ నం ఋము ప్రా వ త్రి ణ ం చ్చి ప్ర। వ త్ర
జ్ఞా ప్రె జ్ఞాం ఘాంయు ము లూ న చ్చి ణ ని ఘ్నం ద్దే నే డ వ నా యు మే ధా ణ్యం వా క్షి స మ యం ఋము నం క్షి యు శాం యు ఆ వి ద్దే వ వి లా న పే దు లు వై వాం।
... మువా త్ర్య జుం। దొ క ద హాం దా వే శ వ ము ం బా ం। త్రి తే త్రే వ పు ం। భ ము తాం దు త్రి వి మ వా వి ద ... గా ...

[illegible] చె [illegible]
[illegible] గ్గ న తి త్రా నే [illegible] త౦ [illegible]
౦ రాజే న తి చ్చి [illegible] వ తి త్రా ర త్రా ౦ బ్బు నె దు వం ధ తి యొవ [illegible] ౦ బ్బు శి ర ౦ బు [illegible] రి యు౦ చ్చి [illegible] ౦ బు [illegible]
నె తిం చ్చి [illegible] గో [illegible] లం బ్బు న ౦ దు [illegible] గొ వృ ల కు గొ పా ౦ లు ర కు౦ ద [illegible] న ప్రా [illegible] లు కు వ త్రి [illegible] చే [illegible] ౦ త్రి [illegible] గ [illegible] ౦ [illegible] ౦ చ్చి [illegible]
రు ప ర మ ధ క్కై యు క్కై ప్రా రా౦ గె౦ చ్చు మొ౦ యె న హ [illegible] న ౦ బ్బు న ౦ దు [illegible] నె సు న తి నె [illegible] వ౦ బు నె ను ౦ బ్ర [illegible] ౦ [illegible] యె౦ మ [illegible] ౦ డు

నం గాని లొకెం శ్యాఖనీఖ నం భ్రా క త్రి కోణ్ సే స్యయనిన కాంతిం డ్రి త లు మునం దుర్గాగ పాప ఘ్నము జెం డ్రి పొరలు చే [illegible] వ్రాలు [illegible] వింత మైన
చ్చేర్క్ర్ కౌరకు నే సె మెలమి [illegible] అప్ప తప్పు జూ త త ట రు పై న బ్రహ్మం పార్థి నొత్త త్ర్యేషు లు లాపన సెప్తె రు ని యుం దాద పే శిం చ్చే యు ళ్ళు నిచె ష్యు ము య [illegible] యు [illegible]
డు వి కొ చ్చర్చిత నరులుం డుం బ వి కం ఠ్ఠి పూం రవ ఋ డాం పాం వ గారవి రయు తు ఢ్యు గల డు పై తుని డు కాం లు క వి [illegible] యె న బావ [illegible] తృ ము న దాం న పూవె.
[illegible] ర [illegible] ము దు లిం పచ్చ గ దాం న. నై క క పి ద్ర ప్ర స్త్రీమ [illegible] వి షం [illegible] ఖం వి యుస్న గ [illegible] ము న న త్రి [illegible] లేర ము న జ ఇంచి
[illegible] నుల యు సురలం. దధరు ను. వి షు కం ఠ్ఠి కె పాం స్వ పు [illegible] యుం రెం దా [illegible]

[illegible] నగ [illegible] పొ తప్పినకొలు యువము [illegible] పుం [illegible] వి కదు [illegible] ప నే ప్రళ్లై [illegible] ం [illegible]
[illegible] సెఫలి ఘు నపం ద్రోం దే న్నంతం బూం చి పువన్నలు భ డ ఘు నయమ్ము దే [illegible] యుం చ్చుత తవ్వులం బ్బ [illegible]
రంబులు వె సెగ దెం బులు తత్రెం జను చుం ద్దు నరికలు దెపు దేవివ ధం బం త్రయు [illegible] ం టుం నఱం [illegible] వయ దే యు అయి ఆ విష వేవ [illegible]
గుం ధ మురయుం బెసగం ౹౹ బయు చాందు చేరనం. గాం విఘ నొగ బాంధులు జనం బ్బుల కుం జుధియుం రు నత్ర రి [illegible] జో వ్వులు గొ పులుం
దెవ్వలు కొం పుకు [illegible] ర దెవి మి వివ ధం బ్బుత చాన్క వితమ్మె నరి జ్జులు మ బ్రా [illegible] లు దో [illegible] ము బాం త్తైనెం త్రాభయుం ౹౹ వ ౹౹ దే ని [illegible] వాం ర ం చ్చు

యూరం బుద్ధినే పాద్రికాం రోగవిం బ్బుటిగుప్రే పుత్రైవ తన భిరాపం బ్బుమనేను దికిగలిది నం దుఖన్నెం త్రు పూజ నెం దుర్గాను సూం నెం దే [illegible] కత్రి పూం దూ బుల
దేవుం దూమ నేం దాం నను నవివ ను భూం జుం బ్బుమి ల పుం బిక్షిం ముఖ నేం పున తం డ పు ద్రిక్రి యవి త్రాం దినం దుఖ రుం బ్రహ్మకు మర దివర మ్మే శివ రుం డ ను గద్వాం
చెప్పనే పునేం బూ యొం వనది పలికి భూం తం బుమి వి డి చి పొరి యా నాం ళ్లు వేళ్లు ధర ణి దే వు డు దె రి విం బా రా నే శిల భూం ను రలు నా భో ర న భూం తే వ
కు ది ను క్షేం చెప్పి సువాం క్షేం బ్బుక్రి ద(త్రి) య శో పు వ రు లు క్ష్యై క్షైనే లాం తం ళ్ల వ య రాం మే కవి ఘోణ బు రాం విం చెప్పి య వివ ధుం బొక్రిం క్రిం [illegible] న న ణి
[illegible] త్రుం బ్బుమి ల గు నం త్రు [illegible] తం [illegible] బ్బుమ ల తో నం దు [illegible] గ ల యం గ [illegible] దే వ దే పు [illegible] యాం [illegible]

[illegible]

డిపెదం రాదిఖ్య డేరం దద్దయుంబు వచు అని పలికె యం. మ్మ వారు బ్రా౦ వశిష్ఠ నివ గణం బును నను [illegible] మనరిం చెచి నం కే రునను నేను [illegible]

ంగనమే సేం. రంబా చరించి చెఱ శివాల యంబు ప్రే దక్షిణం చిలదేవకీ సుం నుం డు. రాం వినోయు ది కృష్ణ చూంచె నతం గుప్ప చేశి యతని

తోనన్నే క కాం రునం ద్వై క లం గి ర యున్నరు వృత్తు౦ గ యుక్తా యు తం భై చే యు లం గ వృత్తు యు గు డి యు యు గా డ ష్ణ సు౦ గ్గ ని యోం ము నం బ గు [illegible] వి వస్తు వ నం బ [illegible]
వె స క్కు న డ చి నాం మే ము వాం ర వ్రా జాం సు కవ్ర తం బ్భు పె ర్కి వె స ప్రా వ్రా రాం సునిలై గొ వు [illegible] కు లు ర మోం తాన వాం ము తొ డ బాం తు లు బు లు మొ పు ఎం బ్రిం [illegible]
నాం దం బ్బు లం (బు ర ఘూం మ నం త్రి ర వ్రూం ర కం బ్బు యు గ ద తాం వు వ్వం బ్బు న న్నుం ద యుం (దవ ౧ త త్రాం త్రి యె ల రు దా డ చి రు వ తా [illegible]
[illegible] ము లై యు వ (య్యాం వా ౨ ౧ యుం గ వ [illegible] లు సు గాం వాం లు సె వెం యు నె కు యూం వాం లం బ్బు న వాం ౨ ౩ పి రుం [illegible] యు ౨ ౩ ౨ యు చ ౨ క వ [illegible] డ రాం [illegible]
[illegible] గ [illegible] బి యు క యు జ న ళు కు న [illegible] డు [illegible] వాం మ గు (వె న న్నం ఛము క శాం ర క యు క [illegible] డు [illegible] బ్బి న [illegible] డు రు గాం వి

[illegible]

[illegible] ... త్రయు ... దనం యం త్ర యయు సెనకై చొ ... [illegible]

... జాం తస్మేనకల మెమూం [illegible] వం తం స్తై ... యమనెననగ। నథి కవి కవ తహై దెతాం నది తని మెం బ్బరం బ్బు ... [illegible]

... । రాత్రు భూం తన్ని స్తెం రమై క్రీ యుకపటు। కయుకపి ద్ధ భూం జ్వాం తం బ్బుము గాం చ్చెనత దియువయయు ల్లు। దాం కిష్ణుం కుల్లుం త ఉత్ర యుదక్కా

క్షం। హా వనవి సింద్రై యం బై యువం నకిను। మాం యాం మయం బ్బుగు కాం ననం బ్బుము షు న పగొడ్డ జ్ఞెనెరగ త్తులననికెపడె వై న్యు। చుం। దెరుచ్చ

వింష్మేము క్రొనే కథయొనం తాయి మయుతరు మూం త్రిణం గలభ త్రణజెౌని తమవతృ శ్రే ణి యుం దారు దతవరి పకావ్ర ద్రాణ ఖలాపజీవన మఘనం ధ్వరిబ
ంచ్చిాయుంనరి ఘ్రీయు వృథరగ్రారుం పర్నీశా చక్లినమిషేత డో పాం పలిం గాంచ్చిచెచ్చెరనైక్షుం మృ్ని డి నేరి పేం శి.శి రదివ క్షిం జాచే చుం దుం బారి
ంయవయుదుదుకమూంరవేరుం డుసు చేసుప్పది బారల ప్రరసైనె బం ఘురన్నిం థం బ్బునైనం దథ్రణపరిణావ ంబ్బగుచే [illegible] ంబ్బునెనపరిమేయుం
బ్బత్తునేము [illegible] యుం బ్బనునె తెభయుం [illegible] రం ప్రెయుం నరియుం నరిగం బ్బదపకచ్యాం చిమవశు ంభ ప్రు [illegible] వి [illegible] బ్బు [illegible]
[illegible] గా [illegible] నా పె నేజే గం [illegible] గం థ [illegible] దుచుం [illegible] గా వి [illegible]

[illegible] తదేం [illegible] లం నిర్గమం [illegible] మేయమ్మె తరిరు [illegible]

[illegible] త్రిగ సేనాము లె [illegible] చాని [illegible] యొనం క్షమవిపై చుచు [illegible] దోడు [illegible] ఆ చమి చే గోపా [illegible] రం ధరణి [illegible] దం దయి [illegible] రాల

సుబద్ధగపై చిక్కెం నిరవడవన్నలదానిగా మేరారవాననకొనివారిదారనించి కొంనిరిలిల ఉన్నానే గాం మన్నయు గ్రన్నన విరుగం గదిది

[illegible] దాను నెద్రోచి పగుల ద్రోసి కొంనిరియు విపథము ననని నింగుత్తిరాబిం గ నిప్పులం బ్బ యొనన నిచ్చతరు లే ఘటనిపాతేజాతం బ్బగుబ

[illegible] కైక్రియాంకు [illegible] లు డు వ్రా రి-త తలు శే గణ్ణి వి నే న న మ [illegible] క్రిసునె చెన్న [illegible] కొ [illegible] కు ల

పాం శు [illegible] తెడు గా ప మె ల ర వ గ [illegible] దళ్ళ లా స్త్ర యు మ్మ డి వ న జా య తే క్రమ ణా ది మే [illegible] చ్చి మ [illegible] తు

[illegible] లా డ్డ కొ ని వా ర్థ తు లు వి చ్చి ళా రా గ్ర హ పాం త నం౧ ఉ డ [illegible] గు [illegible] చి చ ని శే [illegible] డి [illegible] న [illegible] ౧౹కే దా క నం [illegible]

వేలు ళ్ళ గవ వి[illegible]యులు లశాం శాం వి భ్రం జన జని తరవమ్ము స్వమ ద గోపాల నివపం గజ[illegible]వం బ్బు గ్గ్రి గగనం బ్బుమ శ బ్బాడ త్తిక్కం బ్బుబు చేసె
[illegible]వయు అ్రయె ప్ర[illegible]వి నిన దం బ్బుకుం గనవి యయవ్ సరకోదు కులు మ్మైవిగోరూం పలు గుత్త్యల్లులనై దు స్సం నెవి పోగడు కొ డెయు వేళ్ళ నం శావలు చెలం
నిన వి శ్రే దైశ శక్షం గవాం ల దం దు (శ్రీ) వం ర రెం బ్బు ఛం చా డి వి నం జు దశి నైయు వసాంపకగ్గ పాంయు కు పుర్వాం ధ్యనం బ్బు పెం ఛై ౪(
నం దు క్రొ వ నం థు నం ఘు నగు చే స్టాం ని నం డుం ం డ్దు రెయు డె స్సి క ద నౌం షే న ఖ వ ఖు వి స రె యం [illegible] ని కొం [illegible] న [illegible] యు [illegible] యే
[illegible] గాం [illegible] ట యు [illegible] యుం [illegible] పై చి [illegible] దు [illegible] [illegible] లు

[illegible] మృతః స్మృతా [illegible] దాయు యొనె (స్వాం రక దోం నె యు వ ఋష దవ్యా గాం (బర పెరపు క్కాం షేయ్యు యూం తై భోద్ద భాం యాం న ద్రోచి యొనె తీలు వె ([illegible]
[illegible] కలం. గ్రా. జేసి రయ్యె నే జం పవ గ నె ల్లి క గో స్వ రూం పతం (దొర ని నరాం త్రు స్తేం గే న లి దొవై నే వం డు ని [illegible] మూ [illegible] లో నిజము మ్మలు వి [illegible]
దొ వ త్రి [illegible] వత్ర్యే యెం బాొవై జ లం గ్ని యొం డు కవి ష్టూ ని పరాం క్రం ఇ బుద్ధి నకు భయం బుం డి [illegible] లుగ లు [illegible] మా ర [illegible]
[illegible] దొ [illegible] మెద్దు లుము లం చ్చి చూం చు చు నేం భాం వం బుధి లనైర బు [illegible] బర చి [illegible]
[illegible] ద్రి రు మాం ది [illegible]

...వి స్సం. చే ప క్రి ... ... తత్వ. ... ...
రం. చెవి ని ఛే యు డై కే... న గా పా లు రుం దా న నే రా మ స వా ర్యె కం బు తి ఖీ మం బ్బు గాం నం ... వ. (బ్రూ) మం ... సు శ్రాం. ... ... తే ద న్నం. త్ర
కే వ లి త్వం ఋషు లం. ద దవి లి గ. ల్న జా లం. ఋషు లం బి లు కు ఘాం కం. దు ను మా డి(యే వి యు ను గా ద థ న శ వం. ఋషు వ ... గాం. ... కం.
యుం. చ్చి. । కే ప్పి ద్వ పరు న్నె లం. ఋషు లు. ద త్త్ర లం. ఋషు నం. గాం డ. పై పిం. చ్చి యం. త్ర ఖం. గ ళ్ళ. య్యె క్షే ... యు ద ని ప్పి గా యు చె ... గా న కా ని ... చే
నా లు న్నె లు । శ్రో... ము చు ఘు ర్న వి శే షు తే. బ్రు తం. । బా న ర స. మా ర స శిని ము నే ఘూ రి త రం. ఋషు గ స. భే వ్విం చ్చి కం. । గ న లు చు బా ... న కుం.

గె

దే. డేరి సాం వై మువారాం త్రం ము లోనె న మ్మ వా॥ దె సె జ క క్షే బర (ధు) మ వి తాం న మెల లనైవె నే న గ్ల నె గ్గ గాం నె ల కల క రెన్నె నె ర ప్ప ప్పు వ ష న్ దేము॥ వాం రిసై
నం. థ మ వి లాం డె రాం త్రో దనం బుము ల్యా రన్నె నె॥ శె వె శ నం బై॥ బె ర శ్రెం బ వ స్రం బ్బుము దెనెలు బెలెనం క్షల యు స్మ వల లు ల్లు వి జ యం లాన్న న ధాం న్ని త్యై నె
సునే వ్వ నె నె వవ్వను మే త్తే దే వ్వాను వల్ల వ (త్ర) మ శ్శ లుం (బుక) భూరాం తథ భాం పలం గే త్రి నం చిస రి॥ రో గాం క్రిం చను స్నం బై బతం దాదివ సం బుము నె భు వ వాం
నె వాం వనం బుబుసు భాం వం బుము నం బ ర గు లు కు న వాం నం బ త్తెను నాం న మె యేర బుము నాం ఉ మ ప్ప వ మ యం దాం పెప్ప గ రాం నె భ స్త్రి క తి కాం నె వ దా తె
నమ్మాం నం. బము తై॥ న్ను మేం వాం న్ని శ వి వి వాం క్లహాం న గ మే ట్ల నై క్తో బి య్యా మేనె య్యి వ రి (శ్రీ) మ వే ర్దం భ్యూ నె తామ్మ ర్క్యం తం రు న్ని స్త్రీ ప్రే మ నుత్తై రి న్ని రయున్ని

స్వామికి [illegible] ... నరసింహ ... శ్రీ ... [illegible]

నరసింహదేవు(ప్రకటముగ నగ్గి రథము చే బండ్ల నొంచి వేంకటేశ్వర మొగ్గ మేగ బాం గుతరణి కం ... మొయి నురు గోత్ర భారవ ప్రభూం ... బుబాంధి

౦ గోపురం బులుకు ౦ ఉదం ద ... దరవమె లరవయోధ వేలు వెంట్రుం గొం చుశ్రీ ధ్వాధి రెడ్డి (యురు దేరం ... మద దెద భారముననె యన౦జూచ్చు

... చిం(ప్రభు ... ౦దరయు ... వెళ్ళి ... పెళ్ళు యిడ్లు జూచ్చియ ... ౦ వశ్చు వార వారం పౌని యం ఈశ్వర

... కనె పోరు మరుడునక్కి ంది యాది(మునె నె లూలూ ననచ నిద వచ్చిద వచ్చిల నెనె సూ ననె గని మొ ... చెర

శ్రీరాం చిరంతనకేశగాం సత్యా సైన్య కొడు వ్యులలారాప వసురక్షి వేదకదెచ్చి మెరసి మెరసి। యెండారు యేకొని సెంతారుయవి వేచియు తలును సజ్జ బట్టీ రాజై
౧౪ యోండి వారణ [illegible] జ [illegible] యుంచి వాం యుంచి పాండి పాండి కెరవియోం డియోండి। తనికి మ్రొండు జాల్ల తరి ప్రొక్క దొడ కించము కే చల్లిబడిన నక్షె
దవి వెదవి [illegible] పోం యు [illegible] వెల్లపోంల నంబుగనినవాం శృంగాం వృన్న భావంబు యళీ। బిరి థాగాం దులనలంకవి దుశై మెసెం జబ్బెవ్వే
ం శ్రమలు [illegible] రయ్యా మ [illegible] మేరువిధ రునలుముం నశితే ళ్లులు పూత్రా రం బరి చాంతకులచేత నపు సేతంబైన ఘారాం బ్బి ప్రము బె
[illegible] రం బ్బి [illegible] డు పూర్ణాని విచిత్రా వి త్రే వెరాం తన వంబుయ న [illegible] నం ధిం [illegible] కం [illegible] తప్పని [illegible] చే యుంచి సేచదురిథ

[illegible]

ష్టుడ (గ్ర)హం ఙ(గ్ర)హం (త్రి)శ చన్నం దోషాన్ని తివ । దానసె ద్వయి జై రి కాం (ద్ర్య)వ న గ శేంర నెంచిన తాంబూల మోయి గోనె మిచ్చి నల మియ వయ్యం డో

తేం పుర(త్రో)మ్మ య్యినెం దిడ త దనం త్రరం జ్ఞానము ద్విధ మంత్రై అోక (క్రు)ము కనుం కై (ద్రే)మ కరం బ్యుల గుర కునం బ్యుల గనుం గోన నము తజ్ఞల

ధం బన్ని నం డి రపం జనేం పైన పయు డెం డెం ఖ వల లం గాం ంగ రిం చ్చు చు ం బర వ్యాలువె ష్టూ చు । దా ం యు చు నె లుం గా త్తి నవత్తి చుం గాం డె

చుం బారం దూడో నె కెటై ష్ణే (త్రో) భవ నిమి (త్రు) ం బ్బ గు పె యు పె యు పాం థ క నిడి వన వాం దనం బానచు కం చ్చే గోం ప్తోం లుం రాం లారికె నెయువం బ్బులు గు నం నెర్కొ డ

స॥ (బ్ర) మం బ్రహ్మ లక్ష్మీ పత్నీ యు పుయు రు షో త్తమం డు. షుం ద్వారం బి రుం ద నం బా శ్వ నం బ్ర...
యం త్ర కు నే యా వ ఇ న మే యు బ్రహ్మ న (బ్ర) ప త్రై చూ బ్బి త మ యు చ్చా లు నుం. డి రి । వి (ప్ర) వ రు లు గో పు వ వే ద్ధి
జ నో నం బ్రహ్మ. కుం జ ని రి వా న్న దే వం ... జ్ఞు జ న నీ జ న నే మా తే న లన్నా. బ్రహ్మ నం బ ర మో తం త్ర న వం బ్రహ్మ.

[illegible]

[illegible]

[illegible]

దె బ్బ దరు। మా యా మం త్ర [illegible] ము బి ము స్త్రీ మా ం న చుని తిన తాల్లి [illegible] తె యు ం రక న్నరి। నా యు న మ న ప్రా భ మే జల భరా ర వ మె న నై ం యు కు

బి న ప తె యా నా వి ఘు డు ను। త న త న నాం మ మే ని ర భ ల త్తం చాం క్షి న నె గ్గ న భా డ చూం ప కొ యు న గా డి న ని న లా భ్య యు గ

మే ష తి ఘ ర మ యు ర్యోక్షా। యు కె ల లవి త గగ న రం న్నం జబి న। యు ళ యుక గ్రాం మెన్ని రు గు నైల్ల దెర్యా. యు ర్రా డె. డి చాగ్గ న ల వ డి మ మె గు।

లు దెరయుస్త్రీ। [illegible] యవ సువ దగంక్షె న పొషల పృహ్వాబంజు లు యుద్యు కయజల ఘా ర. యమె ద ఘా రసా ఉ ల [illegible] బ్బు లు పె రవ దె షొను జరశ్రా నల వి.వర్గ
రగం వారవశె పొ లు తగగ జె లు గాం నిరుల మర నవద సంమజ నృతం యనియ ఫ్ఫు నర నరావ దాం గం యపు న గ్రా ండుమ్మ రం [illegible] బుబ డ నా। త్రై యం బస్సు వ నారా
యూం ఘంగ్నియ [illegible]। పొంది త తవ ఖలు తాం రుణ్ణి [illegible] ద్వారం ని యమనుచు। పువత్థి వ [illegible] త్ర యుక్రా త్ర యయు షు దనా సు.ంద్వై యన్నాయు ధాంగాం తెప్పరను [illegible] ర.
మల శ్రీ [illegible] క ములధవాం సంఖ్యు వాయు వ్రి. నం [illegible] సంసరం తే లూ కరెం. దాగా నక [illegible] యవ ది ఛదం.[illegible] వ దిం।గారాం మంరర సుద్ది రం చ్చే [illegible]
[illegible] ర మ [illegible] యు [illegible] యు।జల రవకాం ల

[illegible]
[illegible] లకవి మ [illegible] గ [illegible] యత [illegible] దవ [illegible] లకు రఘు కర కు [illegible] కు [illegible] ఘ యు [illegible]
మాం లక్ష్మీలతాం త్రి [illegible] యస్యా శ్రీ యశో గ త్రి [illegible] యములు నవ ఘ రాం [illegible] మైన [illegible] పాం ధ యం బ్రహ్మ ఖ కెం ఠ [illegible] చం ధ వ త మ్ములం ద [illegible]
స్త్రీ మ [illegible] బాక్షి దిం [illegible] శం ఠం బిక్షాం । గ ం ఠూం షాం న వర త్నమై [illegible] యల గుచుం గాం ఫాం త్రాం వ [illegible] మే ద్విం ఠ [illegible] హ్రీ ర ది చు లం బి న వున్ [illegible]
క్షిం చిచ్ఛ్రీ [illegible] షలక్షం ఠూం క్లీ [illegible] గి యక్ష మాం న విల న [illegible] ఫ్రై రయ లై ఠం య వర్ణ [illegible] వ [illegible] గ మం [illegible] నం [illegible] ం బల [illegible] యుం [illegible]

గో పాలనె మిమ్ము దేం బమిలంద నెవియు [illegible] క్రో వెడుపచమి పట్టు నన్న గెం చమయు క్రేం మెగ్గు రు నై చవింపు । న [illegible] వితబవిం [illegible] మటీనమి దృమ [illegible]
[illegible] కరాంనన [illegible] గాం మేలుగ చె ద్దో వ [illegible] నరవ మిశ్రి తనీత ము [illegible] చం దణ మై నెల మ డిగ్గ నె క్రో [illegible] విని లఘు నం బవి [illegible] నె చవి గాం నలంయ క్షయ వన [illegible]
[illegible] మ మై [illegible] తమ గు [illegible] న బూ స్త్రు నె తనె మగ్గె మె నె వన వి లు ప వి ఘు తన్న లగ్గుల తాం త్యం బ్బి గు । వన [illegible] వి ఘు నె దగ్గ వ పు వ్వ గ నె [illegible]
[illegible] ం య నె య ల్లున మ [illegible] నన [illegible] దెని [illegible] ద లం బ్బ నయం [illegible] తచవి [illegible] । ఢ్వ మి త గో [illegible] ద న [illegible] దయు గ [illegible]
[illegible] ం వె [illegible] ద [illegible] ం [illegible] ం బమ [illegible] జున దు [illegible]

[illegible] దియు [illegible] వెం [illegible] దం [illegible]
శకనిలో, యనగంజినె యుజచి [illegible] ఘుద [illegible] దైగెయవయయు. ఙ్ఞవరగి (శ్రీ) శ్రీనవిర [illegible] విదియనెవన్నగ్గనకుంతశ్రీనవరవ [illegible] [illegible] గదై (శ్రీ) రాజౌ యుద్ధ
చక్కని రిశనే నేన గాప్పాంలకుమారుల ద్వైగియ దైగిరిభుజేయగాంగకన్నిచిరముద్దు యదేయగేయతాంరతాంయుయ వరవత్రై [illegible] లకుంత్రైరయుంగన [illegible]
దాట్యం నిడువరుకాంల్లిఖి, కడుకైలాం పగమన్నునదిడెంకడిబి, [illegible] దెదియుం, ఖరాతుకైమేం, ఖర నద్రైలమునవాంరిజ్జాంశ్రేస్సు, కదెంబి
ఉనుత్పేతానిచు ఘుమితనికి, శ్రౌరియచే ఉమాత్రైత్రిభుంగిజినె దెంచ్చుబలం(బౌరనతనివతియుంపుగ, శ్రీరూం లునలై నమాంకునిచ్చేయునై నద్రౌజుమునయవయయుఙ్జని౦చ్చే

డ వృక్షయు వెన్నెలని తృదాంగమన కారణంబున బుగుసపాయంబున్నులు చెంతెంచె(నిశ్చలజన బాధకంబున్న కుంద గణం జ్యోత్స్నమెరి నవొవులు నెపాని
లైన నవార్ణికనొండించె వలియదోయి(నిలి చినజంపు మెంత్తలనెందద్దు తిరిని త్రిపుల మెరవృల జాంవబాడు చే(బడపే(నడవకు వచ్చిన నదత్తు
నతిద్వశగనియ ఘుటిశవియు రగా నకకవి. ఘెు(శియ లో జొచ్చిన పాంయికన ములు గ్రుంపుపైలు గలు చాచ్చి యాం వలికి బూపు గ్రోడలు బవలు
న్నపాయు శ్రీడకొవె(నైయుబ కలు సతిరు గి చూ జేశ పం ఘుటి లిప్త నడునే న దుగ్రే యడు నాపుం నకివాం రి(న ... రి కిపొరిగా సున డిది వేంచి తుషుసేలుపోవె
... నవ్వులు ... ఖర్వ చె వగు వె ... చిన(చమత్తు జాంని ... వేచి నియు చుం ...

[illegible] ం గ [illegible] యు మ [illegible] చే [illegible] యు మ డె [illegible] వ [illegible] ది బ్బు వే [illegible] డ్రి చో [illegible] స్రె. పి [illegible] దే వ యు [illegible]

[illegible] కు వే ల్లి ని నయె నం ట్ల వ [illegible] న [illegible] బి చె చె [illegible] ము యె [illegible] గ వే [illegible] ని శ్చ తం చే మి యు పాం [illegible] గ ల దా. మా. డు నే భా [illegible] మ నం డ [illegible]

ఘ్న గా మె నం (బ్ర జా [illegible] వ లే మ ని మొ [illegible] న ఖి [illegible] చేం రా [illegible] నే చ క్కు [illegible] డు [illegible] మే రా ధిం చ్చి ని జ న పు [illegible] షం బ్బు లు ధూం. మి యేం త యుం. [illegible]

బ ము. నే [illegible] చె ల్లు ద రు. శ్రీ పూ డా ర చ [illegible] తు చ్చు ం డ [illegible] పూ అ ఘు గు [illegible] ఉ దీ ని కి ని నె ల్లం డ న [illegible] ర ము [illegible]

[illegible] ం పూ మొ ం డ నై. [illegible] ప [illegible] ం [illegible] ము కా కుం [illegible] రం [illegible] ం బ్బు లు చా ర దో తిం పూ ము లం మ గ లె వా డే మ గం చు టు లు గు ల వాం డ్లు (

శ్రీకృష్ణాం ధనం జయ గాం ని వి వే. వ్రి శివ ధం బ్బమున గాలునను జ్జయ స్త్రీ క్ర న క్రుం నిశ్చి నె పుట వ వచ్చు బా పాం మ్మ. ని న న ఘ్న. నాక య ని యు త [illegible] బల వం స్త్ర యుం బె
[illegible] న కాహ్లః శవం జ్జయ నకు ని యాం రిం చూచ లు యలు [illegible] వ ల్లి యలు లు పె చి వి ని వి యాం దే ష్ము యు ద్రు వి వే। తాం ద్బ్రి ని. వే న శి యు రు లాా ని త్త ని స్త్రీ డ రాజ్బ బె
[illegible] యాం [illegible] పో శ్రీ క [illegible] నాం రి। పొ క్రు వ న డు వ న బ లు దె న బాం. దుం డి యు వ యు [illegible] శి యు బవాం వి దాం పాం యుం బ్బ లుం ఫ. డి యు త్రో
[illegible] జయ న ంశు [illegible] కు లు గాం క యు [illegible] యు క్రో ని యలు ల చే ష్టుం. బారా యు వ డి యు న్యు। ద్రో క్రీ వ డి యు సు। న వి గు వి త్రై లు పూ చె డి దా శ లుం. డె
[illegible] లక్ష్ము లాం [illegible] క [illegible] యు స్త్రుం. భోకు డి ం క్రీ నె యష్ట డి యు. క్రో వి శ వం చూ [illegible]

[illegible]

[illegible] జెన్ని చే [illegible] కు [illegible] తెం [illegible]

[illegible] ర [illegible] (యిద్దేరు ౯నెం [illegible] ం వద్దమ. నుచేనే పొద్దలి [illegible] ౯ంచువచ్చె యి మిథిలాపురం [illegible] నొ పంలు చే [illegible] ం దై యు [illegible]

[illegible] నూం డి [illegible] దరు తమ్మెలాగొం యుక్తి ఆక్రొం పెద్దు ఖువడి నూంది కుది యుం తు బొప హ్య నె నె వాం డు బడ [illegible] దియు నె మ్మధ పు (మ యు వె

[illegible] మ్మడ్డు — గఢ్థి ధ నె న వాం రణు గుదె యు అగ్గొండ నె జ డి యు గుప్పి (యొదక్కె ట్టి గడి యు ఆగొ నాం గి పుట్టు దు నె నె వాం డు నె భా దిని

యెవ్వలనదికిగె(మొగదప్పనం ధూంధూ మోం రలు నేరు ప్పాము. ననువాం డులై గాల్లలచ్చాయి నేవులు (మల్లి చరచే చే సాం చు (చే ...లు ౨ (భ్రమ ౮ (వాం శ్రీ చే
నుఛక్కు బిరుడులు వలిక్కిపలికి (మొల్ల. గెర్భోం ంబ్లూరు బుండొ డీ పొలములరని (ంమ్రే ఘ. ఝ్ను ను గనె క్కాని బిం క్రే మొనగ్యు వేఫ్ నెమ(గన్సం న్నా వేంం చ్చక్ను
న్నెతాం సాంబె ననన్ననం తం మం ఛుం ఊ ... చేుం నన్ని పన్ని చినమాం నసులు చన్నినం దొ. గొపేలా నకునట్టవ్వ ... ఫ్లు ఫూ తెబ తాం ంతె ౧ బె ౭ం నెంం ప్పన
... [illegible] ... నుకు వర్ణాంరు ... లంబెత్రేంం(దుక్రం థోకె ... [illegible] ... యకొరం ధయుంం నె౭ గాంజ నుదేరః ... దం(ఊ ... [illegible]
[illegible]

[illegible] ంక ది. వె ర గ [illegible]
[illegible] లం [illegible] ధర్మ [illegible] వతయ [illegible] ధా యుం మే కవ [illegible] గాం [illegible]
[illegible] ధ ధర్మజు [illegible] యాం నర [illegible] చుము లక మచ్చిక నంయనం [illegible] రుంటు కృం [illegible] రం చుచు నరన పా [illegible] యన్న నష్టము [illegible] చుములు [illegible]
రం చుములం వశిష్టనం [illegible] యు [illegible] గోష్టునం. దె. యాంగాంత్రిగ యుం ము యు మఱ వాం 8 యెతెం చ్చి వె 8 ం క్రి కష్టులు కమాం యాం రాంచు కాంచూరా ఘులుం
గురు శతంగ్నం బ్బులు కృ భక్త ద్రజు మేలా గాంగ బ్బిదిశ్రీ ప్రతన శాంకచుర సంఘుం బులు చెక్కె యుం బా దె చి రక్తం బుల్లను వింనింట గాం దెరలం

౨ బాలికే కుశలంబు నిగ్రోవ్యాఘ్రులు కదంబ వీనంబు మైగొ ఋషిచయంబు సీత్రులంత్ర భోవనేయ యేయ గోపు మనుష్యుల లోరాధికే యయతికై యయ సైనకిల రంతై లుతై చయ చయ
నం శ్రేగాకింబు చుచు బిందుచు చెనంబు [illegible] చెలకి చెలకి భాండసంభారంబు [illegible] గువింబ్బి గోడలు గోరాడి గురు సులు గుర్తుల దాంకి బఘ్నలు ఖిశగం
శ్రీ శైబాయు పంబు ఇ [illegible] బుడి [illegible] చితయు [illegible] లు మగుల సైత్రియాండు వారు సేశిశ వృలు గాం త్రికై సెంబది రమశే డె [illegible] డయ్యి వాడవెల్లి గలరు
[illegible] ఔత్రి [illegible] కామరు (వింబ చ్ఛరంబ ఉదా స్నాక్షె దృగంబ గ [illegible] పుగచూంపె మయ ఆపయ (అం త్ర్యం (బ్రుభాం [illegible] త్రాంబగుయ యలు (బంభ కుంబ [illegible]
[illegible] పాలుగ [illegible] శేవంబ గాగ రంబ [illegible] చ్చితత [illegible] మాం [illegible] బంబు [illegible] [illegible] గొప్పుస [illegible] [illegible]

[illegible] ని రి గు ప్రా ప్తి [illegible] లు వి న్న ని ఘ్ని ని దయ [illegible] కు మాం [illegible]
సవ పూ రయ త ర్క ము వెం నిష్ఠ [illegible] యు చూ కె ల కె [illegible] సం త్తో ప కే వ తాం త్ర దయ లవ ము లు దు ర్గ మ నుల్ల మ యుం పటవి నిష్ణ మోం [illegible] దుస్థు చి [illegible]
వా చిం సం య కాం వి శ్రే పు గ ఖు ఖ్యా స వి జ [illegible] య కే వల గో వ [illegible] జ్ఞం బు మ లు [illegible] గ వి వ రాం క్ష స ఖు యు [illegible] o దే గం భ ర మ లో యే క్షే వ లి [illegible]
[illegible] గం బు మ ల యుం ద్దం ఖ్య గ ఆ వీ ని థం ద్దిం పు కు. డి న మోం [illegible] పేం ద్రు (డే ఖు క తో మేం మ్ము దిం [illegible]
o మ్మ స ని యా గాం గ (త ల కై కూం చి (తి మి. o ఖ్యు నిం ద్ద రు స మిం రు (స త వ వం త్యు లు వి క్రా త్రి త వ వి వి దు ఖు ఖ వ ళు కాం వృ న వీ ని మ ది (o పు

సొంపిన పాండవ శ్రేష్ఠుండిజ్జిర్నేం నిఖయుక కరపుం తే. జుంబిత ముంజుం బొత్తి క్కా నే పాండ నిజనకుండ జు జొ [illegible] క్రీనలుం బ్బుగు శం క్రైరత్న సా నం బ్బు రా పం కిం చ్చిన
నత్తి రగు నని రూపించిన సుం థకే పాంకేనం. బ్బుసక్కాం డి భూపాం లురపు నిడి గొపాం లురం దధి కొండ నిర్గెంచ్చిన యశాం గ వీలుం. జూం చు చు మక్కి థాం గ్రామ
లసుం వేషుం బమ్మైడెం దదయు లాభాలంగా తుక మ్మెుం దగొవవష ములలుం జుచ్చిరెంచ్చిగొయాం చ్చిలలుం క్కొ [illegible] ంభూంవి దళ్ళ తం పం డ దం డెం వాం త్రిక
తాంచిత ం శ్రే యు లైలు క్కొనం దారాం దాదిచ్చి తచి త్యుపై రిపు డి. దొంగుడెం దెం [illegible] గాన్రియవయన్ని [illegible] ఘుచి త్రాని నని [illegible] ం బ్బు [illegible]
వెన్నెల [illegible] నవంబ్బెు [illegible] నికై [illegible] నం జూం చు చుం న్ని ఖాం రళ్ళ [illegible] చి. నం. దద [illegible] తి యు [illegible]

ప్రాం యాంరిం బరా తమ్మ నిత్య వెయ్యి క్రొత్త నిం కోసాయి కి బెవ (క్రో)మ వాని [illegible]
ల రు ధ్రువ ముల నె రిక్రం గుర్తు ల్లు నెన నెరిం వయ్యి జం ద్రా యె నే దుష్ట [illegible] (జ్యా) పొ [illegible] త్రి జీ పుద్యూ నై చే [illegible]
దుం బు వయు ల శ్రీం వాం చ ధ్యాం వ న దీప్తి న సుం దు నే । ద రొ బ దత్త త [illegible] యొం దు నై యొ [illegible] లురా వుం బమ తో దుం గ ణం ది న [illegible]
ధు ణ చ్చు యుల న నె జా వ ల లం క్కం మ్మడిం । గ న లం గ స్నె ని వా ని లై గ వి సె జే త్రు ప్పర్గా ధ్య శవ ర గం తము నై య గాయ పా ద యు బు ష్ము యు
గుణ్యు సు భూరు. వా ము లు (నె క్రి క నె గా ని. జ న క్రొయి యె న్తి బా గ దు । నత్త్యు న ణ నె యొం త్రొక్క యు లాం వ మ ర షా డి దెు (జే కే బి డి దె యు నె త భూరము

శిరమున నడుమ ఉ[illegible] తండేయుక్కి నెంమొల్లుయుం గణిగెనిఘే లూక్కొ యాడుపుల్లలాం (బోషు [illegible] వగెనిచన్నుకేయడేం చే(నం భోజా
బడుచుం త్రా తిక్రాం త్రీమయు నెం ద్దగాదొ దరతాంగాఘంన్నే దొశివక్రమ జాలవతెం జూపినెజ్ఞాపవం [illegible] బాడివెం(ప్రవంగనెమ్మెనియుంచిత్రం
గియుస్తాడివినెడుదహ్నాలక్ష్నాంవమ్ములబాడెచె మెత్రెం(ఘరన్నెప్రైచివెనమ [illegible] యురిత వత్రీగాం దూంత్రిసాం మెళ్ళ
పడెమనాతుం డుచూంపుభయముళ్నే ంద్దయవయనైయు [illegible] వెం [illegible] యురువదెనయుని [illegible]
నంగలపళ్ళపాల నైప్రునైతం బ్బుతెౕనదనినాంయకయకొం ద్దరగె [illegible] మ్ము [illegible] ఌపె [illegible]

శ్రీ। గ్రహ మే నైవ [illegible] కేతు [illegible] ఆపత్ర [illegible] వ మూర్ధ [illegible] సుతో [illegible] డు చే [illegible] వా సు దే వ [illegible]
[illegible] న రు ష్ట ని రు [illegible] యు వి [illegible] ం బా ఫ యు కాం వ్యా గ్నా వ వ ష ము లం ది రా [illegible] వ మాం స చ య వి ఘాం స మా ర యె న ం భాం వన బుధ వ మ్మ
[illegible] త్ర వి లా చి నే గా వ వి క్ర మే వ న్నా స్త్రా త్రు ర్వి న త్రి త్రి ర్న గాం। క వ్య గాం కే యు ద్వ గాం చె ద న్ని వే భ య ప్రాం ని ము ని కృ ం బు కుం [illegible]
త్రా త్ర ర కాం మ యే ం గ్రహ ము ం బుధ న గాం చే త ని వాం తు తై వ కాం లు నే మి పు త్రా వే దు వ రు నీ రూ పం బుధ నం బు యు నాం కుం క్రే డు శ్చ యం గొ రి తెరి
[illegible] నః దుశరి ఫ్ల వ ఘ: ఖ వ సని కే తు ర వనిం భ్రుమ ఘం ఘు ర క్షు ణి సు కేవ తం బా క యు యుం గ నొ క్క కే ర గ్ర వా ణి లాం భం బుధి సు। శా గా భ్రా నం బుధి లు గా వె।

శ్రీ ... డి నృసింహం బహు ప్రౌఢి యేవం జ్ఞాన ది ... తలం పుయి కిచ ము. డే తై యుం డు మని యే తం. డు నే మే తిం ప నక్షత్రాం బు సన తి ఛ్ఛం డై యు గేయ త్రాం.
ము ... ల సాం వే ... ం బుసు చ్చూ నం. దం (గో పృ డు న యు శ్రా ద యు సి సం. క్షో ఘ మేం. ధ్రు (ఘుం ఛ కు డు మె చ్చు ద త్రి నే గో ప్ప కో యు (నం నయుం పు ... న నం. (భ్రే) వెం
నే రు యు ... తె లు య నుయ ... యున (గ) చు శు వృ ... నే ఛి ము శ్లుం ద యెని (న వు డు దే వ ఛు లు ము సె లు నం బ ర త ... లం బుడి నే నం డి యు త ని వి జ్ఞ యు ... యు
... వేం రిం లు య ... లు ... లు చు
... జు చుం గ నం. ... నే చుం డ రు ఝ డ ర ... బీ క రుం డూ ఖాం రం. బుమ గా న ద ఖ్ఛ్యు క ఖు గ్ల బు ... రయుం. త్త గా ... ల వు ... క ల చి తి తి ధ రి (త్రి) ప్రా జ్ఞ. హ ... రు
... శ ... ల ... పు ... రి బి తి ... యు ... డి ... రుయుం. ప్రే నెం. డు ది భ్రా. య్య గు వే ... కయ ... ఓ క లి గే ది ది బె డు గు (నా ... తి బి ... ద ...

[illegible] నం౦ । ప్రా [illegible] తా భ్య్యకృ [illegible] త్రి త్రి మే ష్టి యె స [illegible]
[illegible] ం౦ గ న ఖ [illegible] ధ త్రి । శిలాకద్యే మే ది రావ వా కం౦ [illegible] రవ । జ్వ సై రబం౦ ధ మే [illegible] నె గ్రుక్కె ధృతె ఘూ త్ర గౌ ద స [illegible]
[illegible] యు మ్ము [illegible] దవ [illegible] జ న తొ నె ఢమ రుం౦ ఋ స్కృ పో ది వి న నం౦ దుం౦ ధు మె దుక ని । యర చే వ వీ [illegible] నె లొ మొం౦ రలు త్రే శి త్రే శి । పి రు నోవ
[illegible] ం౦ డు ం౦ డు త ర వి [illegible] ం౦ మెఖ్ఖ లు వ ఖ్ఖ త దక్రి నెం౦ డెం౦ ఖ్ఖ పై త్రో చి త్రో చి । చె దకి నె న వ లెల జ న ని । యె కొ కలుం న తైరల దొం౦ కే లవ ఖ్ఖ
త్రి పిల త్రిప్పి । తెలి బి గనె [illegible] నే బరి గొ ని యం౦ నినిఉం న దరు ఖ బా ధి లా న యాం౦ గి యాం౦ ని । మె ఖ్ఖ కం౦ ఖ ము లవ డి, గ డి వె ఖ్ఖ వె ఖ్ఖ । శ్రీ వీ పూల

[illegible] యు [illegible] కయు [illegible] చా [illegible] సైజడ [illegible] ఇవియు బ్రహ్మకు వేరుగాంగ । గడదియుం బోధము గమ్మి [illegible] గలచియుండెయు [illegible] ఇయు చూంపరుచుం [illegible]
[illegible] గా [illegible] వియుం దిం చెప్పయు [illegible] లాం [illegible] కనదోచు లాం వరన మూనిని ద్రవ్యం [illegible] నింt జూలం సవేక్కు చుసై [illegible] సై [illegible] దసై గాసం
[illegible] యుం [illegible] లవా [illegible] త్రియుం దవ [illegible] లావు రెం ప్పున్న చేసి [illegible] యుం లారాకే [illegible] యు దే వివి రో [illegible] బ్రహ్మచం [illegible] హాలాం
[illegible] సమదేన [illegible] జూం దుప్ర గాం [illegible] మ [illegible] కొ [illegible] నిమ [illegible] రబవియు సై క్కా కే పొ [illegible] గ [illegible]
[illegible] యు [illegible] చెదుం గ [illegible] కొ [illegible] కేం విరు సు [illegible] పొవగ [illegible] లసై [illegible] డు [illegible]

[illegible]

[illegible] విం చ్చి [illegible] విం చ్చ [illegible] డు [illegible]

[illegible] వ ద్భు జ వి రవ [illegible] రము [illegible] మ [illegible] వరం [illegible] ద లు శి వు చె న్న [illegible]

[illegible] యదిగ్గి కా [illegible] త్ర గరం బసవ గరం బసవన్న చెన్నం [illegible] మల్లి వరి భూజం దేం [illegible] మల్లి [illegible]

[illegible] డే [illegible] దే [illegible] వ ర [illegible] వి భా ని తం దు గ్గ దా న్న ర ధిం బా లి నె లాం [illegible] క ర [illegible] మ [illegible] తుం [illegible] మాం ధ [illegible] మా న్న నె క ర [illegible]

బు [illegible] మల నె [illegible] (యేన్నా) దానంద [illegible] తలకుం గట్టి నెచ్చి (తన్నె న గొప కుణం మొత్తు ల [illegible] నం భావించి చ్చి యెన [illegible] రం బ్బు కుం బ [illegible] మం దేవు [illegible]
యెవ [illegible] నగవి [illegible] నక్కి ఘ్నని యె [illegible] కొడుక (ప్ర వక [illegible] జని తవమ వారి విభ వం దు వేని శారా [illegible] కల నం బుమ [illegible] మ మ న [illegible] దశే ష కు
లరి ని [illegible] బుమ [illegible] గాచిమ [illegible] ధరలా [illegible] ర జ్జీ వ న మే శు గ [illegible] కవి భూం షి [illegible] యశ్రా [illegible] గరి మేం [illegible] స బే చ్చ [illegible] యెవి దం [illegible]
[illegible] కొం బుయి గాం గ [illegible] కి నె మే లు [illegible] చె [illegible] యు వి దు నకు మి ది యు బి [illegible] మం ఫూం
[illegible] దు [illegible] వ [illegible] చ్చిం [illegible]
[illegible]

[illegible]

[illegible] ... లం డె ల్లి [illegible] వ ప ... బు ... గ [illegible] యు ద [illegible]

[illegible] భా [illegible] నే వే [illegible] వా ॥ వాం ఛం బు లు గో రం త్రీ యెం దుడు వే దు న్నీయ చ్చి నే ధనం బు [illegible] మా కు వే [illegible] న య ది య య ని [illegible]

యా ది వ ప్పం బు బు [illegible] ర మ కి [illegible] ॥ బు గా న క్రే డ నం డె । మే ఱు నాం డ వ ని వి [illegible] నీ కే ద వేం । క వ [illegible] ని [illegible] సు నే లం [illegible] మం సి వ ఘ ం [illegible]

ధి మ ణిం చ న క్షం బ్రి యు నే [illegible] గా న డె ని [illegible] యు శ్రో దా న్యం ద్ధ గో పు ల భి నం ద్ది పు మ గు డ నా [illegible] యు వా దే శం బు న్ [illegible] రు గు ధం బు ।

తా॥ విన్నంతట్టు యశ్లిప్పను ణ్ణం బుంచ్చెన్న నె. చెప్పినాసె విని జనమేజయుండు పైశంపాయనునకిట్లనియె యిశాయుగోపాలు రు వమునిం ద్విజయదిద్భుతమునం గ్గో
చ॥ దుడు దనుంనక్రి (నేదావ్వాంచారం బును చెప్పు చెపుగానంగ త్రికి నింపైయుం ప్రాయెపాచె రెన్నిడా ప్రణానవతి నాయుం వారలకు నిళ్లయొపుమునాచె
(కొపిరెల్లయుం నెట్టిదిరిగానె. నెయిదుడు దారోచిప్పు ... చెం ... దెడుం యుమెయు భుజయుం లుంబ్బునగోపర్ చాశనెవెప్పులం (బ్రాక్రంచూవి(
యుం (యజనం. ... (మొదకను. గానమైత్త్రిశనత్రినం చిక్ని (సరది జగతయుపాజనతనెన్న నిల్లు చుమనొం గరంబును రంగ్రమ
[illegible]

[illegible]

వేశం ... లిగ నా ధు ఫె ర ... [illegible] ... మ దాడి మ రాతా వ సం బ్బు ... గొప్ప దక్కే చి కొద్ది ం దుస ... [illegible] ... తే య్య ఉ ఖ్యిరాతె వ న వి

శశు య సియ నె రు యు సం నె వ ని క ప్పయు దర గ వి గా ... న గుం డె పొ ద లు తెం యుక్త క ఝు కొ ప్ప యు న మె ల్లయు ద . ... గాం రు మిం ... న ల తో గాం తెం ద శ్శు కా మ్య మె గ

సిఖల గ్రాంతం జి గి ద ళి ర వి న ఖు మ వ వ పు వ వ . గాం గ మె డం ద ర్శ నె శ క త్రై యి పా శ్వా బ ల సి మె చు ర మె ద న ర మే ము ... పు లి పొ దం ... చాం పు చ త్రే ద న

గ వి ని చే తో యి యి గ వి కె చూ ... వెం స న్ని బో గ్గొ ప్ప యి కెం కం బ్బు ... య మ తెర ని పి రు దూ బా డ గాం డ న డ పు నె ... ద మె ... తె ర గె నై కొ న గొ పొ లు ల

పూసాం. త్రిగుణయుక్తులనె [illegible] నట్టోపక శ్రీఘ్నణె యుద్యుక్తువయ్య కోటాన్లనం దనంనం డునం డా. దవశనాం ధరనం. ఇసినం దిలకైం చెప్పనయ్యనమోనతే
జలిదరు నమ [illegible] వయ [illegible] లపువల్లి వకుమాం [illegible] లతోడం గూంఢి గోరకుణకవ తలావు రవిపై విహాకించి రవిషవరిరం బయ్యయం [illegible] ఉచ్చయనిష్టగు
వచ్చవయ్యు నననం [illegible] యగ [illegible] ండు [illegible] నాండనమగ బచాం [illegible] డు. దా మ మునె [illegible] చమ [illegible] కె [illegible] నెన తరు పూప్పు మాంవిక్కద
నచ్చు [illegible] నమ్మ విాం చి [illegible] యనర [illegible] గవేల్లో నా దనరనాద [illegible] కు డెవాం. ది యియ్యు నెక్లెడుం ఆవ [illegible] యు ళ్ళు వివణి కించ్చి యయుక్తే. నాం [illegible]
[illegible] యమ [illegible] నాం. డు [illegible] రన్నై [illegible] డా. ర [illegible] త్రి [illegible] యాన వ [illegible] వి కొప్ప రం [illegible] ॥

[illegible] సనం బ్రహ్మ [illegible] ధ [illegible] బ్రహ్మ సం
మాత్రయ త్రి[illegible]నం బ్రహ్మ [illegible] సం బూరా [illegible] వాం. ద[illegible] పరిచే. షై [illegible] నగవీవల [illegible] ధ శక్తిం బ్రహ్మ సం బూరావె([illegible] రం. త్ర రత్న[illegible] బ్రహ్మ [illegible]
వె(సు స్థితస్యం [illegible] [illegible] ం బ్రహ్మ సం బూరావె(బవాన పరిచ[illegible]య [illegible] కం [illegible] లాలా[illegible] ం బ్రహ్మ సమ [illegible] యు గనం బ్రహ్మ సం [illegible]
[illegible] విధయు [illegible] గం వత్త్రి నం బ్రహ్మ స ప్రవాహ [illegible]కం బ్రహ్మ సం బూరావె(నీ తక [illegible] చార్ధయ ప్రభవ షా మ జీవాం స[illegible]ం
బ్రహ్మ [illegible] తలర బ్రహ్మ సం [illegible] శై(నన కౌ(ంధ్ర కార [illegible]రిత భవనం త్ర రం బ్రహ్మ సనా [illegible]వాం బ్రహ్మ సం బూరావె(బవాలు ప[illegible] ప్రభవ సలం దలాం ప్రసాభి

దంబు [illegible] విష్ణు పత్ము [illegible] లల [illegible] చును నంబోవె । వల పూలాపతి వివ దంబును పరమేబ్రం వేలి ంబును నంబోవె । గారణనిక్రొడ్డి దమ్మం పాతున్నంబును న
వనివ దంప్రి దర [illegible] శ్రీ దంబును [illegible] వదవా [illegible] జాంవలాంషవేటు గాంవిలని దంబును చేయి దత్తా [illegible] యఁ పక్రతి కై దంబును । ప్రి దద్ద
శ్రీ కీలావి చిత్తి [illegible] బును క [illegible] రక్షే శ్రీ దాం కమి దంబును మర్ [illegible] తి కం [illegible] దం [illegible] నేతి క్రి దంబును నగ [illegible] యంబును
[illegible]
[illegible]
[illegible]

[illegible]

...వు ఘువటక్షి రి|ఖం మ. కు [illegible] విశ్వ [illegible] గగృత్రీ ణాం మ. ము చేసె యు చేచ యు సుం నవ్వి గారా పాం తి [illegible] యం [illegible] య [illegible] రం యూం యు త్ర మ. శ్రీ. ధర [illegible] బు న [illegible] యు హ్మ

...దు చికెలు వంత్రా| వ జిన తాం బుగు రె [illegible] గాం వల. యు పోం కు.| తె ధర మాం డు లు కిం త్రు యు [illegible] డు లు ప మ ని న| [illegible] న గ [illegible] ద్రి ని నదు [illegible] మం చెల్లి వారు [illegible] తె రు

లజూపి [illegible] పి. యుం ఓం డ్యం నరి గీ ఘ వ యు ల. ఖై జం బు గు చాం ప లం బు మ న [illegible] ల సు ల్లి నం బాం డి పా. రఢదిన మ్ము లు కు న [illegible] యు త్రా రం బ

నవ్వె మ యం బుమ నం క మ ల నా బ్బుం ఓం యువ| యు యొత్తు మాం చా రు లు చే రం జి నొ దాం చ్చినె వి న యం బ్బు గాం ఱ ని క్షు ని యా [illegible] కే యు వీ రే పి యు కు గు వ

క్రొని నె త్రు లే పే ను చూం పి సు కృ త ర ధ గు ర ణ కు చి రాం పు గ ణా లు ల . వే రాం పెం చ్చె దె త పు నివి వి ఘు లాం ర [illegible] గం యు వ యు క త్రు (వా ప ను పుష్టి నం బ్బు చె ల్లి న [illegible]
ప ని [illegible] కు [illegible] జు . యం చే యు డి డి పొ వి పాం గ డె త్తొ డి హెం తు పూ ను ం . గ వి పి నె చ వి ధి వం ఘ కం బుమ ను సెం కతి తి పు వి యాలు శ స్త్ర నిరాం పెం షె నం బ్బు గు పాం యు న్న [illegible] బు
మ ల్లి ర్క నం త్రా యుం దెబ్బి నా ళ పొ మి మాం త్ను ం (ప్రి యుం బై న వి ధం బుమ న నా ర గిం పు [illegible] క పు ర్లిం బుమ ల గు [illegible] క్రి రం బ్బి వ ల నై తె [illegible]
[illegible] నె క్క యాం . గిం చుచు . న డి [illegible] సు నం [illegible] గాం చు ని నం [illegible] సెం ం డం ం గ వి జ్జిం ం డ ను వాం [illegible] యం న్ని బ లి తి పు ం డ నం బ ర గి క బ్రు వి యుం డి పు ను [illegible]
[illegible] ను [illegible] యుం ం డ ని న [illegible] మాం ము ను ఖు తి డం [illegible] వి చ వం . బ్బి లు న ద్ద త ం బ్బి నె ం . ద్రి యాం [illegible]

... రు ... సూ ... ను ... రా ... వి తే ... యు ... ము ... రు ... యు ...

శ్రీ యు ... సహాభా త్వ ప్రే ... ఘ్న ని ... హాం ధగి వచాన్ని రుం ఢిన విన్నమ ... డం ... మేయు జల జాం తాం దర్శమా ద్దాం డి గాం బ యు మా షులన్ కష్ట ప్రు ... ఉడ్డి

ంబుచు సం బులహం త్రాం బ్బగు చూం పూ జూంచి యుకుగాం సం జూం లకుం సరి ఘుని ... యు ... ద యు గాం దుమా ... సచుప్ప తు నిసుంగన్నెం ఘువె మి ఘులు

జవలగో స్తాం కవ తి స్నుం డే కె ఘ్ఘ ది యు యన్న ద్విభ్భ గని సం భాం ర ముక్య యి నే యు ద్యమే చదివిచదు నేయునే ముచి ంసశి వి నే కులు సనే ము నుడి పె జ్వి ది

తవిఘులు॥.నిం ద్య ష్టలి యుం చెహ ర మే శ శీ ష్య గకు ణ్ణా యులర ని చ్చలు ప్రా తని కే మెట్టె తి గాం నయుకే యుత్త్రా యు తగవి గిం పజ గము లి॥ని యు హూ దు త దే సం త్రారం

ఋషి నిక్షే [illegible] కల్పిన మెయు నన్నెరేయుపెం [illegible] లు నైలకొని నిమోయనే మినైర ధువరదాయు గ్నియుక్తం న్నిఘు చంద్రభాగ్యపురు తునరసవ తిర్పన్న నపరవ తము
లు రదనపం క్రిన ఉన్నలోకం బుధి మన్త్రి కనెవు వత్సుం ఋషి లక్ష్మీ దేవి। వామ దక్షిణ భుజమ్ములు। గణపతిస్తం ధుయుకరశాంతి లబ్ధులు గుర్వీయం బుర
ముదిక్ష యువివరము। అశిలదే వతులు కై [illegible] శావలి పాంతాడ లోకం బుట్టు చరణము లొన్నకవం దన్న। విశవమ్ము త్రినిశై యూభ్యం [illegible] వెలుగుచుం డు। వా
గమం బుట్టు యురచిఘుం చ్చిన తథవరము లు। చేసి చోం చిచే య్యుంచ్చి తెలియు డనుల। పత్రి యుదే విధా తు [illegible] పునధాత పునశ్చవయుక్తులు పురాణ మహ
[illegible] దదిని [illegible] వెనలు యు నలోకన్నిం తాం [illegible] దనయుయం [illegible] యూనుని ధుశిలం [illegible]

[illegible] దగ [illegible] శ్రీ [illegible] కలతే [illegible]

పూతి [illegible] వరకే నకనం బి [illegible] శ్రీ దిం పుగం యుకె యుమెచ్చి [illegible] భ [illegible] న మెల్లై । శ్రీ [illegible] కర నగరములు । పాంరం [illegible]

ముచ్చిరు వగు శింహాసకవతి । యిచ్చ దలుచత లచి కలుతు మేమే న్నుస హాం శ్యుకేలు వామే [illegible] పాప్రై బులివే డజనే లుయాలు మీంద

మే పెరాద్దా మమహా మయులు చూపులు । దా మోవర హూరవ షులుకు దరమెను తింపుంయు గెలు వేయు చేతులు శ్రీ ద్విన పేరు దతం పు । సిరివే గువాని

ఉవది [illegible] క్తై హూరు । రా చప్రా హులున్నరు పన్న రామ మూర్తి నైపె నిసె జైపు దుతుము సులాంది దేవళ్ళ చయున్న లిపి తిన్నే తు వద్దిన వినేయు ద కాసున్న సాంఖ

[illegible] గ [illegible] ము [illegible] ం(లు) దేవ [illegible] యు [illegible] ము నం గడతే [illegible] తెల్ల వారంకు విక్రం న్స జై [illegible] ఖి రా వే [illegible] ము నేర ఘు రా ము జ కృ మం గ్న శ్వ గు [illegible] భ

మం బుబు బి చాను క [illegible] పం క్రే ది ఠా ధి మా ధ [illegible] కే యు యి పు [illegible] డె రాం [illegible] పు గి ఠిం దాం [illegible] క పం ఉ కష్ట [illegible] ము లిం తె పు యు క్రి యు న [illegible] దా

న ము [illegible] ప కే నే యుం కని యు పు ధ [illegible] ము [illegible] బుబు [illegible] న [illegible] పు ఉం ద గి వి [illegible] తె యు [illegible] నని యుం నా పొం [illegible] డ [illegible]

[illegible] కక్ష [illegible] లు [illegible] చా పొం [illegible] [illegible] ప ము ని [illegible] న [illegible] వన [illegible] వన యుం [illegible] నం ఢ యుం నా పం [illegible]

[illegible] గు [illegible] ని న ద [illegible] వ [illegible] న గ [illegible] యుం ద [illegible] జై క నన యు గు లు [illegible] ము [illegible] మాం [illegible]

[illegible] చి తశశ్మ్న మి ష్టై భ [illegible] వన్న సే [illegible] తాం జిత బాం వము యన్నే [illegible] శాం. [illegible] జిత లాక్ష్మ సం డలు వీ రాజి
మే [illegible] సాం గ కు [illegible] కయు [illegible] మె [illegible] ణా సా సాం యె [illegible] ల [illegible] క రు [illegible] ంయ [illegible] వ ణా [illegible] శి వి త సా సాం యె ణ్ణ [illegible] మ [illegible]
[illegible] బా డు మే డై కన్నే సం [illegible] తే ష్టే భ యు [illegible] వి జ్ఞ య ద పు త [illegible] వ గాం ది తాం [illegible] వ గ్గి ది [illegible] మి [illegible] త ఎ ను ఉ క్కి త్తి ది [illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ం [illegible] శ్రీ [illegible] శ్రీ [illegible] శ్రీ శివ శివం జే యే సు [illegible] శ్రీ [illegible]

[illegible] ం జే య నా ం శ్రీ [illegible] పూర్ణ [illegible]

శుభమస్తు

అవిఘ్నమస్తు

శ్రీగురుభ్యోంనమః

శ్రీ కాళికా యాత్ర ధరా । లోకైక్య । శాంతై నతా ధిగ్లోకా కలరత్నాకర । త్రైళ్యాంపల్లవ । నైక గుణ్యా రాంమ వాం వాణి వరవే మాం ఉవయుల

న దకుంము శాం నకాం వి గు వాంమ శులకుం జెపి నల్లు రమత్ర డ పరమేశ్వరు ప్రసంగ భాం శ్రీ రవలు ప్రాం తాం బ్రహ్మ నంగాం తూద

జవాని జే చాచే నరూ ు వి సౌందం బహు ఖ్యాతి మోం దిం చెప్పితద నత్తాంర బ్బులు నే ఉ మే తకవి జూవభూ క్షదూ ఫ్రాలు మే డెవ

న అరంతదే నకా తయుం బు అనింప్పదనం దేవా । కాడు చుసు భూడు చుసు వల్లవాం విడు సం । నవిగె బల వే వ్రధాన్నె దొనె య్యకు

[illegible]

[illegible] బు ర క్షే [illegible] లు వ తి తం [illegible] మ [illegible] మ క్షే తన న గెం [illegible]

మె లు సు వ వ దు సు మ చే [illegible] సు క ధాం వి౦ గ భూ షి తాం గ్ర మె లు గు వ రి న మెు క్షాం సు చే లు న చే లు నె ఛా వ ర ప్రా కా ర బి మె ఖి యు గ [illegible]

నే క్షు ణ యు ర ధాం గ స్త్ర ని యు సు వాం సు చి రా న లాం యు న గు చు గాత్రలు మే ము న జా చు చు డ వ చ్చి గా న ది గి వి భు డు యి వి యి లం

మ్మ వా న ధి మెు క్రే మో జ నం బు దీ ర్పు ౦ బు సు న ధే క వి త్రి ణ౦ బ్బు సు నే తి మం త్ర గం బీ రం బ్బు త్తై దే వ దా న వా దు లు కు న బి

న మిం పు న ల వి గా కె ది రం త్రా రాం త్రి గ నిత్త్రి భు జం గ మ గ ర త్న జా వ లం బ్బు లి జ లం జా లం బ్బు ల గు క ల్లో లం బ్బు లం బా ద వి

బడబాగ్నికైలాసశిఖరంబులు గనంబుచిరా శ్రీంబ్రోలయంబు బట్టు గుడుకుందగియ విరహావచ్చుంతప్పన్ని భూంవారం బులు సద్దితం బులగు పామ
జలధరంబులు చెత నక్షత్రతం బై యుపొం త్రైతిని లజాదపొంన జనం బితం బులగు వి ఘాన నం బులు వలన సారవకాలికం బులగు దాంవ ఛయం
ఖసనక్షలకాంనసం బులకుంగరిగెం చెచుచు లగాంభాతురుం దగు వాని విచేవం బుషం ద్రిప్రాణ్ణి జాతం బు వివాచనికిసి పయొంగనం బుగాంక
ఔం డొం ఢక్కయులుదాం కిత్రైయుకడ లనచిలభాంఖం బుబిలదజ్జిచన్న గజాంస్యోం రంబుబు లగు వెలయుపజనసాంవగాంరం
[illegible] క్షల నిగా శ్రీ [illegible] ద్రోయుత్రైను వాతైద్రం భాం లగాం నై చిగు [illegible] కెలాంగ్గాడు శ్రీ [illegible] యం. డసప్పు వాంగసాం. డు. తక్రి [illegible]

[illegible]

డియున్నలలోన [illegible]లన్ని నాకుంగి [illegible] నరయు। రాయడు రుత్త డిశవద్దుడు విగత విరితుండే ఘుటయు యేం రవిరస్రులంగా విం[illegible] చెయు గా మానసింకేల
యూంలునసిం బి [illegible] యుడు నై డి కద్దం బుచి వి యం పి యొక్రే యు యు త్తై లూరగవిషం బును నైవి షూ దం బుబునైం డియూం యు త్ర మే తయు శ్రీ తయుం బును నసునని
యె [illegible] డిమె డియుని చనవనిదు [illegible] విగాం చు। యొచ్చిత ల్లారక నమే నైర రయాం గన గ8 మొ। నేం [illegible] జ(తం బుచి గుగాం తయుంహా నరదిని
నైక్రయు దిన లు నై కై కత్త నక్క జ ఘ గయి వ [illegible] ఆ న చుం గు తహాం చాం లం బును నయఊయ యూ. వవ 8 ఖోడే జైఫు కొక యుం హ్యయు మం హ్య[illegible]
[illegible] యూం ఘు. యిక్ష [illegible] యూ త్ర [illegible] డం పుచ్చు [illegible] న [illegible] లు శ్వం ని. షు త్ర షం [illegible] లా నా బలు [illegible] చేవ తే [illegible] దత్తం పుచునక్కరం ఘు ఠి [illegible]

[illegible]

ఖ్యు న దక్రి యు జి [illegible] ధ [illegible] న [illegible] సే న కన్య [illegible] క్కె చ్చె (పొ లు యు పెం చ్చ ప్రే ధ [illegible] దే వ్య చ్చి వె ర్ల యు [illegible] కె ల [illegible] యు డు జ [illegible] గా నె [illegible] మ [illegible]

మెల గ చ్చె గే ఖ్యు క్తై మెల గె క పె చ్చ వి నె నె గొం గు ద్రిం డ్కు గాం ను వి చి చు ఖ్యం (చె యు లూం డ్వి కే ద [illegible] క నెమ్మ త త రు పో (ప్రొ కె వే డే బో య్యి

యు డి యాం చి రి యాం కె గొ న కె (మే డు గు ఆరొ ని కై కె సు రి కె సు ప్మ త్ర శ్రీ లు [illegible] గ ని త త్రి యు కె ణ్ని మ యు నె ణ ని వా ద వ ల ని లు మం ద్ర రాం చె ల

పెం ఠ మ మే ఖ్యు చ ల న మె. ం ధ్యు జు ల రాం ని హా డి వ యాం జ నా ఘు (ఘాం గ్ర లం ఘ న మ ను న బ రి త్భు భి త మే యు ని (నాం ర సెం త లాం ం త్రాం ం మ [illegible]

సౌభ్రాత్రం దం బ్బులు యుక్కలు విష్ణు ధృష్టద్యుమ్నులు లమ వారిగల్లు వృర వాంతు నిన్నం ఘ్రుపన మెమ్మం కు న ను చు ని రెవ్వ చు యు తే డొలు గుగ తిం ద దివ్య మొం శ్రులు దే

ర మెుక్కు కు పెట్టి వోతెం చను ం యు కట్టు కొం ఖి యే మ దగ్నె నెమ్మ న కుం గాం లాం కవితి కవ్వేల్లు డు రు కుకం ఠ రె గి మ వారి పాళిశ మెలు యు। వెడల బాం రె డు। భూలి క దా

డ యెవి దరి ల ప్తాం దు తర గలం ఖ చయు యు త్రై రం గ్గ న। గాం క్రొం త్రు న వి యం కై యా యే న్య దు కు మొం యుం డు యులు ఆ తి వరాం హాం మెప్త త న యు

దశ ం చ్చిక తపో త్రా మ చే చ్చిర్ కన్నయ వి చ్చేవ ద వి వశి దద్ధి తొం యు మ గు ని ం ధు వ్రు కా చ్చి క లం బ్బి నే ఖు థు యు నాం ని ర మ బాం ం డె నాం గ ఫ్లు జు మాం

డ ల ము ం [illegible] న రెం [illegible] వ ళ్ళు [illegible] వ దం యు వి [illegible] బ్బులు త త్తి రు ల గు ం డు వెళ్ళు [illegible] యు దే యు [illegible] డు గర ము [illegible] యు [illegible] దం [illegible]

[illegible]
[illegible] ర జ [illegible] న [illegible] వ వి యం ఋషి [illegible] లు [illegible] న యు [illegible]
నరవి ం [illegible] గ బ స్తి [illegible] ము గ । తనమి త్రై [illegible] యు భాగార దోషం లు దే [illegible] చి న వి న చి చ్చ [illegible] ం డ దే న [illegible] ప్రు । తన చాం ద్రు లు గ్రం ప్ము । నె [illegible]
1 తో బ తిన నన్నం ఋషి సచ రకోయు యాం త్రి ॥ నై డు గ । తన మే ను మలి కన్నె హ నే రా రె ది గు డె న యమ్మ న [illegible] యం త్ర యు త న్న య త్న మెం [illegible]
హా వ లు దన్ని ఘ్న హ్న వి ష్ణు నై । జ భా గ లు గ ది శి । యు బ్బ జాం డ మ మొ ర వె లుం న ఘ్న గాం కె । కొ ష్ణి కె క్క న కా యు ం డు గా షి యుం డు గ ధి ని సొ ॥ [illegible]

పాలబాలుపై గన్నెమనం గ్రియ వయ్యకె విన్నెడె విలయు రక్కెరకె లం దుండ దక్కకచి యుత నిక్కె యమైడి యుంజై యుదెకప యుంకె యయి త్రక్కె౧ వ్యూయ నం రి [illegible]
కయుఆ పొందమ [illegible] కె బయిగు। రాం పూరు [illegible] మెనిదే వాం మాం భుజ గేం ద్రుం। దాం ఖుం గని భాగ ఖం [illegible] కె। తాంపాం యేలణ్మ మెగ జైనత [illegible] మాం ఖం
యుఅయు లం రవ వ వం బుసం బ్రు బల భాగి మ వ త్రి నిబ దక్షత్రై। మవా గ రవి దుత్తై రె తాం కణ వ [illegible] నాం [illegible] కని పవద్దు యాం దు శివ [illegible] ని [illegible]
యుగు పూ [illegible] లమెత్తి [illegible] యు తాం [illegible] జ్ఞ నం। న [illegible] వి భుం దు కాంభి యే [illegible] న్న వి బం [illegible] [illegible] యుం యు [illegible] యు వి। దు [illegible] న బె [illegible]
బెనవి। [illegible] గ [illegible] [illegible] యుం [illegible] కం యరి [illegible] న యి [illegible] వం [illegible] నం [illegible] మూ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] పూని క్షూ [illegible] శ్రీనంద నందు గు కవన్ణీడ [illegible] దేవిలోనమ ముగాం డి యూష్టి యాం డి। యువ [illegible] రి [illegible] జై చేడే। [illegible] న యే [illegible] బాం ము లుం డే [illegible]

పె ఢమ మడి పూ। లావతి కురికిపె. ల్లి గగల [illegible] చగంద్ధ గలుగనాగ మూవెల్ల గడెనై పాదివి। కరమే [illegible] నంగ్ర విగాంఖ చెయూ వ ప ని హా కుండం గ్గ దాంగ

పనా డొ దయు చుట్టు। నకల్యుదే చూచి లు నుం నకిపా దతని తం(డ్రి। వేగమె రిగి ంపురేలా పూవెర పూగుళ్ళ। [illegible] యు విడిపింపుగ [illegible] యె య్యు విధమువెళ్లి। జై యుదగ
పూరాల్లె యని కల్గం యయు లం యయు ను ఱ వఱ వ(ఙ్ఞ పెం [illegible] తం ఋనంబు గు నత్రా వకనం బుచు పార్వ ధ యయం బుచు వను విక పువు గా త్తిః యయు వి సెక్షి యయం బుచు నను శాకం బుచు నె।
[illegible] గా నన్న పుయు దే యదే పుయు శే పాల పూం న్న [illegible] పూం దె క్క దె క్రె దయ ని(యు కే యు వచ్చి నె వాఙు తె క్కి పూ వెళ్లి క [illegible] తప రె తం బుచు [illegible] నె నె గి। లా వరు [illegible]
[illegible] యతనిం [illegible] లు వడ చిగె ను చి రి। [illegible] ద ల్లి [illegible] యు ల్లిం బుచు రు [illegible] చ్చి ర లు తె కొని। యూ [illegible] ం। [illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible] త్రైం [illegible] జ నని [illegible]

ఖరం ఋమన [illegible] త్రి త్రిని [illegible] చలు అని [illegible] తపుగా వర్ల ఘుండయి [illegible] షృ ని మోక్ష మవె ని ఘుం తు దోల్లనన విషం [illegible] నకకరం

చనుబోళ్ళ సదగ్ర ధూంమ సం ప్రసరతి ఓ విాఘుండయన పావకు ఘంగ్గి ఘుడం గ బంధ నవన కృముసం ద్రియుం నక్షకమెలం భుసినిగాం

రు గ్రు ఒండు గ్రా ల ర్లా ర్లో మా నే మా ధ్ర రి య్యా మొ రో ర్రా నె స్త్ర లా రో ప్ర న మ వ ప్ర ఘ్న ం వ

ద్దు లూ గ్రా నె గ్రు గ్జు ర్లో । ర్థ ఉ నే ర్జె గ్గోలా ం ఓ ప్ర ల ల ం గు రి సె గ్గూ ం ల గ్హ గు

నే ం గ్జ ఋ ం ర్డు ర్గ గ్లా నూ య్యూ గ్గొ లా లే గూ రు ర్గా రి స్తే గ్గొ ర రా లా ం ఐ

ర్ణ ర్లూ రి గ్ల ర్జ ప్ర ర్ణ నె లూ ర్ప ర్ణ గ్జ మొ నే ఋ ఋ ర్త ర్జ ర్న ర్జ ప్ర ర్గ్జు నె

ప్ర ప్ర గ్గో ర్ణ ఒ రి ర్గ్ల ర్జ స్తు గ్లా ర్లూ గో ర్డ్లా ర్లా లే ర్జ ర్లూ గ్గా ర్లు ర్ప

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

చిరి విషం॰ చొర్ని చి ద్యుత్తై షేరిచె యనదె యెం॰ జే యరాం మి దెవ రపడె చూం చు హ్యెం॰ ద్రి రి(య శ్రోదయెం॰ ద తువ తె యెనె(వరి యెని పృడే మిం॰ బు డి న్తాం॰ మృత్తి
వేరాయి బు॰ ఢు(ప్ర(యే ఊర్ని॰ బుమె నె॰ దె వి న్నె యిలు క్షె లు నె ఢు కు చు॰ డె(రపయు(ఢు గోపు వర్షుని॰ ఢు ద క్రై నే వా రిం॰ బా, చి ఋ కె ఆ యా॰ ప ని బా॰ ప ని ని చెచ యం నే
మైనె బొ॰ మే నెకు నె ఝు నెర చెప్పినె యా॰ యెం॰ ు దకు గొ లు పృగాం గ లు(యా॰ పొ యు నకె మి పొ॰ ప్రజ్ఞెని తి. నా॰ య శా య రూ॰ పం॰ బు కేవ లు వి క్రమం॰ బులు
లు ఈ [illegible] ఢం॰ బుమ లై [illegible] ం॰ త్తు యెం॰(॰ [illegible] పిం॰ పు గ్గ లు యెం [illegible] గ నె(ఉం॰([illegible] లు [illegible] (గ్రా పా॰ యు [illegible] నె గి తి [illegible] ం॰ [illegible]
[illegible]
[illegible]

[illegible] దచుకొ య చెన్న [illegible] గా [illegible] పి నె బఘు మా [illegible] గ బఖు వా [illegible] దరు దపు [illegible] యె [illegible] నె [illegible]
[illegible] గడ్డిం డెం తెరు వృక్ష [illegible] నె ఘరి యుం పటగ లం దం నే [illegible] ఫల [illegible] డు రె ఘగెవ యెసే నే జు [illegible] పె దళ లు నిరంత్ర దెవి ప్ప (గ లు గు నే [illegible] నె ని [illegible] యునే
నె యె ల [illegible] లి (గ్రాం త్ర [illegible] యుం దె ద మే [illegible] యుకొడు కు జూంచి (య సు వృ త లి త నై డే ము మొం సఎం గ వ నె మె ॥ వ ఆ [illegible] సు చుం ద న యె [illegible]
తొ దె తి యెం గ వి [illegible] ం జూం చి స్తు రా ఘ వె ం స ని లు తిం స ని త పు ను న కు [illegible] తె లు మె చన్న గ నా డు రా [illegible] [illegible] ని ం స ని యు గ [illegible] [illegible] చి న యె ని తి [illegible]
నే డు ద ళ్యం చె చి నం నె ని నెం వెం నె ని దే యు [illegible] నెం చెప్పి ద వృ వి [illegible] త న త వ్వు డే [illegible] మా ని కు ని చె [illegible] యుం వాం పు పురొచె కె యుం నే యె గ నా పు నె యె పు

మాం పశ్యేః స్వాయన్నాం విమోదం గతిప్రదముపయు పేం గయునుదగ్రాఘ్రయేన శ్రీకా గిత్రయేం. తిమాద్రిం బదగ్రాంసు. పే ప్రభృత గునైయాతి కృసంస వత్సరో. శ్రీమా
న్బిం చము కరమాపవే పైరవ వేణ్ణి త్రాళ్ళ మళ్ళ ళ్ళవే యోమోదం బునుగ బుత్రత ళ్ళులకు రిళ్ళ తాబాథి గాం. విం త్రిలో సెఱగిరి ప్రసయ తెనవే కలి చనంబ
దలి లఘాన్న చెళ్ళిచెదర యొవిన్నిచిం త్రానె. పురాప ఘళ్ళ. యిఘు వేమర బాడిమె యొంటు గాం బ్హన. చెదలిచె [illegible] దెం చిన సు బ్రహ్మ వచ్చే కు మాంరఘ కేల
నెదలిపి [illegible] ం ఘ కా ఉపా. కడిగిం డలు చేసిని రు గాం తిం చ్చితి యూంపౌడ పోం ప్రయోనికృనేం యుద్ధె. కాడ కొనికు లిపెలు వం తృ. గోం గు యుయ్యలు
[illegible] లిపిం. సు [illegible] ఘు లుం ధ [illegible] సు [illegible] ప్రుం డిం [illegible] న [illegible] [illegible] రవి [illegible] నద [illegible] ము.

[illegible] దుర్ఘ [illegible]
[illegible] యవ శోధ[illegible]ం దధ[illegible]ప్య నేమ్ల గ్రశోక జల[illegible]యుం దగ[illegible]ం దృప్యన్నే యం దీర్ఘ బాహు యద[illegible] నై యు [illegible] బ నై [illegible] గు [illegible] దు
వ శ ఇన్ని ప్న నిర్దం దుఃఖ నేం దన్ని విధంబున । ఉదుర్నిరీక్షం బు గ్రోత్పాతంబులు ముందు దమాలోకన వగతి యుం ద్ర శోకించు బెంకి తో మన ఇమ ఢుల దేవ (
యుం మృత్యు పూర్వ లాలోన గతిన్నేం దురెక్కెన । ఘన యు రెకి (యుత్ర రమ్మ బాం వు తోడి వెరమ నంచెసం గెమ్మ మెల చె వి దిచ్చెం తమ్ము మగం కుం నక్త
దితో డి. దలోకం బున గం క్రా ళీ య కాలా ఫాం యన కాంబులని పాలువడి చిన్న । ధమ । చంద్ర [illegible] పాతం బై న విభావరి చెం వరం ఖ్యానే భాను పి

నప్పై గ.గన బే థి చాం డప్రు నే వష భం ప్రభు వె వి య్యె న గో పి మ ఠె రె రం గ్గ నం గ వి ప్పుం డు నే ని ప్రే యు వై ... రె రం గ నె మ ర వి పో యె ద మ. డి య తేం ప్ర
య ఘ్న నే యు ధ మే ని యు త న పాం టయు వా ర ల యాం త్రై గ యుం డు ల జ నాం బ్రహ్మ ప్రి త్రి య్యె సం జూం ... డుం బ్బుాం ర మూం త్రి గ ళై య భే ద జా న్నం
బ్బు ని జ ఖు ద్ధి ని గూం ధ్యం బ్బు గాం నె రం గ్గ.(బ ల భ ద్ర దే వ్యం దాం ది దే వ్యం ద లు చం ద లం చి ... తెం డు నె ... లం ... వి చి గం ఛే ర మే ...
స వ త్యం బ్బు కె న ని ఘ్న ని యెం అ అ పూం సే ష భాం వ ... నె డు పూం ... హం బా న ... గాం ఖాం ... న నీ మ ... మ పాం మ ఋ ... లం
... యం.(తే. ని కె. ... త్త స వ. ... (ప ... గాం ... (... నం న ల ... సా ... గాం ...

[illegible]
షణ్ముఖుం ధృతి ప్ర[illegible] దం [illegible] న [illegible] కి వరిం [illegible] యాం [illegible] ద [illegible] శాం దకల బుద్ధి [illegible] గా [illegible] నిం [illegible] ।। గా
లాకనిరం చే[illegible] దైవత (భక్తిం త్రి ని [illegible] వవి[illegible] ధంగ నభ దభ్రుం వేష్టి [illegible] బుద్ధి (స్తం భూం దే [illegible] నే [illegible] దయు వాం కే [illegible]
ద్రుక్తి చుని దాక్షి[illegible] (నయు దం దిం మెని [illegible] యనం [illegible] తదవ విదుద్దై। దేహ పావ పచ [illegible] విని ని ధూం గతం [illegible] బాం ధన గ [illegible] ములం। [illegible]
షుమ ధన్యం [illegible] నం యవయల [illegible] [illegible] ం బుచు ని రవిన పారవాం బుచు గాంభీ చ్చి నియ అయకా శియ భో ని పుం[illegible] [illegible] దురవ [illegible]

రవి ఘ[illegible]తం త్రాతె డు మి త్రే యుం పమా[illegible] డ [illegible] తెవా సత్తె దిషి మాం దె కి క్ష్మ[illegible] జ్జే ల వి చే ష్టు మై సు రి తె [illegible] ద వి యష్టి వి లాల పృ[illegible] సు నే ల న మ చ్ఛ[illegible]
సెం పెవ దొ ర్ణా నెక్కి బయి పాం దె ని పాం త సం [illegible] నం యు మే యు యు పాం స్తాం విబి మే వ దం గ్న వాం దవి మే లు బు ప్రా యం జీ వి ర గొ [illegible] పాం షు న మే నెం జొ ణ్న ధవ [illegible]తం
బుచు గే యు మ[illegible]జం చ తా ళి యు పావి ళ [illegible] భ్యో గ మ చా రం గ్గ త ల ం బుచు సం బ ంయ గ తి న్నెం జాం యు ని [illegible] దశ్చ ధ ర నాం యు న్ మ్ము నా వ దొ దవ్వు [illegible]
[illegible] మ స్టై ప [illegible] వన త్రో [illegible] చూం చెం ది [illegible] ధిం యు మే ఖ వె స దాం షాం దర పాం దు [illegible] న గ [illegible] వే ల [illegible] దూం బు లు [illegible] యూ [illegible]
[illegible] దర గాం [illegible] బు [illegible] [illegible]

రుం। హైనధీసుని ఖంగ్గి। దనరుకోళ్ళ॥ యమెంకరం। నననయునకు। జయవఖ్యరి। నీకలయౌకజనే॥ లుం శ్రీపతిం ఘపయన్ధి ధం
నథవం త్రదుకవం బ్రం బాం। త్రీయాం ధం। ధ్రుశౌం కప్రవకుత్రి దుపవం। ఋషుగాని మోంనసం ఋషి నైటుకే॥ లక్షు। సోంలు కోలు ఛ్యకాని గాంధిర
మతిచరస్రార వింద్యం ఋషులకీం। ద్యనఘ్లుం। నన్నయఘ్నయుం రై భోతివిం। హ్యావులలసుజుం। వాగ్ఘుదా ప్రాల్లనల్లనల్లనేదీనేభిరం ఋషులనేపు

ఖ ప్రా ప్తి మ్ము సు ర్త్య శిం చ్చి యు యు నై యె లు మ లు నై న్సు న్సు రావ ధీ ళ్ళగా నై చం గ్లు క క భూరం శ్రీ మం ధ్రై నై చ ప్ర... స్తు సు కం శి మ వం నై యవా హి... ము న కుం గి డి ఖ్య

గాం వి రం చ్చి వి... జ నే గాం త్రిక్రి మళ్లో... కిం త్ర వ ఖ్యు త్రి ఖ గ జ్జ ...శ్ని ధి తె ధవం న ము ఖాటి న. 8 ం. చ్ఛం గ్ల ప్ర భ్య... డే వి కో ల ది త ము ర్ నై చె ఖూ ము ం గ ...

ఖ శి వి. వై ద ం డి ం చు టు, దే వాం నె తి వ ఖ్య దే. నై తి, వె లి వి ధ్యు గే మ మేం, భా వ మ్ము న నై ల నై శి టు సు, శై నై నం జే యు వా డ నే వం ...

...గా ని ... మ్ము ... ధాం ... జ యు గ ము నాం ... త లు లు ... కుం యు జ ...

[illegible] దవన్యం తిత జన్మ [illegible] నా [illegible] కత్త్వ [illegible] జయ కత్వ [illegible] మ [illegible] ప్ర [illegible]
జయ [illegible] వద మేనదయె నిమెుక్క జబ్ బతదాం కం బుమినాం కృ తనవరణా గతత్రోత మగానెలు చయుల్లనిశరణం బుద్ధి డిన [illegible] పాం వరం ణఙవని సె
తవాక్క వుత్త గనం । ఋషునకు గువపాం ద్రోణచి [illegible] డయి పృష్ట రలోచన డకు ణఒం బుద్ధి । యెం తనికే ఖ యయం [illegible] నచ్చిన ననభం డునె ఋష్ట రణం
త్రోణ దవషె [illegible] ప్రెం తనము సుధారసం బుసు చుదం తక్షి నచేతను గాన నచ్చిన నం యమలు తనవృత్తిపం చ్చ కం బుమ సం త్రచ్చ రణం గ్రం బుమ
బు మోహ [illegible] రణం మెుం బుచేసి మెుం దథా యనియుమంక్ష నథేం హాం దతని క్లై నియుమనియయది యాం దిగాం నిసశీయ మున్నాం శది వషియం హవ (

నియమనివారిత్రిగుళిచోన్నకుయుంబ్బకేంబ్బుగాంజనమజలనీలచారుతైయుంనిశివారవెల్లి। నీలోత్పలచనదింత్రశీర్షయమలునవదివేశ్యశో

గమనతొ[illegible]విఘ్నములనయు। నిజముగా[illegible]ఘ్నుండెనేడునిరవిఘ్నములైయమవతనామకమువతధవబ్బుగదాబ్బి। యతిభూజనలక్షనథికేనిపవంబ్బుడిగా

త। మంతుబదాంక్రైమలైననిమస్త్రకఘు లు। చూచిగరుద్రండునికునైచాబ్బియనంనిక్షిగనఘుయి పుడునిదు[illegible]గతెరచుయేవయ[illegible]

ఇదివరణబ్బుగాంనిబ్బితింబాంమ్య.ని[illegible] ంకాళియయ్యుండు। గోపెంలురంధ్వుణరజాండకల్పత్ర[illegible] [illegible]భజితమునమంతంబ్బిచెజ్జవది[illegible]

వ్రమంద్రంబ్బనకరిసెంగతి[illegible]యమ[illegible]ధముఖ[illegible]ల[illegible]జైచెబ్బ[illegible]వల్లి[illegible]బ్బ[illegible]

దెలుపుచు [illegible] పుడు వోయి [illegible] నేయుచుం ద్రు [illegible] గ [illegible] చ్చి వేదే [illegible]
మాంశాంచి నవాంకన మి తి పు [illegible] కం చెయునేపు వ [illegible] అం త్ర నిశితి గోపాలు [illegible] దప్పి ప్ర మోందము నే ర మాంద రములు సాధు [illegible] నే యు సు రు కాని
బహువి ధంబులం గీ త్రిగించు చు [illegible] ఖిసం భువంపు సంపద సంద గోపాది విశిష్ట జసంబ్బులు తన నిలి ల్లె [illegible] యుం [illegible]
నిష్ఠి సాం న్వాసము విష్టి బలా దాల [illegible] ష్టి దై రనా మ వ్రతం నిఖి విగం నిఖి వె యువ డల్లు నీర కు ఆరాత్రమ క లై నే జగత్తుం సంత మయ్యెనని
మవ్వా మన నళ్వ జసంబులు గోపకోలు యుం నెకం సకి శరం గొని గాం బడసె నేడు మెయి వల్ప త్వేచి వయం త్రకుం [illegible] య చొచ్చి [illegible] నై కే దమాత

మే(యః చక్షుః బాహ్య రగని రుగో పాలి యేషి య మే సు(ర్వి చక్రల వి డి ద రి యు ద శ్రీ(యః చచ ప్ర ప్రం గానిమి ఉ శ్రీ కు న బ[illegible] నె యు న ష్టం య శ్రీ ఉ ద వి బు ఉపా
న మె కే మూలి మే గు ఉ ఫ్రం కు(ని స్రై మే యెూనిం మైశ్ర నిపయు శ్రీరు వా డి మి(క ఢ్లి యేుం క ఢి షే వా ఘాం త మై నే నిం కేఢి(నై రు గ మిం త్రీ గాం ల మే ౨ ఉపా కొర త గలి దె
ఈ వ యు అ ని ప వి కి యేు త ని కిః (బ్ర) డ [illegible] బ్యూటి చెప్పి ర విచి ఘుం ఢు నె వాం ఢి న ర్యై వి ఢం బ్యు ల కు ప భాం విం ఛ్యా నే ఉః సం భాం వి లుం స్రై [illegible] వి
ఛ్యలం ఢు ప్రరశు రం బ్యు గోం నం ఢ్వ రు వ [illegible] త్రై ప నై బా ఛ్యా సు రాం బ్యు న నం ఢి ర విచి ఢం బ్యు నం(గ్రా ఢి యే బ్యు బ్ర్యం గ్ని ఢం గం బ్యు ని వ త్రం
ౘై న[illegible] నం త్య్రం బ్య(మి[illegible] సూం యే(బ్యు నాం ఉ కే ఉష్ణు శ ల న మె [illegible] యె (ప న నె డి సా ల మె ఢ్లి (త్రా క్ష వ డి ఢు [illegible] గ్ను సై ఢం బ్యు గ మే(

సుదేవసుసురుడు వచింత్రింపుమనొ సుమ. క్ష్మే. క్ష్మే. ప్యతగనియు ...య. గా వతు ... చ ... ...న ...ర. భ్రాం గ. రియ్యు నరాగారి ఖ్యం ... ... న నీ తరరత్న
సంక్రవక్ష్మ మతిదత్తాం విశ్వకం బ్బునః। నంచుం సవ బ ... య ఉ. తత్ ... ల జాలం బ్బునగు ... వనం. ఖతె విరళం. శై గ దర్శ్య రూపు ధ్రాం రియని త్రే నున్నుం. దన
దర్శన. ... ప్రలచే తనంత్రాం. త్రాం బ్బ గు తం (త్త్వ)కె దూలకె వ్యదిరింజది యుం ప్ర రాన్త పొందరి యుందున ని (ప్రసం) నం సైం ... (రాం మనకె ... ప్రయు: క్షన
ంబ్బులు గవపొవి ఏ వేశం బ్బున నతప వారొ ంచిటయు నైయు పశికి మే ఆగవి జిన ఘాంలు నస్ఫు రవే మి। చేనె దరి పొ వనం. డనె చే యమ్మయు లు గు। నె
ల్లలకు నైన్యైపు గాం గొగ నిమ్ములు। వెవి చి రాచ్చుం। చుక ద్దె నాక్యా లమి వాం రిలువ అంమ్ముది గ వ్యా న మా స్యం బుచి నం। జని రది నిరం త్రరదు

౩ రం త్ర కొం డ్రా రం బ్బు దాం ని యం దే ల లా ల నే వె సె చూం చి నం బా వ రి యుం పె్ప నె లా రె డు నా తవ క్కో స్థ రం . బ్బా వ లు మే యు గా గ డు పూ లం ని ని యు బో వు
చు చుం నౌ ని మైం దు దాం క్ష మో వ క వు శు గా ప త తి యె త్రే . ఉ యా త్ర ణ్ణ రా జు పుం డ ప్పాం . మొం ధ మె త్ర రు జా బ్బి మే నె వె బు బ్బ నీ యు ని వి వా రిం చ్చి రె వ్వె దం ల
వ జ్ర ప్ర కు డు లు నౌ లు కాం లాం వ యు క్ర రు చి లాం పి చి త్రా యు సు బ్బో న త్రే న్నె న్నో ఖ్య క్షి బా లా ఖం బా త్రై యు ని గ నె వి ం చ్చి చి క్క న ద్ధ రి వి చి క్కొం నం బ్బు
త్తొ నె వి ం గా తె డు నొం యె నం గ ద్ద సు మె ళ్ల స్న్నం బ్బు తై యు పు గాం శ్రీ శై ల సొ ద్ధి శ్చి వు నై న త్రా ల త రు వ్రా ళ్ళు స్నాం డు వీ ర్తుం చ్చ చ్చే నె లు వ లు
రొ దాం న్నె నం దం నుం వ దు నెం బ్బి న్నం గా ని ఘ ఝ్న ని . యె ఉ షు ఖ క్రా వ్వ పొ కెం బ్బు గెం చ్చో క్కో డే న . ళు పె క్రై ని ని క్కె లుం . బి నె గ్గం . వృ వ్రు త్రి వ్వ ర్న రం బ్బీ క రిం . వు

కసమంత్ర గ్గ [illegible] యలంకొ [illegible] । గమినేలం । గంధమేసం నెశ్వ [illegible] ప్రశి [illegible] విం ఘుయ వశివన . ము [illegible] నత్తు [illegible] విశాల .
ద్యమశ్రీఉలంఖ్య గియ [illegible] నిచ [illegible] యపయునసగం ద్రిరెలమి యెల [illegible] సావఠం ఘుహం త్రయెనిశక్క యియెన యలం యమువె [illegible] విగా । ప్రె [illegible] శిలం శ్వ
చెరపృస్త బ్రాహ్మి తమెగర్తవయ [illegible] నిసవిచ రుం. ఉదవిఉధం ఖ్య నకియ [illegible] నిగ్రొ ముకుహం రలం దశు. గల [illegible] నాం ఆరాకిం [illegible] వయనకఖ [illegible] తద
షదా శకు మెలదల త్రి జ్రమనబశు యాం. ౦ తనవిరెరికాపం । డెకృఘగపం [illegible] విరా [illegible] తృ నిగరు వం. గజసచను దుపు
వతెలం. ఖ.శఖయొ తై తరవాయి దొరకొ . ౨౹ యొకకుసెక. ఘం । పద్మఘఘ. జా దండమనబత్తు [illegible] యెయుచకుం చె । ఠెకుకవిరు వన్నె సెళ్లి నయ

రకవనవ। వంద్రి నిజవంస్త వేలన జెరలాం పునమ్ము ముక్తిపుసును నిగాడుబు నరాపెడు। పసునెనధర దారుగు త్రాటు వండు। యస్త్రా తలబాటి భాణ్డి గాట్లకు
మారులు। యొలు వాంపరి భువనులు గుండి యుక్త యు రియుడు పెం ఋ వయిల్లం ముక్కి వారొఘ్యూ పుం బుయు నకుంగులు క్షిం చ్చిం ఘూర వషు బ నక్కి ఘ్యాం చు దెశం దునే।
లెఘ్యుం షం జన్నిత నాజ్హ పుదెశం డునే। నం త్రాశ్చి వ ధేనుకుం డగు। త్రే నుకుం డు గదద ధరుం వుం బుయు దావిష్ణు। మరుత్ మొలుగు త్రై మూర్ఖు హా
వతశాం కాంరు తై। న వాం [illegible] సం [illegible] లు ఠో డ న డువ। [illegible] తా [illegible] లు [illegible] గిడు మే [illegible] తలుం పులు నెదం పు [illegible] రులున కుంచు వసం గన్ని న కలు
[illegible] రాం యు రు [illegible] యు [illegible] డ నత్త్రి [illegible] రం త్రు య [illegible] డ [illegible] నం బు [illegible] ఘూం వి యొరన షు [illegible] దు దు రు [illegible] చె్చ్య। ।

[illegible]

యొం ప్తె సిం [illegible]

త్ర యు కొం గా న రి చే యు ల న యుం దు ర న వి చి నా ఋ గ్వే ఋ క ది యు బా రు వె చ్చు గ ర్ణ భై యు నం డు క్షి క తో డ తె రి గి వె న క కా శో ౹ చ్చ డ ర భ [illegible]

। సగర్వం డుష్ట బొం ద్విం చ్చి। యు శ్రీ భం గ్నె బ ము న్ని యురము వొం చెయ్య వ్యాఖ్య దాచి నత్తా న బి ఘూ డ న్నిత తవ ద యుగ్మ ము బ ఘు బె ఘు గో। వీ చె య
వం డు వా న్ని గ డు వే గ ము నం గ॰ ము నం న వ మొం డె కి నైవె చె త వం గ క [illegible] బ యు యు జ వం బ యు న దా న్న కు దా డె న గు న నై చె డ యు తిక [illegible]
[illegible] శ్రీ ర నై [illegible] చె చ్చి [illegible] రా ము ం డు నం [illegible] [illegible]
[illegible]
[illegible]

లఫరొత్త రంబ్బుల నతె. దం త్త్రరం బరెబి నే [illegible] యో త్ర్వె మొం త్రదం బ్బులు [illegible] జి త ల ద్రి [illegible]

అ యె వ ది త్రే న. ట్రో ర జ్జో ర నెం నదిదు రా ని నిశాం చరా సబిరం బ్రిట వభ్లిన [illegible] [illegible] స్సు స మి దు బలా ధ్రువ లు వి ది జై వి నిం తె వ [illegible] ది జై [illegible] జా వ ని చ [illegible]

జ. రిం ప్న సే [illegible] చు మె చ్చు గాం నె వ ది కిట్టి లాం వ్రూ గ లద్వే షు ని వశ్శ దిగ్రిజ నె [illegible] గాం బ గే గ్న వ ల్యుయాం రాం మ కేశ స్టు లు త్ర్వ కేశ [illegible] న్న మ లు దాం చ్చే

నియు నిమి త్రాం బ్బుమనని బ్బో ర నేక వే బ్బు లు గాం నెం. లు దు ర తు। ప్రిం దు ద్రె వం బెరుం గ్గ మన వే మి నే త్తృ్ర గ మ సె చు (గాం క దు లు వె న క ని

జే చ్చేం జశిరం త్రగాం త్రకా. లం బుమునే తుళ్ళు అఌ ఆమనిమే శి యాం మే కాని యాంద ఉ భే చ్చు రిచ లంగి గా ధనె జొత్తి మ ము గాం చ్చు న గ్రజు ని తో

దయ్యెత్తే వదనా యక్షనుండు శ్రీరాముని మీన మామనుతు కతురతం దన కుం చెప్పగా చెవిని బ్రహ్మ మమేలి రఘుగూడి వెరపిది నన్నకులత్తోడు నాడనెను
వఋత్తనెక క్రోధా స్వత్త గద్ద బాండీర వయ ప్రా ంత్రం బున నం దావ్విం బుద్ధి యెల్ల కదు ప్రాలివే పెం చ్చి వమే యు చ్చె విసొం దెంచెను నమయం బున నం బ్రలిం
బుం దెక్క దానవ హం దయివి ఘుకు మారు లకవ కారం బానరు నెడుత వేచి గోప రూపం బున నగొపక్కు మారులలారానం గలబి యుం దనయ
ం పెరుగు వారి క్రీ డనం బునుసా లుకు ం దాం కాకం గిరెర డు తం కదనం బును తై శ్రీకర్ణ కర్ణ ం దు శ్రీధాముండు నాసె నొద్ద యొ లి [illegible] క్రమ నవారుసం
దమ లాగా నం త్రోరయ్యు బుం గ్ని దోయి గబ్బు రి ప్రల్లి బుధుం డుం బన్ను దేఘ [illegible] జ [illegible] యుక్తి విచిధం బున సాయుక [illegible] రాదేర వలుమ [illegible] రులం

డు వ భే చి ౯. యుక్త యు వాం శి నో। దర్పం డ టు్న త గతి ... మే। పాం థా ... మునే గ ... రి సేదే గుం గా నై ... వయి అ యో ... ల న ... బుమ న ... గ
స్ఫు ట్రుం ఘమ వాం తై సే జ యం బుమి నైం ఉ్రి రి ఉక్తే థాం ము హ కేస్తు వాం ది పరాం జ్ఞ యు ... ఘ్న గా వి చి న స్తాం రి నొం ఘు టి డి న వాం ... త మ ... క యుం బి క్రుం చ్చె
కా ౨౧. నైర దాం న మోం బాం వే వల యు ఘు న వివ ధుం బా న ... ౯। నఘ యు డు ఉ కే ఉ ఋ భ ద్రుగ్గా ని దేన యు శ కే యు। ప్రుణ ల యు ది డి కొ న బు ల్లుం బు మ భా
సి క్లి గ న వ ల క గా ని పా మ పాం డ యు వి ల ఘు న ... క్రతే మనే న కె ౨ యు శ ని మ ద మ నం ౫ క్షే ఘు బు గ యు ... డ్రియు త్తె నే స గాం౦ గ లా బ ది మె వీ ని ౹ శ్రీ
దె వి పా నీ క యుం త్రై జ ం పె ద ర యు మ న। న సా ఘ ద న రా త్తు సాం కాం ర మ మ ర ఝూం పి। రాం వ మ మ ది ఋరాం శు గా సు త్రు కాం ర మ నే గా నే చా ఉ వ యు శ్రుం

భూరపుభం బ్బుకుం జనం దాగణం గ్గి న వి శిష్ఠ ఫుం డై. యు కృ మోం ఠం డె యవ ది యు(శ్రె వె ర వృ చాం లు క మ రశీ చోం చి దాం మెం ద రుం బి ౧ చీ(గి యు కవ్య కవ్య
భిం దేక్రీ డిం చ్చుర క్రైను రు ద్దెన గు(దాప్పమూం త్రైనేగు దెం చ్చివం చ్చవ క ము న నం నెరి వ ద ఖ కే యు యు వం ష్ఠ యు ర క వ్న ద లు బిర చు చెం న్గ వాం డు యు క యు
యే మి యు పాం యం బుు న(శే మోం ధు భు ఖవ వ్యా మ్నె ఢ యుం చ్చి తాం లు. గు దు(శ్రి మ త మె న రిం చ్చే ద(వే వే మ తి వే ౧ తు దే వృ వె వృ మా వె ర
తు వె ౧ి యు గాం క్షి యు వ యు అని న నం మ్మ వే భాం గుం. డ మ్మ వర్నె తమ్మ నకి ఘ్ల ౧ి తమె యు శి యు ౧ిం నె ౧ి నె దుం గ్గ వృ మిట్టనరి కె మాం న్నె చాం కవ తి యి ఘ్ల
చెం త్రి న క తన్నె క డు(తృలు పక్కయు భ్రుం గ్గె భ. వి క్రె దు గ గ నం బుమ శి ర ము పాం తాం రం. బుు చ ర ణా తలుమే(వ్యా యు వృ క్షెం బుు చె చాం౧ యాం నన్ను

[illegible] ధారుడే [illegible] నం త [illegible] [illegible] బ్బుసనం [illegible] నన [illegible] వేన [illegible] కమయి [illegible] (
గంసన్నియును వేనధేయునాల్గు యున్నగల్గు । వరాం త్రైన వర్గలలాం [illegible] యయు [illegible] చయు [illegible] । దధికన్న తన్వం డ [illegible] వి శౌన త్ర్య క డ వ్యాఘ్ర క య య్యే న న గా
న్యవనగాం భూం నతత్ర్వి వం శ్చమి వేమ [illegible] త్రైనమి యు లాం కాన గ్రావా ర్త్వే హ్మ మ న మాం న [illegible] భాం వ ఖ ది యు న పే మాం నం చెం [illegible] న్యు వ [illegible] కాం
న్య న నె ద రాం [illegible] రం [illegible] బుమి న ర [illegible] న యు క నీ భు జ బలిం బ్బుమి మెర యు మ ని తెలి పి న్న బల దేవ [illegible] డు యు శాం ఖ త్రై లాగా త్యుం [illegible] న క రిరు
త్రై న ల పుష్పమ [illegible] మ్మురు [illegible] భాం వి కి చ్చెల్లై । చే చ్చమి క త్రా ర ము క్తి ని వా తిం నిశ్చ బ్బి నిం రశ వు ం జే యు గాం । శ్రాం లిం చే జ్ఞ గ న ర క ర ం ధ్రు వు ల ధాం త్రాం

చని దేజ ... ఘం బుబు వై.గకే యాలం బుబుయ్యుపరవ్య సూ...తి నథికక్లి సూష్ల యుష్ణ క్షైవా ధిలనేయుకేయ దరెసం దెతాలగ సరి కెదే (నెరెసరిం గం పము కొదమ నేషు...రము
...గ.గె.ఖర్త రి...రిం దొకు గగ బు...ని యు రక ఖుసం.డె ఘు విఘిం దన బుబి వి యుం ఢ్యం. య్య వయఇ విచిథం బ్యుమ న (శ్రీ)లం బ్యు వ...నన ధానే యుం డగు రాం పిం నైర్ యు బ్రు
...రుం బథి నం థిం చ్చిబుత్రం దిడిరకు లు బుతం దారి రమాంగ గం బుబునేసం ఢే. య కేయ్యు బలమునశీ దే ష్యం డెయు (ప్ర).లం బుమివ థియు చ్చె గానె బల దే
పూడ నం.(నెవి లయు (త్రి) లాకం. బ్యురి ల నన్సి పని కెతి నిల యూఖు విన.ద. న (పు)వన కృ. ము గా నీ య చేఘ అ౮ బరి మా చిగ్న నం.మ్యు దభ యాం తె శ
...త్సరి తాం.(ఘ్రి) పాంతనబూని.రగతి నీగు...ం...యు...యుగ.ంయ్యు ని...ఠం మ్యు నా. ఖ.ర ల్లి ఖు.నే (త్రు)గసుం.

[illegible] ... డిచి కొని [illegible] డెర [illegible] నం ధరనం ధనం ధ [illegible]
[illegible] దత్తిం యవల [illegible] నం। శ్రీ [illegible] యచయవర నసెథాషకొలము శ్రీ [illegible] వత్తిగ్రత మెచనగాబయోధరసప్తి
[illegible] లశోలనకొ [illegible] లశ్రీ [illegible] నం। [illegible] బితమై భువనప్రమోదనిర్భరతయొనరుచిం మెళ్లుయశరంకది వసంపదయమెగుడెంచెనరవిరకు న
[illegible] తనిరుపాణిమెం [illegible]
మగ్రన [illegible] వి భూవం। [illegible] గూంచురచునచక్కనియవిమై యమెయమునకు వెశాగదకథారలంకృత్నిదము తో మూందాభిషేకంబు బెనై

కొని [illegible] బ్బా [illegible] కి శేయు స్వా [illegible] యు సంతోషు [illegible] ఘటిక్కి రా శ్వాసప్లు (లఘు నే వాల్లేవన జనం బ్బుపై మేలయ గాగా [illegible] లైంచు లింబ్బాధ తప త్రనిరూడి కిశ
[illegible] భూమ [illegible] జ చెం హానిం బ్బులనెయ్యు చుయ తై వినవువి [illegible] తిదం మిన్నినెం మొయ్య గ మేలుంటే పొరకె పోరు చూ [illegible] లు దా త్రై స్సుచల [illegible] భూ
[illegible] రగ రచ [illegible] లాబి లాబిర వ చే చూ జాం వవిరూ [illegible] వింగనకే వి కు త్రిం [illegible] దసాధి త్రింద గం గూం దు చూక్కల కం దే [illegible] తి తనచ [illegible] నేరు లు నర త్రి [illegible] న
లాంవి కవ తి ని ఋ నిఋ [illegible] మ గ కొలతిగా న [illegible] ఉవి (పొం లు గు డి యె న దని [illegible] పొం [illegible] వి ఖై యె యెబ్బ న్యా నెం దుద [illegible]
కొ [illegible] వింలు [illegible] శం బ్బుగాలు [illegible] చెల్లు [illegible] చ ధ యు (బ్బుం [illegible]

[illegible] ప్రాముఖ్యన [illegible] తొగ పృవన్యాగ్రన [illegible]
స్సన వే వశ ముత్వై గగియు [illegible] పాద శిహా దీ నెలల [illegible] చలుచ చ [illegible] గ్రాం మ్మకమ జడ సే గాండు మొగుడు వెళ్లి యుం జేడు [illegible] త్తు మొగవ
దము ఘు లాం చ్చి పాలమ్ము గొల్లలమ్మ మెచ్చె తలి [illegible] యు కయు యద్దా కు పాం నెక్కి కొం మ్మల గ్రౌ డా డె డున ద వి నా రు కా వ మల సె మ ద తోడ
దత హాగారు చాఢుట నెనొ డెకె వై సు వమ్మ దే నె లు ర గ ల నె పెనె ళ్ళ కె యు అ న నం బ్బు లు వె ద న ని యు పుప్పనం బ్బుల పరౌ [illegible] రవరు ళుస
పాం [illegible] కెది వ్వా స స చూడ [illegible] వి స్స రత్రుస ధ శిక్ష వీ మ ళ ని తాం త్రు ప యు తా ప ము ల [illegible] యు సౌ ర ద [illegible] త్రా విన తత చ రు మ వె తే త్త

... కొన్ని గొ పక్ష సాక్షి ర మొక్కి యొని గి తులు నే దంచివి తనై పేక నోం రస్య భవని నొప్పర తలు కొని దప్పు వే[illegible] భవ నతి సిద్ధి గ తే వేలు [illegible] నజీ వెలో వారు రత్తి తీ శృం
శ్రీ యుక్తా కు చెలు ద్రుమ జ ఘం పె నె నై దన్ను వయ ఇట్టి నరతనమ యుం బును ప్రమ దవరం గి తద బ్బును లు గు నం నం బ్బు లు నం త్రరం నం బ్బు యుం గవి
[illegible] గాం మ రం నం బ్బు [illegible] తె రం నె [illegible] ని నే మ దవరి స ఫి కాం సం బ్బు చాం దుర్యోనే న మేన [illegible] వ యేం తి నే న వ ఉలుం బ్బు ప నె తి కే పూం [illegible]
క్రో ద తి జజ్జ బ్బు [illegible] పొ లు [illegible] న జం ర నే ం క్రే క [illegible] యుం బ్బు లకై వ డి చం ద్ర ప్ర ఛాం ప్రూం రం బ్బు లు పడు నే నం గ్గే మ్మద చ్చు వి [illegible] రం బ్బు లు
[illegible] ధ్యం [illegible] న మయ క్ష [illegible] న ధ [illegible] బ్బుల ! కేర [illegible] [illegible] బ్బు [illegible] లం బ్బు లం బ్బాసి । సు ధ్ర థ [illegible] సం బ్బు లు [illegible] [illegible] బ్బ [illegible] గ ధు

[illegible] యస్నేలు [illegible] [illegible] బ్బు [illegible] ధ్యయు [illegible] బ్బుసనె [illegible] త్యం [illegible] బులు యస్నేం [illegible]
[illegible] బ్బుసూత్రంబు చూరావె। [illegible] తేత్తి విధవంబులు చూరావె। లోకకే [illegible] కైకంబులు యంవి తక్కికే త్రగెగ్గం [illegible] బు లంబు చూరావె। [illegible] వనె మాంగ్గ ఙ్గం బులు
[illegible] ధవ తొమవంబు నేంబు చూరావె। ద.గఙ్గం [illegible] నంబులు [illegible] ధ్యంబు యంబు చూరావె। నివస [illegible] లంబుల [illegible] ఖపేం త్ర్యం బులంబు చూరావె। రత్న [illegible]
[illegible] ంబులు దైవంబులు చూరావె। నచరిగా [illegible] నంబులు గుణ [illegible] నంబు చూరావె। నిరంత్ర [illegible] వత్రగ [illegible] వదిశ [illegible] త్యంబులు శ్రీవి [illegible] బ్బు
లు [illegible] జపాదములు [illegible] ంబుల [illegible] భాసంబులుంబు చూరావె। [illegible] జనంబులు [illegible] బులుంబు చూరావె। బహుమాంగ్గ [illegible] ప్రభవత్రంబు

...డి నిచేప్పి తమేమి యొనువెకె యొండి న [illegible] పు రు సనె వాన న్న వి మేవ గపం బ్బె లు (మే)
రన నిరంత్ర త థారాం పాం తం. ఖ్యు నం దఢ ని నయు తెన లం బర చి వే యు వా యు వనం.
ధగాం నకె న్ని ను వం బ డి యు కొం మెన్ను లాం డి నం కొ లు మొం ఢా క డ రె ప్పు లు నె ఝ
...యు కొం య్యనె ఝ్నం డి యొం దృసె కృ. యు చూచ్ఛా యొ ర చు (క్రే) ప్రు లు మొం [illegible] ఘం [illegible] ఖ్యు
[illegible] సాం ద్ది రాయు [illegible]

సావేరం బహు వేక యాం ని ర ను లు యా దు మ యూం జం లకా । యు త్తు వన్నె తె మ ర కాం ట
దక్షై యెుం బసు లు బెక్క ఠాం ధృ లం దక్ష ద్విల్లం బనే ణాం లంరుసు దుసు లు సాం
దులు వాం నె [illegible] సాం సం బహు ఖు నిలిచి మే వారి గ్రం శ్రం బహు సం గొం దుల లం బహు సెం
దు కవ ష్ణ కవ ష్ణ నాం మ నాం మ ము గో పాలకు నే మం కు టి త్త నీవ యా ని । యాం క్రో శిం

[illegible]

[illegible]

[illegible] నం కన్న రూం [illegible] నం బవతి యుడు [illegible]

[illegible] నం ద్ర గొప్పనం ధనయ్యం (శ్రీ) [illegible] యొం [illegible] పాలుర [illegible] పనులారక మలకు (నందనె యపె [illegible]

[illegible] బుధ నక్షత్ర (త్రి చంద మే ఘు (మే భి ములాంతనె [illegible] దల పెం చి యత్నె యో [illegible] మే చిం చే

న నుణ్ణ ము గారు డు ధ గ గా। కి...లు: స్థం ద గ... తురె। పలువే బులల యే విద దం బులు పొల నుత్రినే నేలగేలకే సత్కములకు నెల
వు గ్రగ్ర మెల్ల పొం విధి। య వ్వల న డ వూవి క్షే లాలు వికలల న డ వ్వలం ... గాం మ య గలల ... ంత్ర వ మ్ము। దెవి యె నెరగ వల యులచవు
శ్రీ దె యసొం గా కే ప రత్తం బులుం। గాం పు రూ పం బులల గు। వెలులగాం వునె। నెం పొన్ను శా ... లా దులం దా వే శించ్చె। యాం త్రి యమాం
బులగు నరం దైవం బులకు బాంధవులు గ దు రిచనిలు ల ప ధి యుం చ్చె। వి జ నెర రఘు ... ఏమ। దం మల్లి ... యాం డో గ వాం
స్సాం ప్ర జీవులకు న శి గ్ర ... చేసె। త్రి ది ... ధ నం ... కె ... మె య గే య మెం ... దిన్నలు ...

రు వెం త్రి ... గారు జన్ని లో ... శ్రీ ... యేఱ్ఱ వెం చ్చు గాం । శ్రీ రాము యు యు పు ...
యు వె డ ఖు దర్థ ఖు డి ని గాం చె పు డి యే ద ఘు న ఖి రం రు గా శ్రీ చు తప్పాం డు తె ర ... డ విం ప్పు గొ శ్రీ ... । న దు కు దు పు పు రూ డి ది ప వ్వే గ్రం ప్పు
రజాం ఖు నీ య న ఖ మ న మే మిం యే రు గృ డే ఘు । న స్త్ర ని న । మ రు లు ము సు లు న త ని గా లు దు రు । గాం డ్రి వ్వ న ఘు నె గి రు లు నె మ నొ చూం చి న । మే
ర ఖు ఖీ ని ప్యూ న జే పు రె పె ద్ది వీ ఖ కీ ఖ చై య స్తె తి రే ని జే యుం త్తు మి పేలు ని డి బ వి మిత్రై న నం సి వ ల తు రే ని । శ్రీ యే మే లు ద పు కుం డె
బ ద్రె 8 నం చ్చు తో గాం డ పం దు వి యేన కొ న దు స్తే యే ఖ కే ఖ అ ని పె క్క తె రం గ్గ ల డై పి వి న గ వ స్తే ని వాం కన మే ల లకే శ్రీ తే యె న గ నాం త ని నె పొ

శ్రీ త్రి వ త న రం బ్బు సు । గ ... వ స౦ బై వ్యం ఘ నే న (దా ... ద రు ... గొ ... చి నె న త ని కి ... ఘ కి అ గ ది నే న ము స బి ... ర ము । శ్వ ర
ప్త్ర ల సూ౦ చు తా యు సు । న న గా వ తత్రి ల ... రు నే కు ని౦ ఖ వ వ ని క్కి వె ర వా చి త్తం భ ది య వా ... వె ర ... యు౦ డు న్ను యు కొ న ల అ గజ 60 విరి
నిక్కి కం. థ. ర ము వి వ న్ని౦ చ్చి గ్రా వా ల నే స గ బి౦ చ్చి వే ని వ ల న౦ శ్రీ ఘ కొ౦ ద్దే మ్మే న న్ని సు శ౦ బ్బు పై । భూ౦ సు త యు౦ న్ని చా ర మి స్తు ఘ త్తి
నైక్కి౦ నై న నె ణి భ౦ స్టో ల ఊ గా న్న లు గొ౦ డ ఆ౦ బ సు ఆ గా ... వి వె ల్పు ఆ గా జ్ఞ తా౦ కి కి ౦ ఆ కై యు తొ ల మి ధ ఆ మ జా త్తినే ల్పు ల గా వి చి యు ధ య లా

ం బ్రహ్మసాయుడు దల [illegible] భక్త [illegible] నవశేక్షాం [illegible] ంం దాం ద్ద మెరుగులలాన్నే మోక్షం డు (సరవి [illegible] యే [illegible] యంపు [illegible]
గానే (సచ్చి దివిసం దేథాం రాం వాంకిగు కిన్నే (నే [illegible] ములు (బ్రహ్మ) చిపశి కైప్రాణు [illegible] నచ్చి [illegible] లడం వృ చలకు (బ్ర) కై యాం వవిం చుయు కె
[illegible] లకు మొలుచె కిన (యాం [illegible] లు పగా [illegible] వాం కి యె [illegible] న ము న కుం (బ్ర) వెన [illegible] డ యుడు నాం వన (దేవేం (బ్ర) న్ని గాలు యుమే ము ద్ద
[illegible] ర తాం [illegible] ([illegible] లు వ [illegible] న ([illegible] పి [illegible] లు గుకి [illegible] ([illegible] సం నగిం (టి పాం [illegible] మి యు (నాం ప [illegible]
[illegible] [illegible] మ పి [illegible] ం చ్చ [illegible] మ న [illegible]

ష్టోత్రియం బ్రహ్మ (న గోనె యస్య నైవ గో [illegible] మ హి లిం బు నిత్య మయ వేది మిష్టం బ్రహ్మ నమస్తే గోప్తా కులు త్యాం త్రై గ త్రై మే నిత్యావాం కం (బుర యం
శ్రేష్ఠ మే పాత్రవోమి శివ ధ మ నైర్మల్య బోధా (బ్రహ్మ త్రైష్ణ గాం (డా ర క్తా లు లు మె యె జ్ఞానం ధర్మ ములు నం త్రా ను బ్రహ్మ మాం బు ధ్యా లం (నర త్వం బాం పు దలం ధే
శివ యది విశ్వాస సం బ్రహ్మ ఖ్యాం త్రి జ్ఞా భు క్తి కై శివగతి యు ను మ తి యు నీ శ్రీవ ధ త్ర తి యు (నీ వ్ర దాం త వ్యాప్తి త వ నిజ ము మాం కు (నీ క తం
బ్రహ్మ న త్రైప్రే త్త్వి ని భ్రే ణ యు తర్వ (మ [illegible] ం న ని ధి త్రి ధి వం బ్రహ్మ న కు త ర ం చె ధ య జ న నం బాం ధి [illegible] గ ని త్వా న చె న్ప ను ల్యాం శ్వ ర నం బ్రహ్మ
బు త్తో త్త్వం (బు ని నై వాం [illegible] త్యా బు న [illegible] త్రి పుం న్నా న గ తా న [illegible] ం ల్యు [illegible] యు వి త్య యు [illegible] ధ ఖ నం వ శ్వా వం ము గ ని తిం (గ

సాయ ... నిశ్చలంగ ... క్రియ ... శరీరం బులంబు ల ... విభాంకలనే
భూతగణ నరంక్షకత్రి గతి చేరగాం, నిర్మల ... బుద్ధి లోనగ్రనేం గల్గినం ... నందరవేగ రాజ్యం దగుం గాక, నిం దిక్కులాన మయ్యలు
మోం త్రిగాం వ సు ... యుక్తివిం కల్పం ... మోక్ష ... ఇతరం వేదాంతం స్థూల శరీరం ... విర్చించినం మోక్షగనిం బట్టి నం బరవత తయ బన్ని బుద్ధి ప్రవర్తి
రచ్చుపారమయ, సక్రియ చెన్నం బుద్ధిపూర్వ ... నిత్యమి, భవవతి యనిపాకనం బుద్ధి సాపారం ... యుం బాహ్యాభ్యంతరం బులు కునతత్త్రి
మహిమయనంబు, దేవ వర నరసింహనే ... స్మరణ, మంత్రం దుర్గ మంత్రయం నేర్చెల యని వచ్చె, నం దగ్గొ ప్రయత్నములు ...

తలతాం ఏం చ్చి। పృథ్వీ వంత్తం చేసె [illegible] ధనుగాం గి కేయ బెన్న మె వెళ్ల ధన వం బును నకు సు ప త్ర[illegible]ంచ్చిరం [illegible] పాం పాకా జు

సు లాం త్రాం దయాం బాల వతి ధ్యుటై యడు సు [illegible] దగశరథ పత్న సు మాం వ త్తం సుతై గొప్పు కు మాం కులం [illegible] యు కె ని ం దాం కు గ [illegible] కె। పాం యు సం బుతు లు

నె పూం ప ం మ్ము లు మాం ధర్మం మ్ము లు నై। లోకాన్న సు సం నన్ని మా లు సు బి కే। మర్యాం సం బుమ లునె పావ [illegible] వన మ ధు వే యు [illegible] వి వ వసం

జ సం మ్ము లు సె ద ధర్మా జ నాదు [illegible] లు సె గాం వ [illegible] ధం [illegible] ల వ ల యు [illegible] తి యె [illegible] జన మ [illegible] ం పాబ [illegible] పు వి వ

ధ వాం ది త్ర మ్ము లు ప్రైా [illegible] ద పి ం సు జా త్ర [illegible] ఘ్ను [illegible] వ వ వ వం బ్బుసం జ ని గా [illegible] బుమ [illegible] తం

తె [illegible] మె [illegible] ం [illegible] గ [illegible] వె [illegible] వ్లె వి చ [illegible] న గు మ సె [illegible] ర [illegible] బుమ నె [illegible] డు గో [illegible] ం బ [illegible]
చే నే తం డు తాం నె యె క్షీని త్యం. [illegible] యె డు [illegible] కర దిలం బు [illegible] లం నిక్షే యు [illegible] కాని (మ వం [illegible] ం లై లం బుయు నె నం మృ వరి ని యచి [illegible] లం బు [illegible]
ం చు (మే వాం హాం చ [illegible] బ్బు చే సి (బవే వ ప తాం [illegible] ర [illegible] వాం తం బ్బు గు లై పె వన బ్బు [illegible] పి [illegible] చ్చి నె [illegible] గో వం [illegible]
కుం బు ద్యా బుం జ యు లొ [illegible] న మ సె రం బ్బు యు గాం వి ధి పు నుం బ ని చి [illegible] సె [illegible] వ ర [illegible] [illegible] దొ నె [illegible] నె దాం నె [illegible] వ తి [illegible]
డి ని ద్దు నం బా వి ధు జే సి యో మొ [illegible] యు న [illegible] ల న వాం [illegible] మే నం [illegible] దొ చి గొ పాం వ లు వె ల్లి నె ద [illegible] త మ యం. [illegible] ల [illegible] రి గ నె లు సం చి యం

[illegible] . చెప్పేడు యాంరగం చెప్పెగ. ఘదెన్నగన్దయావ్వ వరిచెమం తృయమ్మ ౹౹ గేయ అర రెంచ్చిపాని యావంబున్ను లధినే [illegible] యే నెమచ్చిచి మిహిప్రాంజ నెం త్రయవి
దని ప్పి నెం దెంతి నని రెయనేఉప్ప పూ జూచి డప్పు ఉకృవి నియ. గన్న తం బతి కోయి ల్లాళవయగా వాం ఖ్యనె క్షినం గన్తాం జ ఖ్యావై ౹ దివాం యె ము భిద్రాన్న ల
. ము శియాం జెన్నయం ద్రుం [illegible] వార వట యంకె నియవదియాం నవి చూ: పు నెచవ వగ టు సు య ము(క్షి (బుగ)యు కే దు మ నె ౹ నం ౹ బ ఈవా వొల్ల కుం ల్లై
కయ్యాం నరేవ శేవ కుం డు [illegible] య ఘు ది యాం దే గాం. విరాం సుని ల్ల కాం లం బుచు నే ౹ గాం రాం ధ నె యుపం ద్మన క్ర్రిని చేయుం త్రి కె ౹ యే గు నం. ఘ్న వెరాయ గా
. చి ప్పేర్ల క్కి క్షాహే ంం బుచు శై క్షే గాం. ఋతు [illegible] ప్పాది కి యునుం నేని ౹ వాబి వ్ప ది ఖాబాం దే [illegible] సు [illegible] నుం. త్రి నపై మిం మ్ము. బూ [illegible] నెం. వద ము

[illegible]

[illegible]

౦ నె దతం చానగురు [illegible] నె త్త్రగ [illegible] ॥ యం [illegible] నం బను [illegible] నం త్త్రమ్మి వారి వ్వగరూన [illegible] శుశ్రూ రం బ నే పం లు రం దే [illegible]

శు లకొం పుష్పలు ధికం చి [illegible] చి రుగ ద్దు [illegible] యు రు లు రు [illegible] యొ యు వనెల తావల యొ [illegible] తల్లులు ౦జు [illegible] దిము బ బరెరం స్థ ల నల కి

కళ౦ చి । యా [illegible] కొం డ [illegible] నె [illegible] గా వెబిచి । యుచ్చ [illegible] యని వా [illegible] బ డెశ [illegible] చి । ప్రెక్కె [illegible] తన్ [illegible] ము । [illegible]

నరంభాను సైరంధ్రీవ్యామోహంబొనర్చి లులి చరియ్యె నైక భాములకొరాం చుమ్మయిం బుమాయి బ్బంగి బూంరెల తెమ్ములుం గొల్చి యు బాహులను దేనియలద్యూడు నిండి పోందె డుపే
రుచిరాబు రైవనవేలు దవి దవి సైచెడు వి ప్రబల్కో డనమాలవి ఘాతెనాంచె దద్రోబ్బెలు ల్గనె ల్గ సెనచ్చిర్దేం త్రయ ధ్వనివి తనైఖ నఖ్నె మత్రి దీనాం నాం ధ్వ
ము దయం బ్బులయుం దని యుం జ్రైని బారుసు తమత హావ ప్పుం బ్బుల తోడుం గూండ యజోశి సంఘం సదిం బు మెవ తం బ్బుగా నె ప యోం గిరచ్చె
పం డు వాడ్కు దెం చు క్రే నౌ లకు వాం రెట రమే శవకు నాంత్రో వ నర కలాం ధర్ణి కరశా నమరకలి పాం ధరె హాం ఘ్లా కు మ్ము విని దు.
నవ [illegible] నంత్ర నద్రై దద్రి [illegible] నం బ్బు [illegible] యు ద్యు యు కమ్ము [illegible] హగె వె దు. యు కమ్ము. మ నమ [illegible]

[illegible]

౦ దుగా [illegible] యు [illegible] [illegible] మునే [illegible] ఘు యు [illegible] నాకు నే యు [illegible] వ [illegible]

మోదరనేర [illegible] యు ఎనె [illegible] రి [illegible] ఘునే జేనె ౹ పై నని ౦ ద్రే యుక్ మి యే ఉతివారికి నెల్లి [illegible] తు [illegible] పై యు [illegible] నక్క [illegible] యుచ [illegible]

నెదంఱ వ [illegible] యు గాం నీడు నె [illegible] ౹ ఘు ఘు నినే యు సభుగ యుఁ వెయు షువికె ౹ వాంత వాం తె [illegible] దిం దం యు వానగు రి వి ౹ గాం శిచే నిర

౦ నుఁ యు పై నెనగర రమ్యమై [illegible] యు కె [illegible] యే నె నే [illegible] వెన్నకన ౹ మ [illegible] నేశ్రి ఘు దిక్షీపే ౦ ద్రు మన్నె కర చి శాం ౹ నెవ ఱ: ద న [illegible] ది వి జాం [illegible] ద విత్రా:

యాం లరా చ మాత్తె జై క్షిన లూంత కై యు స్త్రీ యు అశ్లే ష్ణ నై చేన రం బు ని త్తుం ఇ మ వ్వ బుజుం వ్వాక్యం బు ను ల. న మే గ్రీ న రా ళ్ళి పం బు ను న న వా త్తం త్తొ తా న నా బ్లి ం ల ం
ఋషు ల యొక్క. న ల గ్రా య కు లం బు దా ఖ్య నీ యు. శి వా ఔ శుష్కం. దుపు పేం. కు వ గొ త్తి మె రు గు యు మె ర్గా న న చాక్కో న [illegible] రం డు (ఫల [illegible] త్తొ న ల ఔ యు గా జ ర
చు చు (వి న్నీ ర క్షేత్రం ఊ త్తో నె న నె న్నే ం వ్య [illegible] మె స్త్రీ లు మ యాప్ని గె ర నిం త్రి క డు ఖుం చెప్పి ఇ డు ద నై త్తి య కి ర [illegible] చెప్పిని కొ దాం యత్నం బ డ మె య [illegible] ఔ ల
[illegible] ఔ సా కివ్వ [illegible] నాం చె నం బు రం బు ను [illegible] దస్ (పె. నిర్దు ద్ద తె యుక్తి ఊ లు బిం చిం త్తి గూ [illegible] యు
[illegible] ఫు. త్ర త్తొ లు [illegible] ఔ [illegible] పా [illegible] ల [illegible]

ఎ బు గ [illegible] ద వు దు [illegible] ధ ద య్యా కొం ల యు నే [illegible]

లు ది వి బు న్న కి త్రై న నే గే । గ [illegible] ం బుఖ ఖు త్రి [illegible] వాం తాం వ [illegible] నె న బె [illegible]

ష్టాం సు ని ప్రిం గ గ్గ ద కె న న గా । ౨ లు గాం గ్గ చే ర గు ల జల్లని ఘ లక్షి రి [illegible] దె [illegible] ఘ మె మ్రై గ ల్ల గె నే న గా । [illegible]

లు దె న లు కు దే బ త్త చూ దే వి యు ం కే న ము యోధాం పి । మె కు గు చా [illegible] యు చూం [illegible] వి శ్చ యు ము గ । ద్దె ద వి [illegible]

మె యు పే దె న మ్మె చూ చే యు ం బ్రుమ కేం దొ ర గు [illegible] రాం వ రాం దుష్ట తాం నె ర ము లు వ [illegible] గ ం శ్రీ ం బె ర యం ం గ్గ దె [illegible] వి న ర వా [illegible]

ద్రో డ బ్రాహ్మ ణ్య విధ్య బాం ధ్య బలి నై దా వి ష్టా పృ ష్ట వం త్ర. రం। జై డ [illegible] క్షిం చమ కే నే క యుం డే న గ రం బే హా రా గ్రా నా పుం తిరి తం యు ప్రే. యు ది క లత్తుం త్రా మి
యు పెట్ల పెట్టో గ్రాన ఏ లం చే కాం నక్ష్య చే. కా [illegible] నై। జూ డ లం జూ చె న్నె యుం తత్రో డ జ గ మే లు లొ బ్జూం చె నెం ధా త దా య వి తి త్తి నై త్ర డ జా. [illegible] మె చె వి ఘ యు
౨ నం బ్రాహ్మణ్య ఖు ర ధ్రుం చ యి కో। నె ద వ్యం డ [illegible] య న మ య్యం చు గొం గ [illegible] ం ఖు దే వ గ మొం దె న్క తిం యు మ ఖు వై న ట్రు ఖు నై న [illegible] కు
నం యూం. జి పం ఖుచి గా. జే యు న్న త న వ షే న [illegible] హ రి డ. [illegible] రిం బు [illegible] తా వ ం ఖ న తొ యూం జ గాం న్క [illegible] బి నా [illegible]
ం న త్రో పె త్తి గో వ. ధ్య ని శాం బ్ర [illegible] క్షో త్రై డు శాం గ జు. యు న్ని యు ద్రో [illegible] తా [illegible] ం న్క [illegible]

[illegible] మేం [illegible] సు [illegible] బ [illegible] తత్ర [illegible] బూం [illegible] [illegible]

డ వాం యు [illegible] లయివి [illegible] [illegible] వి ఫ గస్తె మెుపై వెడుగ్గాం॥ నిశ్చ వె [illegible] [illegible] జి వి త మెు వెం [illegible] [illegible]

ష్ణు దవ [illegible] చెన్న వి౦. కీ వర [illegible] షె. సృ [illegible] చయని డి [illegible] దాం.కి యం జు జనెనెరనె యూం౦నె లు సవత్రై చ [illegible] తేలవ దె గ లు లాం [illegible] మెు [illegible]

రాం. శ్యల సెదు నని లవ లెే యు [illegible] డు పవ. [illegible] బ్బత్తి కుం జరచు గాం. ద్ధు న దూం వి వనం. బ్బు పు త్తు తె యవి ద బ డి చ చ్చి తె నె గ [illegible] ం. కి [illegible]

హో లం. బ్బ [illegible] వ నె ఘ చ ఘ [illegible] తు హాం. [illegible] తుం. బ్బు ఱ గు [illegible] జుం జ డి డె చ్చ [illegible] న ప [illegible] ఘ ర మెు [illegible] గ జ [illegible] లం బె [illegible] దాం. [illegible] యం [illegible] వి యం [illegible]

శ్వ చూనె ః యు చ్చై రామ్మగగనం డి యల
స్తే తు చెప్పు న్ని యు క్తిం బ్బు వ యు అ ః యు స్నే మే యం బ్బు
గొ శ ఘు వాం యు దెయుం ద్రాం ఙ్ఞా ః యు
సరం ః ద లు యు డి ఙ్ఞా ఘా ం యు నె కా డి ని నె
డా ని గం గ డొ శ్రు ప్రై చి నే మె రయు డి నె ః మూం చ ఐ
ఆ భా డి వి కొ ని ం బ్బు

కం శ్రీ వ ... సె కె ౯౧. ... నె రా ... డె ర ల అ . నె యు
ఇష్ట మేం దం ప యు చి దె చి (యు యు న యు నే ౦౧(ర్తై న వి యుం జే వ
ము దే శ్రీ మే దె యు బ ల వం త్రం శ్రీ యు దె సాంకాం దె శ్రీ
దె ఖం శ్రీ దూ దె శ్రీం వల్ల యు ని థి య ... దె యం దం
౬ ౭ ౭ ౭ ౨ ౨ ౨

పు । గొ ప్పె లు నా న్ను రెం బ్బి తై సే ర సే చే నే ర ణం బు వే ం
ద్దు నా ంత్తే గ అం బ్బి నా ం ళ వే ఱ త న త్రై తౌ లు మ గ్యా త్ర న వం బు న యు పే
పు నే ల్లు నే న యాం ం ద్రు ది న చె ణి న ఖం రు న వ ఖం ం దృ ం తు గా ం నే
న నే బి కృ వ ని నా రు వా ం ని ం గా వ ల చె న ని వా ం న హ దే ల్లు ద
ని ల ని ని ప్రొ నె కే ల న్ని యు । వా భి గ ం ని ల

గ మేయ విన్యే ... ... ష్యం ం చూ ద్యన్న సను నిరూం ఢం ఋష్ట గే (క్రే డు
క్ష్మ బాధ (గ్ర వాం స్యం ఖ్యమే నం । గాని యు త్రిం ఛైనే ... యోగ లాం త ప శ్రీ । న మ ర
తో బు లు శ్రీ స్లే బు ను బి క్షి ని లి ప డం స్త । మే ... డె ఉూం లి చా ఖ్యం డ వం
(గ్ర కే నే రు ల తో బి ళ గ తా వా య లు నెం క వె వి కే నే గ యే । వె నే వాం లి

సని ం బరత తే రన్న విన ధం. బం త్తం యు నాం లాని కిం చ్చి వ
బ చ ం చ గాం ట మె క్రి న చి త్రం ం బ్భక న గాం త్ర ద్దం బుషి నక త్రై న్యై శం ం బుబ
వ యు విని నీ రాం ధ ం బ త్త డిం ం త్రై దాం గ సు నై క్రాం వి తెబ్ర షృ సాం ఫ ల్ప చూ నీ ఖ న
నీ పెు రు డెం వవి డిం ం త్ర యుయ్ము నిం ం బుగ కేర నె వ డు మ నె యు ఝు ణం ం డె
బి చు ము చం దరి గా తే బి యూ

బం త్రై . జై బా నా నా ర్జా వి ధ్యార్చు చం ద్రాం బ్బు న వ న జ ంద్రు

నం గాం వ ధి ని గాం తోం తో వు నై బు కి సె బు కె వ వి ద్రా నై జు మ వ గం దా నై బ

జి వాం వాం యు లు తో ఘ న వ గ ద్రి జ వే యు గ లి గ బాం ర్సు వ తి సె ఖ్య తి

ని ధ కు లు తో డె నె యుకే స్త యు ని జ నాం వ వి యు దా లు